శుక్రవారం 23-3-2018



సత్యమేవ జయతే

# సాక్షి

‘ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి గొంతు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి’

WWW.SAKSHI.COM

పేజీలు: 16+4+16 వెల: ₹ 5.00

సంపుటి: 10

సంచిక: 361

SIMULTANEOUSLY PRINTED AT NALGONDA | HYDERABAD | BANGALORE | CHENNAI | DELHI | MUMBAI | ANANTAPUR | KADAPA | KHAMMAM | KARIMNAGAR | KURNOOL | MAHABOOBNAGAR | MANGALAGIRI | NELLORE | NIZAMABAD | ONGOLE | RAJAHMUNDRY | SRIKAKULAM | TADEPALLI GUDEM | TIRUPATHI | VISAKHAPATNAM | WARANGAL

# మెగా డిస్కౌంట్ మేళ

iPhone 6
₹5,780
FLASH DISCOUNT

iPhone SE
30%
FLASH DISCOUNT

iPhone 7
₹10,000
FLASH DISCOUNT

iPhone X
₹14,500
FLASH DISCOUNT

Samsung Galaxy S8/S8+
₹10,000
Paytm CASHBACK

Samsung Galaxy S9+
₹6,000
CASHBACK

*Conditions apply

# మీ ఫోను మా EMI తో

| Model | EMI |
|---|---|
| Redmi 5A | ₹928 pm |
| Samsung J2 Pro | ₹1,161 pm |
| Vivo Y53 | ₹1,280 pm |
| Oppo A37 | ₹1,354 pm |
| Vivo Y1 | ₹1,400 pm |
| Redmi Note 4 | ₹1,502 pm |
| Samsung J7 Nxt | ₹1,503 pm |
| Oppo A83 | ₹1,869 pm |
| Redmi Note 5 Pro | ₹2,136 pm |
| Samsung J7 Max | ₹2,372 pm |

**GRAND OPENING**
Opp Bus Stand,
**KUKATPALLY,**
Hyderabad

## 4G స్మార్ట్ ఫోన్ కేవలం ₹499 pm కే

ప్రతి ఫోన్ కొనుగోలుపై
ఖచ్చితమైన బహుమతి

*Conditions apply

Sangeetha EMI Powered by zest

You can also shop at www.sangeethamobiles.com

Finance options from BAJAJ FINSERV | HDB FINANCIAL SERVICES | HDFC BANK | CAPITAL FIRST

Sangeetha® PIONEER THEN, LEADER NOW.

# సంగీత

9 STATES | 500 STORES | 20 MILLION HAPPY CUSTOMERS

For feedback/suggestions, write to us at support@sangeethamobiles.com or call us at 080 4939 7000 | Connect with us SangeethaMobilesIndia | For terms and conditions, visit www.sangeethamobiles.com/sangeetha-advantage/price-challenge

*Prices offered are applicable only on exchange.

OVER 500 STORES ACROSS INDIA


'నేను కలలుగన్న మరో ప్రపంచానికి మహిళలే మూలస్తంభాలు'

సత్యమేవ జయతే

# సాక్షి

WWW.SAKSHI.COM
పేజీలు: 16+4+16 వెల: ₹ 5.00
సంపుటి: 10
సంచిక: 361

శుక్రవారం 23-3-2018




**ఫేస్‌బుక్‌కు మరింత భద్రత**
పొరపాటుకు చింతిస్తున్నాం.. క్షమించండి: జుకర్‌బర్గ్
- 7లో



**ఇంగ్లండ్ 58 ఆలౌట్**
6 వికెట్లతో చెలరేగిన కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్
-స్పోర్ట్స్‌లో


SIMULTANEOUSLY PRINTED AT NALGONDA | HYDERABAD | BANGALORE | CHENNAI | DELHI | MUMBAI | ANANTAPUR | KADAPA | KHAMMAM | KARIMNAGAR | KURNOOL | MAHABOOBNAGAR | MANGALAGIRI | NELLORE | NIZAMABAD | ONGOLE | RAJAHMUNDRY | SRIKAKULAM | TADEPALLI GUDEM | TIRUPATHI | VISAKHAPATNAM | WARANGAL




# ఆ ఎమ్మెల్యేలకు ఇంటి బెంగ!

## కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి

- అసెంబ్లీ వేదికగా మిర్యాలగూడ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
- కాంగ్రెస్ నుంచి వచ్చామనే తమను చిన్నచూపు చూస్తున్నారన్న భాస్కర్‌రావు
- వరంగల్‌లో సీనియర్ ఎమ్మెల్యేది కూడా అదే బాట
- రంగారెడ్డి జిల్లాలో మరో ఎమ్మెల్యేదీ అదే పరిస్థితి
- ఖమ్మం జిల్లాలో గిరిజన ఎమ్మెల్యేకు టికెట్‌పై అస్పష్టత
- ప్రాధాన్యం దక్కక ఆదిలాబాద్‌లో ఇంకో ఎమ్మెల్యే సతమతం
- కాంగ్రెస్ ముఖ్యులకు టచ్‌లోకి.. టికెట్ హామీ లభిస్తే జంప్

సాక్షి, హైదరాబాద్

గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచి తర్వాత అధికార టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఛాయలు కనిపిస్తున్నాయి. అటు పార్టీలో, ఇటు నియోజకవర్గంలో, మరోవైపు అభివృద్ధి పనుల విషయంలోనూ తమకు తగిన ప్రాధాన్యం లభించడం లేదన్న ఆందోళన ఆ ఎమ్మెల్యేల్లో వ్యక్తమవుతోంది. దీనిపై కొందరు బాహాటంగా అసంతృప్తిని వ్యక్తంచేస్తుండగా.. మరికొందరు తమలో తాము మథనపడుతున్నట్టు ఆయా నేతల సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీలో గురువారం మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు చేసిన వ్యాఖ్యలే 'వలస' ఎమ్మెల్యేల అసంతృప్తికి నిదర్శనమన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. టీఆర్ఎస్‌లో అసౌకర్యంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నియోజకవర్గస్థాయి నేతలు తమ భవిష్యత్ దృష్ట్యా మళ్లీ సొంత గూటి వైపు చూస్తున్నారని తెలిసింది. వీరిలో కొందరు టీపీసీసీ ముఖ్యులకు టచ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్‌పై హామీ లభిస్తే పాత గూటికి వచ్చేందుకు కొందరు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

**అసంతృప్తిగా ఎవరెవరు?**

గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన వారిలో ఏడుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరారు. వీరిలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు. కాంగ్రెస్ నుంచి వచ్చినందునే తమను చిన్నచూపు చూస్తున్నారంటూ అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యానించినా.. మిగిలిన ఎమ్మెల్యేలు మౌనంగా నెట్టుకొస్తున్నారు. వీరిలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే డి.ఎస్.రెడ్యానాయక్ ఒకరు. కాంగ్రెస్‌లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఈయన.. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో తనకు తగిన ప్రాధాన్యం లభించడం లేదన్న అసంతృప్తితో ఉన్నారని చర్చ జరుగుతోంది. ఆయన కుమార్తె, మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవిత రాజకీయ భవితవ్యంపై అస్పష్టత కొనసాగుతుండటం కూడా అసంతృప్తికి మరో కారణంగా చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలు ఎక్కువే ఉన్నా కవిత రాజకీయ భవిష్యత్తు అస్పష్టంగానే ఉంది. మహబూబాబాద్ టికెట్ ఇస్తారా, డీఎస్ రెడ్యానాయక్‌ను మహబూబాబాద్ ఎంపీగా బరిలో దించి కవితను డోర్నకల్ పంపిస్తారా అన్న విషయాలపై పార్టీ నుంచి స్పష్టత రావడం లేదు. ఈ కారణాలతో రెడ్యానాయక్ ఆందోళనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మరో గిరిజన ఎమ్మెల్యే కోరం కనకయ్య పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్న

మిగతా 2వ పేజీలో ▶

**రాజ్యసభ సభ్యులు సైతం**

కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్లి రాజ్యసభ స్థానం పొందిన వారిలో డి.శ్రీనివాస్ క్రియాశీలంగా వ్యవహరించడం లేదు. ఆయన కుమారుడు అరవింద్ బీజేపీలో చేరి నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ అధినేత కూతురు కవితతో పోటీ పడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ కారణంతో టీఆర్ఎస్ పెద్దలు డీఎస్‌కు గతంలో ఇచ్చిన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో డీఎస్ మళ్లీ కాంగ్రెస్ గూటికి వస్తారన్న చర్చ జరుగుతోంది.



గురువారం తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలసి కృతజ్ఞతలు తెలుపుతున్న కల్లుగీత కార్మికులు. చిత్రంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్

# గీత కార్మికులపై వరాల జల్లు

## తాటి, ఈత చెట్లపై పన్ను రద్దు.. పాత బకాయిలూ మాఫీ

### శాసనసభలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటనలు

- టీఎఫ్‌టీ గీత కార్మికులకూ పెన్షన్
- ఐదెకరాల్లో రూ.5 కోట్లతో గౌడ భవనం
- కల్లుగీత లైసెన్సుల రెన్యువల్ గడువు పదేళ్లకు పెంపు
- కోటీ 70 లక్షల ఈత, తాటి, ఖర్జూర చెట్లు నాటినట్టు వెల్లడి

సాక్షి, హైదరాబాద్

రాష్ట్రంలోని గీత కార్మికులపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వరాల జల్లు కురిపించారు. తాటి, ఈత చెట్లపై పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నట్టు, దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్న బకాయిలనూ మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. సొసైటీల్లో లేని గీత కార్మికులకు పెన్షన్, లైసెన్సు రెన్యువల్ గడువు పెంపు తదితర హామీలు ఇచ్చారు. ఈ మేరకు గురువారం శాసనసభలో కేసీఆర్ పలు కీలక ప్రకటనలు చేశారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు ప్రభుత్వం బహుముఖంగా కృషి చేస్తోందన్నారు. ప్రధానంగా వ్యవసాయ, నీటి వనరుల అభివృద్ధి, కులవృత్తులకు ప్రోత్సాహం వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. కులవృత్తిని నమ్ముకుని

మిగతా 2వ పేజీలో ▶

**స్వదేశీ సీకర్‌తో 'బ్రహ్మోస్' పరీక్ష సక్సెస్**

- వివరాలు 7లో



# ఐదో రోజూ చర్చకు నిరాకరణ

- లోక్‌సభలో ఏఐఏడీఎంకే ఆందోళన..
- స్పీకర్‌కు అడ్డంగా టీఆర్ఎస్ ప్లకార్డులు
- అవిశ్వాసంపై చర్చకు ఐదోసారీ అనుమతి నిరాకరించిన సభాపతి.. ఆరోసారి నోటీసులిచ్చిన ఎంపీలు వైవీ, తోట

-2లో





# నేడు రాజ్యసభ ఎన్నికలు

## అసెంబ్లీ కమిటీ హాల్‌లో పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

- మూడు స్థానాలు.. నలుగురు అభ్యర్థులు
- సాయంత్రం 6 గంటలకు ఫలితాల ప్రకటన
- టీఆర్ఎస్‌కు మజ్లిస్ మద్దతు.. ఒంటరిగానే కాంగ్రెస్
- ఓటింగ్‌కు దూరంగా బీజేపీ, టీడీపీ, సీపీఎం

6లో



# కృష్ణమ్మ కట్టడికి మరో ఎత్తు!



- గుర్జాపూర్ వద్ద బ్యారేజీ నిర్మిస్తున్న కర్ణాటక
- 5 నుంచి 6 టీఎంసీల వినియోగానికి అవకాశం
- దిగువ జూరాలకు తప్పని ఇబ్బందులు
- అడ్డుకోవాలంటూ కేంద్ర జల సంఘానికి రాష్ట్రం ఫిర్యాదు

- వివరాలు 2లో

# బీజేపీకి నాగం రాంరాం

**కుమారుడు శశిధర్‌రెడ్డితో కలసి పార్టీకి రాజీనామా**



- రాష్ట్రంలో టీఆర్ఎస్‌తో బీజేపీ మిలాఖత్ అయిందని వ్యాఖ్య
- కాంగ్రెస్ ఆహ్వానించినట్టు వెల్లడి

- వివరాలు 2లో

**ఇదంజగత్**



... మీరైనా చెప్పండి ప్లీజ్ సార్!

# 20 లక్షల గ్రాట్యుటీకి పన్ను నో

- ఉద్యోగుల గ్రాట్యుటీపై రూ. 20 లక్షల వరకూ పన్ను మినహాయింపునిచ్చే గ్రాట్యుటీ బిల్లు(సవరణ)ను పార్లమెంటు ఆమోదించింది. ఈ బిల్లును కేంద్ర కార్మిక మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ రాజ్యసభలో ప్రవేశపెట్టగా.. మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది.

- 7లో

# బీజేపీకి నాగం రాంరాం

సాక్షి, నాగర్ కర్నూల్: మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు ఈమెయిల్ ద్వారా రాజీనామా పత్రాన్ని పంపినట్లు తెలిపారు. ''టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అనేక అవినీతి వ్యవహారాలను ఆధారాలతో సహా బీజేపీ రాష్ట్ర నాయకత్వంతోపాటు జాతీయ నేతల దృష్టికి తీసుకొచ్చాను. అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రశ్నిస్తారని ఆశించా. కానీ నా నమ్మకం వృథా అయింది. గత కొంతకాలంగా మనస్తాపంతో ఉన్నా. కార్యకర్తల సమక్షంలో వారి అభిప్రాయాలు తెలుసుకుని బీజేపీకి రాజీనామా చేస్తున్నా'' అని ఆయన ప్రకటించారు. గురువారం నాగర్ కర్నూల్‌లోని తన నివాసంలో నాగం విలేకరులతో మాట్లాడారు. ''రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్ ప్రశ్నార్థకమే.. టీఆర్ఎస్‌తో బీజేపీ మిలాఖత్ అయింది. నా అనుభవాన్ని బీజేపీ నిర్లక్ష్యం చేసింది. నా పట్ల అవమానకరంగా వ్యవహరించింది'' అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. తనకు జరుగుతున్న అవమానాలను భరించలేక అభిమానులు పార్టీ మారాలని గత కొంతకాలంగా కోరుతున్నారని, ఈ నేపథ్యంలోనే బీజేపీని వీడుతున్నానని వివరించారు. ఆయనతోపాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నాగం కుమారుడు శశిధర్‌రెడ్డి, ఇతర విభాగాలకు చెందిన పలువురు ప్రతినిధులు కూడా పదవులకు రాజీనామా చేసినట్లు ప్రకటించారు.

**కలిసొచ్చే వారితో...**

టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా తాను బీజేపీకి రాజీనామా చేశానని, తన ఆలోచనల మేరకు కలిసొచ్చే వారితో చేతులు కలుపుతానని నాగం స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లోకి రావాలంటూ ఆహ్వానించారని, స్థానికంగా ఉన్న నేతలెవరితోనూ తనకు విభేదాలు లేవని పేర్కొన్నారు. తాను నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి పరిమితమైన నేతను కాదని, రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని ప్రకటించారు.

## ఎయిర్‌పోర్టులో ప్రయాణికుడి వద్ద బుల్లెట్ లభ్యం

సాక్షి, హైదరాబాద్: ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్ లభ్యమైన సంఘటన గురువారం శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం రేపింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన సీతారామారావు (45) శంషాబాద్ విమానాశ్రయం నుంచి చెన్నై వెళ్తుండగా లగేజీ తనిఖీలో 60 ఎంఎం బుల్లెట్ బయటపడింది. సీఐఎస్ఎఫ్ అధికారులు అతడిని ఆర్‌జీఐఏ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసుకుని రిమాండ్‌కు తరలించారు.



# కృష్ణమ్మ కట్టడికి మరో ఎత్తు!



## గుర్జాపూర్ వద్ద బ్యారేజీ నిర్మిస్తున్న కర్ణాటక

సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను ఎగువనే కట్టడి చేసేందుకు కర్ణాటక మరోసారి ఎత్తులు వేస్తోంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా వాడుకునేందుకు కొత్త బ్యారేజీల నిర్మాణం చేపడుతోంది. ఇప్పటికే గుజాల్ బ్యారేజీ నిర్మించిన ఆ రాష్ట్రం.. తాజాగా గుర్జాపూర్ బ్యారేజీ నిర్మాణాన్ని చేపట్టింది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ వంటి ప్రాజెక్టులు నిండితే కానీ దిగువకు నీళ్లు రాని పరిస్థితుల నేపథ్యంలో ఈ కొత్త బ్యారేజీలతో రాష్ట్రానికి మరిన్ని కష్టాలు తప్పేలా లేవు.

**ఇప్పటికే నాలుగు.. అదనంగా రెండు**

బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకు కృష్ణా జలాల్లో కర్ణాటకకు 734 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. కర్ణాటక ఇప్పటికే ఆ నీటిని దాదాపు పూర్తిగా వినియోగించుకుంటోంది. అదనంగా నీటిని వినియోగించుకునేందుకు పదేళ్ల కింద బీజాపూర్ జిల్లాలో బుధిహాల్-పీరాపూర్, రాయచూర్ జిల్లాలో నందవాడ్జి, రామతల్, భగల్‌కోట్ జిల్లాలోని తిమ్మాపూర్‌ల వద్ద కృష్ణా నదిపై నాలుగు ఎత్తిపోతల పథకాలను ప్రారంభించింది. 21 టీఎంసీల నీటిని తీసుకుని 1.29 లక్షల హెక్టార్లకు అందించాలన్నది వాటి లక్ష్యం. అయితే ఆ ప్రాజెక్టుల పనులు చేపట్టినా వాటికి ఎలాంటి అనుమతులు, నీటి కేటాయింపులు లేకపోవడంతో నిర్వహణలోకి తేలేక పోయింది. కానీ పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అధికారిక అనుమతులు ఇచ్చిన వెంటనే తమ ప్రాజెక్టులకు అనుమతుల ప్రక్రియను వేగిరం చేసింది. గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తూ పోలవరం చేపట్టిన వెంటనే ఎగువ రాష్ట్రాలకు 35 టీఎంసీల మేర వాటాలు దక్కుతాయని బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో స్పష్టంగా ఉంది. ప్రస్తుతం ఏపీ పోలవరం చేపట్టడంతో కర్ణాటకకు 21 టీఎంసీలు, మహారాష్ట్రకు 14 టీఎంసీలు దక్కుతాయి. దీంతో తమకు దక్కే 21 టీఎంసీల వినియోగం కోసమే ఈ పథకాలను చేపట్టినట్లు చూపి ఇటీవలే కర్ణాటక అన్ని అనుమతులు తెచ్చుకుంది. తాజాగా నీటి వినియోగాన్ని కూడా మొదలుపెట్టింది. ఈ ఎత్తిపోతల పథకాలు పాలమూరు జిల్లాకు ఎగువనే ఉండటంతో ఇప్పటికే దిగువకు ప్రవాహాలు తగ్గాయి. ఇక ప్రధాన కృష్ణాలో గుజాల్ బ్యారేజీని నిర్మించి దీని ద్వారా నాలుగైదు టీఎంసీలు వినియోగించుకునేందుకు యత్నిస్తోంది. మరోవైపు రాయచూర్ జిల్లాలో కృష్ణా నీటిని వాడుకునేలా 1.2 టీఎంసీల సామర్థ్యంతో గుర్జాపూర్ బ్యారేజీ నిర్మిస్తోంది. దీని ద్వారా 5 నుంచి 6 టీఎంసీలు వాడుకునే అవకాశం ఉంది. మొత్తంగా 10 నుంచి 11 టీఎంసీలను ఎగువనే అడ్డుకునేందుకు కర్ణాటక యత్నిస్తోంది. దీంతో జూరాలకు వచ్చే ప్రవాహాలు పూర్తిగా తగ్గిపోతాయి. అదే జరిగితే జూరాలపై ఆధారపడిన కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ పథకాలకు నీరు లేక అల్లాడాల్సిన పరిస్థితి తలెత్తనుంది.

**సీడబ్ల్యూసీకి ఫిర్యాదు**

కర్ణాటక బ్యారేజీలపై ఆలస్యంగా మేల్కొన్న రాష్ట్ర నీటి పారుదల శాఖ కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గురువారం ఈఎన్‌సీ మురళీధర్ సీడబ్ల్యూసీకి లేఖ రాశారు. హైడ్రాలజీ క్లియరెన్స్‌లు వచ్చే వరకు నీటి వినియోగం జరగకుండా చూడాలని, గుర్జాపూర్ బ్యారేజీ నిర్మాణం జరగకుండా ఆదేశాలివ్వాలని కోరారు.

# ఆంధ్రప్రదేశ్‌లో పొలికేక

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు ప్రతిపక్షాలు, ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు గురువారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జాతీయ రహదారుల దిగ్బంధం పూర్తిస్థాయిలో విజయవంతమైంది. అన్ని జిల్లాల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని హోదా ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఏపీకి వెంటనే ప్రత్యేక హోదా కల్పించాలి, హోదా మా హక్కు అంటూ గొంతెత్తి నినదించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. మానవహారాలు నిర్వహించారు. రహదారులపై క్రికెట్, కబడ్డీ ఆటలు ఆడి నిరసన తెలిపారు. హోదా సాధించే వరకూ విశ్రమించబోమని ప్రతినబూనారు. జాతీయ రహదారులన్నీ ఆందోళనకారులతో నిండిపోయాయి. రహదారుల దిగ్బంధంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ రహదారుల దిగ్బంధానికి మద్దతుగా గుంటూరు నగర శివారులోని అంకిరెడ్డిపాలెం రహదారి వద్ద ఆందోళనలో పాల్గొన్నారు.

# ఆ ఎమ్మెల్యేలకు ఇంటి బెంగ!

▶ మొదటి పేజీ తరువాయి

ఇల్లెందు నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలోకి వెళ్లడంతో స్థానిక అధికారులను సమన్వయం చేసుకోవడం ఆయనకు కత్తిమీద సాములా మారింది. నియోజకవర్గంలో ఏకైక కోయ నాయకుడిని తానే అయినా చివరి క్షణంలో ఎవరినైనా తీసుకొస్తారో అన్న సందేహం ఆయన్ను వెంటాడుతోంది. మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్‌ను తప్పిస్తే ఆ స్థానంలో తనను పంపి రెడ్యానాయక్ కుమార్తె కవితను ఇల్లెందుకు తెస్తారన్న ప్రచారం కనకయ్యకు ఇబ్బందికరంగా మారింది.

**ఆదిలాబాద్‌లో ఏంటి పరిస్థితి?**

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన విఠల్‌రెడ్డి కూడా ఇదే కోవలో ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ అధినేతను నేరుగా కలిసే పరిస్థితి లేకపోవడం, రాజకీయ భవిష్యత్‌పై పూర్తిస్థాయి భరోసా లేకపోవడం వంటి కారణాలతో ఆయన ఆందోళనలో ఉన్నారని అంటున్నారు. ముథోల్‌లో టీఆర్ఎస్ నుంచి పోటీచేసి ఓడిపోయిన ఎస్.వేణుగోపాలాచారికి పార్టీలో, ప్రభుత్వంలో ఇస్తున్న ప్రాధాన్యం విఠల్‌రెడ్డికి ఇవ్వకపోవడం నియోజకవర్గంలో ఇబ్బందికరంగా ఉంది. వచ్చే ఎన్నికలలో బ్రాహ్మణ కోటాలో ముథోల్ స్థానాన్ని వేణుగోపాలాచారికే కేటాయిస్తారన్న ఊహాగానాలు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంత్రులతోనూ నెలకొన్న అంతరం వంటి కారణాలు విఠల్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

**యాదయ్యకు 'చేవెళ్ల' దక్కేనా?**

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాలె యాదయ్య టీఆర్ఎస్‌లో తన భవితవ్యం ఏంటో నిర్ణయించుకోలేకపోతున్నారు. చేవెళ్ల నుంచి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీచేసిన కె.ఎస్.రత్నంకు మళ్లీ అవకాశం ఇస్తారన్న ప్రచారంతో యాదయ్య వికారాబాద్ వైపు దృష్టి సారించారు. అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే సంజీవరావు ఉండడం, వచ్చే ఎన్నికల్లో అవకాశంపై అస్పష్టత ఉండడం యాదయ్యను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇలా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు తోడు ఎమ్మెల్సీ టికెట్లు రెన్యువల్ చేయించుకున్న పాత కాంగ్రెస్ నేతలు కొందరు సైతం టీఆర్ఎస్‌లో ఇమడలేకపోతున్నారని, కాంగ్రెస్‌లో ఉన్నంత స్వేచ్ఛగా ఉండలేకపోతున్నారన్న చర్చ జరుగుతోంది. ''మా పార్టీ నుంచి వెళ్లిన వాళ్లు అసంతృప్తిగా ఉన్నారని మాకు సమాచారం ఉంది. వారు నేరుగా మాతో మాట్లాడుతున్నారు. సందేశాలు పంపుతున్నారు. మా దగ్గర అధికారం లేకపోయినా గౌరవం ఉండేది. పరస్పర స్నేహం ఉండేది. అక్కడకు వెళ్లాక వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కనీసం ఏదైనా పనిచేయించుకుందామన్నా వీల్లేని పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే వారిని పలకరించే దిక్కేలేదు. అందుకే మళ్లీ మా వైపు చూస్తున్నారు'' అని కాంగ్రెస్‌లోని కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు.

**'గుత్తా'కే చుక్కలు**

కాంగ్రెస్‌లో కీలక నేతగా గుర్తింపు పొందిన నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి టీఆర్ఎస్‌లో చేరాక రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్‌లో చేరిన సమయంలో ఆయనకు మంత్రి పదవి హామీ లభించినట్లు ప్రచారం జరిగింది. చాలా నెలలు వేచి చూసినా ఫలితం దక్కలేదు. టీఆర్ఎస్‌లోకి వెళ్లి తాము తప్పు చేశామని గుత్తా అనుచరులు కొందరు బాహాటంగానే వ్యాఖ్యానించారు. నల్లగొండ మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు కొందరు మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరే యత్నాలను తీవ్రం చేశారు. గుత్తా తన అసంతృప్తిని నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్లిన తర్వాతే... రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవి విషయంలో నిర్ణయం జరిగిందన్న ప్రచారం ఉంది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాజకీయ మార్పులకు కొంత విరామం పడింది.

# గీత కార్మికులపై వరాల జల్లు

▶ మొదటి పేజీ తరువాయి

జీవిస్తున్న వారిలో గౌడ సామాజిక వర్గం ప్రధానమైనదని.. కానీ వారు సమైక్య రాష్ట్రంలో తీవ్ర నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురయ్యారని ఆరోపించారు.

**మాట నిలబెట్టుకుంటున్నాం..**

సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వం నుండి గీత కార్మికులకు ఎలాంటి సహాయం లభించలేదని.. పైగా లిక్కర్ లాబీల ప్రలోభాలకు తలొగ్గి హైదరాబాద్‌లో కల్లు దుకాణాలను మూసేశారని కేసీఆర్ పేర్కొన్నారు. మరోవైపు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గుడుంబా మహమ్మారి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే కళ్లప్పగించి వేడుక చూశారని మండిపడ్డారు. దీనివల్ల అటు ప్రజల ఆరోగ్యం పాడైపోవడంతోపాటు ఇటు గీత వృత్తి దెబ్బతిన్నదని చెప్పారు. తాము తెలంగాణ ఉద్యమ సమయంలో గౌడ కులస్తులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీశామని.. తాము ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రం ఏర్పాటయ్యాక కల్లు దుకాణాలను తిరిగి తెరిపించామని తెలిపారు.

**పరిహారం, పెన్షన్ పెంచాం..**

కల్లు గీసే సమయంలో చెట్టుపై నుంచి పడి మరణించిన, శాశ్వత అంగవైకల్యానికి గురైన గీత కార్మికులకు పరిహారం చెల్లించడంలో గత ప్రభుత్వాలు తీవ్ర జాప్యం చేశాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అలా రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న మూడేళ్ల బకాయిలు రూ.6.38 కోట్లను తాము అధికారంలోకి రాగానే ఏకకాలంలో చెల్లించామన్నారు. గతంలో చెట్టుపై నుంచి పడి మరణించిన వారికి రూ.2 లక్షలు, అంగవైకల్యం పాలైన వారికి రూ.50 వేలు మాత్రమే ఇచ్చేవారని.. తాము ఈ పరిహారాలను రూ.5 లక్షలకు పెంచామని తెలిపారు. గీత కార్మికులకిచ్చే పెన్షన్‌ను రూ.200 నుంచి రూ.1,000కి పెంచామని చెప్పారు.

**టీఎఫ్‌టీ గీత కార్మికులకూ పెన్షన్**

ఇప్పటివరకు కల్లు గీత సహకార సొసైటీ (టీసీఎస్)ల సభ్యులకు మాత్రమే పెన్షన్ లభిస్తోందని.. ఇక నుంచి టీఎఫ్‌టీ (ట్రీ ఫర్ ట్యాపర్- వ్యక్తిగత కల్లుగీత లైసెన్సు) కార్మికులకు కూడా పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేసీఆర్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 30 వేల కుటుంబాలకు ఆసరా లభిస్తుందన్నారు. టీఎఫ్‌టీ నుంచి టీసీఎస్‌లోకి మారేందుకు దరఖాస్తు చేసుకున్న వారిని పది రోజుల్లో బదలాయించాలని అధికారులను ఆదేశించారు. కల్లుగీత లైసెన్సుల రెన్యూవల్ గడువును ఐదేళ్ల నుంచి పదేళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇక హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈత, ఖర్జూర మొక్కలను పెద్దఎత్తున నాటుతున్నామని, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కోటి 70 లక్షల మొక్కలు నాటామని తెలిపారు. ఎక్సైజ్, అటవీ శాఖల సమన్వయంతో చెరువు కట్టల మీద, చెరువు శిఖం వెంబడి, వాగులు, ఒర్రెల వెంట, నదుల ప్రవాహానికి ఇరువైపులా ఈత, ఖర్జూర మొక్కలను నాటే కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు.

**తాటి, ఈతచెట్లపై పన్ను రద్దు**

రాష్ట్రంలో ఈత, తాటి చెట్లపై పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నామని కేసీఆర్ ప్రకటించారు. దాంతోపాటు ఇప్పటివరకు ఉన్న చెట్ల పన్ను బకాయిలను మాఫీ చేస్తున్నట్టు తెలిపారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.16 కోట్లు రాబడి తగ్గిపోతున్నా.. గీత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పన్ను రద్దు చేస్తున్నామన్నారు. గౌడ కులస్తుల అస్తిత్వాన్ని సమున్నతంగా చాటేలా హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి గౌడ భవనం నిర్మాణానికి ఐదెకరాల భూమిని, రూ. 5 కోట్లు నిధులను మంజూరు చేస్తున్నట్టు తెలిపారు.

# ఐదో రోజూ చర్చకు నిరాకరణ

- లోక్‌సభలో ఏఐఏడీఎంకే ఆందోళన..
- స్పీకర్‌కు అడ్డంగా టీఆర్ఎస్ ప్లకార్డులు
- అవిశ్వాసంపై చర్చకు ఐదోసారి అనుమతి నిరాకరించిన సభాపతి.. ఆరోసారి నోటీసులిచ్చిన ఎంపీలు వైవీ, తోట




ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో గురువారం పార్లమెంటు ఆవరణలో నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో అవిశ్వాసం ప్రస్తావనకు రాగానే వెల్‌లో ఉన్న ఏఐఏడీఎంకే, టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనను రెట్టింపు చేయడంతో వరుసగా గురువారం ఐదోసారి కూడా తీర్మానాలు ప్రవేశపెట్టకుండానే లోక్‌సభ వాయిదా పడింది. వైఎస్సార్‌సీపీ, టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను సభ సజావుగా లేదన్న కారణంగా స్పీకర్ సుమిత్రా మహాజన్ అనుమతించ లేదు. అవిశ్వాస తీర్మానాన్ని సభా కార్యక్రమాల జాబితాలో చేర్చాలంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, టీడీపీ ఎంపీ తోట నరసింహం బుధవారం సెక్రటరీ జనరల్ స్నేహలతా శ్రీవాస్తవకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

**మద్దతుగా నిలుచున్న విపక్ష ఎంపీలు**

అవిశ్వాస తీర్మానం ప్రస్తావన రాగానే విపక్ష సభ్యులంతా మద్దతుగా నిలుచున్నారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, సమాజ్‌వాదీ, ఆర్జేడీ, ఎన్సీపీ, జేఎంఎం, ఎంఐఎం, ఆమ్ ఆద్మీ, తదితర విపక్షాలకు చెందిన సభ్యులంతా అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా లేచి నిలుచున్నారు. అయితే తానేదీ చూడలేకపోతున్నానని, సభ సజావుగా లేనందున అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు అనుమతిని తోసిపుచ్చుతున్నట్లు పేర్కొంటూ స్పీకర్ లోక్‌సభను శుక్రవారానికి వాయిదా వేశారు.

**హోదాపై చర్చకు అవకాశం ఇవ్వాలి: విజయసాయిరెడ్డి**

హోదాపై సభలో చర్చకు అవకాశం ఇవ్వాలని రాజ్యసభ చైర్మన్‌ను కోరుతూ వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి తన స్థానంలో నిలుచుని పదేపదే అభ్యర్థించారు. అయితే వెల్‌లో వివిధ పక్షాల ఆందోళనతో కొద్ది క్షణాల్లోనే సభను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు శుక్రవారానికి వాయిదావేశారు.

**ఆరోసారి అవిశ్వాసం నోటీసులు**

కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, టీడీపీ ఎంపీ తోట నరసింహం గురువారం మధ్యాహ్నం లోక్‌సభ సెక్రటరీ జనరల్ స్నేహలతా శ్రీవాస్తవకు ఆరోసారి నోటీసులను అందజేశారు.

**సభాపతికి అడ్డంగా ప్లకార్డులు**

లోక్‌సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే వెల్‌లోకి వెళ్లిన ఏఐఏడీఎంకే, టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగటంతో అప్పటికే ప్రశ్నోత్తరాలను ప్రారంభించిన స్పీకర్ కొద్దిక్షణాల్లోనే వాయిదా వేశారు. తిరిగి 12 గంటలకు సభ పునఃప్రారంభం కాగానే వివిధ శాఖలకు సంబంధించిన పత్రాలను మంత్రులు పార్లమెంట్‌కు సమర్పించారు. సభ్యులంతా తమ స్థానాల్లోకి వెళ్లాలని, అవిశ్వాస తీర్మానం సహా అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ పేర్కొన్నారు. ఈ సమయంలో ఏఐఏడీఎంకే, టీఆర్ఎస్ సభ్యులు వెల్‌లోనే ఉన్నారు. 12.06 గంటలకు సభాపతి అవిశ్వాస తీర్మానం నోటీసులను ప్రస్తావించగానే ఏఐఏడీఎంకే సభ్యులు రెట్టింపు గొడవతో ఓ.. ఓ.. అంటూ శబ్దాలు చేశారు. టీఆర్ఎస్ సభ్యులు కూడా సభాపతికి అడ్డంగా నిలుచుని ప్లకార్డులు ప్రదర్శించారు. పరిస్థితి ఇలా ఉండగానే సభాపతి తీర్మానాన్ని ప్రస్తావించారు. 'కేంద్ర మంత్రి మండలిపై అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు వైవీ సుబ్బారెడ్డి, తోట నరసింహం నుంచి నోటీసులు అందాయి. వీటిని సభ ముందుంచడం నా బాధ్యత. తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవసరమైన 50 మంది సభ్యులు వారి స్థానాల్లో నిలుచుంటే లెక్కించేందుకు వీలుగా సభ సజావుగా నడవాలి. అప్పుడే లెక్కించి తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలో లేదో నిర్ణయించగలను. సభ్యులు తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలి..' అని పేర్కొన్నారు.

● తమిళనాడుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు అత్యంత సురక్షితమైన పెన్‌డ్రైవ్‌ను అభివృద్ధి చేశారు. దీన్ని భారతఅంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) కోసం రూపొందించారు. ఈ పెన్‌డ్రైవ్‌ను విద్యార్థులు తమ సహకారంతో అభివృద్ధి చేశారని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. దీన్ని కేవలం ఒక కంప్యూటర్‌కు మాత్రమే అనుసంధానించ వచ్చన్నారు. మరో కంప్యూటర్‌కు కనెక్ట్ చేసేందుకు యత్నిస్తే అందులోని సమాచారం తనంతట తానుగా ధ్వంసమై పోతుందని వెల్లడించారు.

# నేనెక్కడ ఉన్నాను..!

- రైల్వేస్టేషన్‌లో జాడ చెప్పే మొబైల్ యాప్
- 'రైల్‌స్టేషన్ ఇన్ఫో' ద్వారా స్టేషన్ సేవలు
- ప్రారంభించిన దక్షిణమధ్య రైల్వే జీఎం




యాప్‌ను ఆవిష్కరిస్తున్న దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్

**సాక్షి, హైదరాబాద్:** నగదురహిత సేవలను అందుబాటులోకి తేవడం ద్వారా దేశంలోనే మొట్టమొదటి 'డిజిపే రైల్వేస్టేషన్'గా నిలిచిన కాచిగూడ రైల్వేస్టేషన్.. ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు అందజేయడంలో మరోసారి ఆదర్శప్రాయమైన స్టేషన్‌గా ప్రశంసలు అందుకొంది. కాచిగూడ స్టేషన్ సేవలను వివరించే మొబైల్ యాప్ 'రైల్‌స్టేషన్ ఇన్ఫో', బ్లూటూత్ సాయంతో స్టేషన్ లోపల పరిసరాలను తెలుసుకొనే 'నవ్‌రస్'(నావిగేషన్ ఫర్ రైల్వేస్టేషన్స్) అనే మరో యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్‌యాదవ్ ఈ యాప్‌లను గురువారం ప్రారంభించారు. అనంతరం 400 కిలోవాట్‌ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్‌ప్లాంట్‌ను సందర్శించారు. కాచిగూడ స్టేషన్ అవసరాలకు సరిపోయే విధంగా సోలార్ పవర్‌ప్లాంట్ నుంచి విద్యుత్ లభిస్తుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం దక్షిణమధ్య రైల్వే 6.4 మెగావాట్‌ల సోలార్ విద్యుత్ సామర్థ్యాన్ని కలిగి ఉందని, వచ్చే ఏడాదికి దీనిని 7.4 మెగావాట్‌లకు పెంచేవిధంగా ప్రణాళికలను రూపొందించినట్లు తెలిపారు. ఈ యాప్‌లను ప్రవేశపెట్టడం ద్వారా కాచిగూడ స్టేషన్ దేశంలోని అన్ని రైల్వేలను మరోసారి ఆకర్షించిందని చెప్పారు. నగరానికి వచ్చే పర్యాటకులు, సందర్శకులు, కొత్తవారికి ఈ యాప్‌లు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయన్నారు. కాగా, ఈ యాప్‌లను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

**రైల్‌స్టేషన్ ఇన్ఫో ద్వారా..**

- కాచిగూడ రైల్వేస్టేషన్ పూర్తి సమాచారం లభిస్తుంది.
- ఎంఎంటీఎస్, లోకల్, ప్రత్యేక రైళ్ల వేళలు తెలుసుకోవచ్చు.
- వెయిటింగ్ హాల్స్, ప్లాట్‌ఫామ్స్‌పై ఉన్న కేటరింగ్ స్టాల్స్ జాడ తెలుస్తుంది.
- లైసెన్స్ కలిగిన పోర్టర్స్ ఫోన్ నంబర్లు, బ్యాడ్జి నంబర్లు లభిస్తాయి.
- రిటైరింగ్ రూమ్స్ ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయం ఉంటుంది.
- విచారణ కార్యాలయం, పార్సిల్స్, బుకింగ్ కేంద్రాలు, రిజర్వేషన్ కార్యాలయాల వివరాలు లభిస్తాయి.
- తాగునీటి సదుపాయం ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.
- టోల్‌ఫ్రీ నంబర్ 8121281212కు వచ్చిన ఫిర్యాదులపై చేపట్టిన చర్యలు కూడా తెలుసుకోవచ్చు.

**నవ్‌రస్ సేవలు ఇలా..**

- బ్లూటూత్ సాయంతో ప్రయాణికులు స్టేషన్ లోపలి ప్రాంతాలను తెలుసు కోగలుగుతారు.
- తాము నిలబడి ఉన్న ఒక మీటర్ పరిధి నుంచి మొత్తం స్టేషన్‌లోని అన్ని ప్లాట్‌ఫామ్‌లపైన ఎక్కడ ఏమున్నాయో నావిగేషన్ సాయంతో కనిపెట్టవచ్చు.
- రూట్‌మ్యాప్ ద్వారా అన్ని వివరాలు తెలుస్తాయి.

## వీహెచ్‌పీకి హైకోర్టులో చుక్కెదురు

### శ్రీరామ రథయాత్ర అనుమతి పిటిషన్ కొట్టివేత

**సాక్షి, హైదరాబాద్:** శ్రీరామ రథయాత్ర విషయంలో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ)కి హైకోర్టులో చుక్కెదురైంది. ఉగాది నుంచి హనుమాన్ జయంతి వరకు తాము తలపెట్టిన శ్రీరామ రథయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ వీహెచ్‌పీ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని గురువారం న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి కొట్టేశారు. బాసర నుంచి సికింద్రాబాద్ వరకు చేపట్టే ఈ యాత్రకు ప్రతి చోట పోలీసులు రక్షణ కల్పించే పరిస్థితి ఉండదని, అందువల్ల అనుమతి విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు. యాత్రకు అనుమతినిచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వీహెచ్‌పీ తెలంగాణ కార్యదర్శి ఎం.గాల్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి తోసిపుచ్చారు.

## సాగునీటి ప్రాజెక్టులపై రౌండ్‌టేబుల్ సమావేశం


**సాక్షి, హైదరాబాద్:** ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా గురువారం రైతు, ప్రజాసంఘాల ఆధ్వర్యం లో సాగునీటి ప్రాజెక్టులపై రౌండ్ టేబుల్ సమావేశం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్‌లో గురువారం జరిగింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ప్రాజెక్టునూ ప్రారంభించి పూర్తి చేయలే దని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను తెచ్చుకుని నిర్మించినట్లయితే మేలు జరిగేదన్నారు. కార్యక్రమానికి జస్టిస్ చంద్రకు మార్ అధ్యక్షత వహించగా, జేఏసీ చైర్మన్ కోదండ రాం, మాజీ శాసనసభ్యులు గుర్రం యాదగిరిరెడ్డి, అరబండి ప్రసాద్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ తదితరులు పాల్గొన్నా రు. ఈ నెల 24 నుంచి వారం రోజులపాటు జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటుచేసి కలెక్టర్లకు మెమోరాండంలు ఇవ్వాలని నిర్ణయించారు. సాగునీటి ప్రాజెక్టులపై ఇప్పటివరకు పెట్టిన ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న తదితర తీర్మానాలను సమావేశంలో ప్రస్తావించారు.




# గ్రూప్-2 'ఓఎంఆర్ల నివేదిక'
# హైకోర్టుకు సమర్పణ

**సాక్షి, హైదరాబాద్:** గ్రూప్–2 పరీక్షలో మెరిట్ ప్రకారం టాప్‌లో ఉన్న మొదటి 5వేల మంది అభ్యర్థుల ఓఎంఆర్ షీట్ల పరిశీలన నిమిత్తం ఏర్పాటైన సీనియర్ న్యాయవాదుల కమిటీ తన నివేదికను గురువారం హైకోర్టుకు సమర్పించింది. ఈ నివేదికను పిటిషనర్ల తరపు న్యాయవాదులకు అందజేసే విషయంలో న్యాయమూర్తి జస్టిస్ నవీన్‌రావు శుక్రవారం నిర్ణయం తీసుకోనున్నారు. ఈ కేసుపై ఈ నెల 28న పూర్తి స్థాయి విచారణ జరుపుతారు. గ్రూప్–2 పోస్టుల భర్తీ నిమిత్తం టీఎస్‌పీఎస్సీ 2015లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన పరీక్షలో ఓఎంఆర్ షీట్లలో వైట్‌నర్ వాడటం, బబ్లింగ్‌లో తప్పులు చేసిన వారితో పాటు వ్యక్తిగత వివరాల నమోదులో పొరపాట్లు చేసిన అభ్యర్థులను సైతం అర్హులుగా ప్రకటించారని పేర్కొంటూ హైదరాబాద్‌కు చెందిన రామచంద్రారెడ్డి, మరికొందరు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో అసలైన అర్హులు నష్టపోతున్నారని, గ్రూప్–2 నియామకాలను నిలిపేయాలని అందులో కోరారు. అయితే వైట్‌నర్ వాడిన వారి సంఖ్య తక్కువని, ఈ కారణంతో మొత్తం నియామక ప్రక్రియనే నిలిపేయవద్దని కోరుతూ మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై విచారణ జరిపిన జస్టిస్ నవీన్‌రావు.. గ్రూప్–2 పరీక్ష రాసి మెరిట్ ప్రకారం టాప్‌లో ఉన్న 5వేల మంది అభ్యర్థుల ఓఎంఆర్ షీట్ల పరిశీలన నిమిత్తం ముగ్గురు సీనియర్ న్యాయవాదులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. సీనియర్ న్యాయవాదులు పి.శ్రీరఘురాం, ఆర్.రఘునందన్‌రావు, ఎస్.నిరంజన్‌రెడ్డిలకు ఈ కమిటీలో స్థానం కల్పించారు. పరిశీలన అనంతరం నివేదిక ఇవ్వాలని కమిటీకి స్పష్టం చేశారు. ఈ ఆదేశాల మేరకు ఓఎంఆర్ షీట్లను పరిశీలించిన కమిటీ నివేదికను సీల్డ్‌కవర్‌లో న్యాయమూర్తికి సమర్పించింది.



సాక్షి
శుక్రవారం, మార్చి, 23


# మాధ్యమాల మాయాజాలం

ప్రపంచవ్యాప్తంగా 220 కోట్లమంది క్రియాశీల వినియోగదారులతో వెలిగిపోతూ ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసిన ఫేస్‌బుక్‌పై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. ఆ సామాజిక మాధ్యమంలో ఉన్న వినియోగదారుల వివరాలు, వారి ఇష్టాయిష్టాలు సంతలో సరుకులా మారాయని... బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న కేంబ్రిడ్జ్ అనలిటికా (సీఏ) సంస్థ వాటిని ఎడాపెడా ఉపయోగించుకున్నదని, పలు దేశాల్లోని రాజకీయ పక్షాలకు ఎన్నికల్లో వాటి ఆధారంగానే వ్యూహాలు రూపొందించిందని తాజాగా బయటపడింది. అంతేకాదు... మన దేశంలోని పార్టీలు కూడా ఆ మాదిరి సేవలను పొందుతున్నాయని సీఏకు భారతీయ భాగస్వామిగా ఉన్న ఒవలెనో బిజినెస్ ఇంటెలిజెన్స్(ఓబీఐ) తన వెబ్‌సైట్లో ప్రకటించింది. ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీ(యూ) తమ క్లయింట్‌లుగా ఉన్నాయని తెలిపింది. మన దేశంలో ఫేస్‌బుక్ వినియోగదారులు అమెరికాతో పోల్చినా ఎక్కువే. ఇక్కడ 24 కోట్లకుపైగా క్రియాశీల వినియోగదారులున్నారు. కనుక ఎలాంటి అవాంఛనీయ పోకడలకు ఆస్కారమిచ్చినా వాటి పర్యవసానాలు ప్రమాదకరంగా మారతాయి.

ప్రజాస్వామ్యంలో ఎన్నికలనేవి అత్యంత కీలకమైనవి. ఎన్నికల ద్వారా ఓటర్లు తమ అభీష్టాన్ని వ్యక్తం చేస్తారని, ఆ రకంగా తమ భవిష్యత్తును తామే ఉమ్మడిగా నిర్దేశించుకుంటారని అంటారు. ఈ ప్రక్రియను ఏమార్చడానికి, ఇందులో కుల మత ప్రమేయాలనూ, ధన ప్రభావాన్ని జొప్పించి లాభపడటానికి చాన్నాళ్లుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. కానీ ఆ ఓటర్లను వారి వారి వయసులరీత్యా, వారి అలవాట్లరీత్యా, వారి ఇష్టాయిష్టాలరీత్యా వర్గీకరించి సమాజంలో ఏ వర్గం ఏం కోరుకుంటున్నదో ఆనుపానులు తెలుసుకోవడంతోపాటు వారిని ప్రభావితం చేసేలా తప్పుడు సమాచారాన్ని వెదజల్లి ఓట్లు గుంజుకునే ప్రయత్నాలు ఈమధ్య కాలంలో ప్రారంభమయ్యాయి. కుల, మత, ధన ప్రభావాలైతే నేరుగా తెలిసిపోతాయి. అలాంటి తప్పుడు పనులపై చట్టం దృష్టి పడుతుంది. చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుంది. దొరికితే అభాసుపాలవుతామన్న భయం పార్టీల్లో ఎంతో కొంతైనా ఉంటుంది. పైగా చాలామంది ఈ ప్రలోభాలకు దూరంగా ఉంటారు. తమ విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగిస్తారు. కనుకనే మన ప్రజాస్వామ్య వ్యవస్థ కనీసం ఈ మాదిరిగా అయినా మిగిలింది. కానీ సామాజిక మాధ్యమాల ద్వారా మాయ చేసే వారికి ఈ బాదరబందీ ఉండదు. ఓటర్లు తప్పుడు సమాచారం ప్రభావంతో తమ ఇష్టాలను మలుచుకుంటారు. నిర్ణయాలు తీసుకుంటారు. కనీసం తాము మాయలో పడ్డామని గ్రహించే ఎరుక కూడా వారికుండదు. అంతా తెలుసుకునేసరికి ఏమీ మిగలదు. అమెరికా పౌరులు అనుభవపూర్వకంగా ఆ సంగతి ఇప్పుడిప్పుడు గ్రహిస్తున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో సీఏ సంస్థ డొనాల్డ్ ట్రంప్ కోసం ఎన్ని మాయలు చేసిందీ ఇప్పటికే కొంత బయటపడింది. ఆ విషయంలో అక్కడ దర్యాప్తు సాగుతోంది. అమెరికా ఎన్నికలు మాత్రమే కాదు... యూరప్ యూనియన్ (ఈయూ) నుంచి బయటికి రావాలని బ్రిటన్ పౌరులు దృఢంగా నిర్ణయించుకునేలా చేసింది కూడా సీఏ సంస్థే. పలు యూరప్ దేశాల్లోనూ దీని లీలలు బయటపడుతున్నాయి. బ్రెగ్జిట్ వ్యవహారంలో సీఏ పాత్రపై బ్రిటన్ విచారణ చేయిస్తోంది.

సామాజిక మాధ్యమాలవల్ల భావ వ్యక్తీకరణ విస్తృతి పెరిగింది. సామాన్యులు సైతం క్రియాశీలంగా వ్యవహరించేందుకు అవి వేదికలయ్యాయి. ఏ మూల ఏ అన్యాయం జరిగినా అది క్షణాల్లో సామాజిక మాధ్యమాలకెక్కుతోంది. ప్రభుత్వాలకది కంటగింపుగా మారింది. ఏదో ఒక చర్య తీసుకున్నట్టు కనిపించడానికి అవి తాపత్రయపడుతున్నాయి. అయితే ఇదే సమయంలో సీఏ లాంటి సంస్థలు సైతం తమ దొంగ వ్యవహారాలను పదేపదేసినప్పుడు లేకుండా కానిచ్చేందుకు ఆ మాధ్యమాలను దుర్వినియోగం చేస్తున్నాయి. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను భ్రష్టు పట్టిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఒక పార్టీకి 'సమ్మతి'ని లేదా 'అసమ్మతి'ని సృష్టిస్తున్నాయి. ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలు తమలో చేరేవారికి కొన్ని ప్రశ్నలేసి జవాబులు రాబట్టి, వారి నుంచి కొన్ని అంశాలపై ఆమోదం తీసుకుని వినియోగదారులుగా చేర్చుకుంటాయి. ఇలా ఆమోదం ఇవ్వడం ద్వారా తామేం చేస్తున్నామో, అది దేనికి దారితీస్తుందో వినియోగదారులు గ్రహించలేక పోతున్నారు. ఆ మాధ్యమాల చేతుల్లో తెలియకుండానే మర మనుషులుగా మారుతున్నారు. సామాజిక మాధ్యమాలు రూపొందించే ఉపకరణాలు, అవి సేకరించే డేటా పౌరులపైనా, వారి ద్వారా మొత్తంగా ప్రజాస్వామ్యంపైనా ఎంతటి ప్రభావం చూపుతున్నాయో తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. డేటా చౌర్యాన్ని నిరోధించడానికి, వినియోగదారుల వ్యక్తిగత విషయాలు బయటకు పోకుండా ఉండటానికి రకరకాల ఫిల్టర్‌లను అందుబాటులోకి తెచ్చామని ఫేస్‌బుక్ చెబుతున్నా వాటిని నిరర్థకం చేసే ఉపకరణాలు కూడా ఆ వెంటనే తయారవుతున్నాయి.

సీఏ సంస్థ సీఈఓ అలెగ్జాండర్ నిక్స్ ఒక స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిపోవడంతో ఇదంతా బట్టబయలైంది. ఆ సంగతలా ఉంచి ప్రజాస్వామ్యాన్ని 'కరి మింగిన వెలగపండు' మాదిరిగా మార్చే ఇలాంటి అనైతిక సంస్థల ప్రాపకాన్ని పొందడానికి ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు వెంపర్లాడాయన్న వార్తలు దిగ్భ్రాంతికలిగిస్తాయి. ఈ పార్టీల నేతలు ఎవరికి వారు సచ్ఛీలురమని చెప్పుకోవడంతో పాటు ఎదుటివారిపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంలో నిజానిజాలేమిటో రాగలరోజుల్లో నిర్ధారణవుతుంది. మన వినియోగదారుల వివరాలు దుర్వినియోగమైతే కఠినంగా వ్యవహరిస్తామని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెబుతున్నారు. మంచిదే. ఓటర్లను స్వీయ ఆలోచనల్లేని వ్యక్తులుగా, మరమనుషులుగా మార్చి పబ్బం గడుపుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించినా, ఒక ప్రైవేటు సంస్థ ప్రయత్నించినా ఆ చర్య ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేయడమే అవుతుంది. ఈ మాధ్యమాల మాయలో తాము పడకుండా ఉంటే, జాగ్రత్తగా వ్యవహరిస్తే అది తమకూ, ప్రజాస్వామ్యానికి కూడా క్షేమదాయకమని మన పాలకులు, ప్రధాన రాజకీయ పక్షాలు తెలుసుకోవాలి.



వ్యక్తికి సంబంధించిన సమస్త సమాచారం గోప్యంగా ఉండటం, ఉంచడమే నాగరికత పురోగతికి సంకేతం.

– అయాన్ ర్యాండ్
అమెరికన్ రచయిత్రి

## గ్రహం అనుగ్రహం

శ్రీ విళంబి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి శు.షష్ఠి ప.12.10 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం రోహిణి సా.5.07 వరకు, తదుపరి మృగశిర, వర్జ్యం ఉ.9.31 నుంచి 11.02 వరకు తిరిగి రా.10.21 నుంచి 11.53 వరకు, దుర్ముహూర్తం ఉ.8.29 నుంచి 9.17 వరకు, తదుపరి ప.12.30 నుంచి 1.19 వరకు.

సూర్యోదయం : 6.06
సూర్యాస్తమయం : 6.07
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుంచి 4.30 వరకు

## నమాజ్ వేళలు

ఫజర్ : 5.06
జొహర్ : 12.23
అసర్ : 4.45
మగ్రీబ్ : 6.28
ఇషా : 7.40

# ప్రజాగళం విచ్చుకొని పదేళ్లు



దిలీప్ రెడ్డి

తెలుగునాట జర్నలిజం వృత్తికి ఎనలేని గౌరవం తెస్తూ ఒక ప్రభంజనంలా మొదలైంది. మీడియా ఉద్యోగులు, ముఖ్యంగా జర్నలిజంలో ఉన్న వారి గౌరవాన్ని, జీతభత్యాల్ని, అవకాశాల్ని ఒక్కపెట్టున పెంచింది సాక్షి. ఈ విషయాల్లో పరిశ్రమ ఊహించని స్థాయి మార్పు సంతరించుకుందంటే అతిశయోక్తికాదు కదా, ప్రత్యర్థి కూడా కాదనలేని సత్యమిది. పత్రికల, పత్రికలు నిర్వహించే మీడియా సంస్థల ప్రవర్తనలోనే పెను మార్పులకు నాంది పలికింది. ఎన్నో ప్రజా ఉద్యమాలను అద్దమై ప్రతిబింబించింది.

## సమకాలీనం



'వార్త అంటేనే, ఎవరో అణచివేయ జూసేదే. మిగిలిందంతా ఉత్తి వ్యాపార ప్రకటన. ఎజెండా ఏర్పాటుకే శక్తి కావాలి. మనం దేన్ని వెలుగులోకి తెస్తున్నాం, దేన్ని వెలుగులోకి రానీకుండా నిలిపివేస్తున్నామన్నదాంట్లోనే ఎంతో మతలబుంది!'అంటారు, అమెరికా మీడియా దిగ్గజం, రెండు దశాబ్దాల పాటు 'వాషింగ్టన్ పోస్ట్'ను నడిపిన క్యాథరీన గ్రాహమ్. నిజమే! మొత్తం సమాచార వ్యవస్థనే చెరపట్టిన గుత్తాదిపత్యంతో.... మేం చెప్పిందే వార్త, చేసిందే వ్యాఖ్య! చూపిందే చిత్రం, అల్లిందే కథ! అన్నట్టు కొన్ని మీడియా శక్తులు రాజకీయ గమనాన్ని, సమాజాన్ని శాసిస్తున్నపుడు తెలుగునాట ప్రజాస్వామ్యం పరిహాసం పాలయింది. అబద్ధాలకు నగిషీలు చెక్కి, నిజాలను నిలువునా పాతరేసి ఏకస్వామ్యం నడుస్తున్నపుడు జనహితం కోరే గొంతులకు స్థానం లేకుండా పోయింది. అప్పుడు.... నేనున్నానంటూ ఓ స్వరం గొంతు పెగుల్చుకుంది. గోదావరి ఉధృతితో పరవళ్లు తొక్కుతున్నపుడు ధవళేశ్వరం వద్ద ఏటికెదురీదే పోలసచేపలా వచ్చింది. సరిగ్గా దశాబ్దం కింద.. ఆ పొలికేక పెట్టింది వేరెవరో కాదు 'సాక్షి'. దిక్కులేని వారికి, దిగాలు పడ్డవారికి, అణచివేత వాతపడిన వారికి, ఆదరణ కోల్పోయిన వారికి... ఇలా సమాజంలో ఎందరెందరికో గొంతుకయింది. గుంపు గుంపు కొట్టుకుపోతుంటే, వేల సమూహాలు నోరు మెదిపే ధైర్యం, ఆస్కారం, అవకాశం లేని వేళ.. ఒక స్వరం పొలికేకై, మూగవోయిన కోటి గొంతులకు స్వరాన్ని, గుండె ధైర్యాన్ని, ఆత్మ నిబ్బరాన్నీ ఇచ్చిన కొత్త ఊపిరైంది. వ్యవస్థల్ని చెరబట్టిన వారు దుర్బుద్ధితో దాపెట్టిన నాణెపు రెండో పార్శ్వాన్ని సాక్షి ఆవిష్కరించింది. ప్రత్యామ్నాయ సమాచారానికి, అవసరానికి, అవకాశాలకు తానే వేదికయింది. సమాచారం సంకెళ్లు విప్పి, నిజాన్ని నిజంలా చెబుతామని సంకల్పం తీసుకొని నేటికి సరిగ్గా పదేళ్లయింది. ఈ పదేళ్ల ప్రస్థానంలో ఎన్నెన్నో ఆటుపోట్లు, మరెన్నో విజయాలు. సరళ సమాజంలోనే విజయాలంత తేలిగ్గా దక్కవు, అటువంటిది సంక్లిష్టమైన మన సమాజంలో అదంత తేలికయింది కాదు. సాక్షి విషయంలోనూ అదే జరిగింది. మొగ్గ దశ నుంచి సాక్షిని తుంచేసే యత్నాల్లో అనేక శక్తులు! ఇప్పటికీ నిరంతరంగా అటువంటి యత్నాలు సాగిస్తూనే ఉన్నాయి. నిన్నటికి నిన్న, అధికారంతో కళ్లు మూసుకుపోయిన పెద్దలు, 'ఇంకేముంది, సాక్షిని సీజ్ చేసినట్టే, అంటే ప్రభుత్వం గుప్పెట్లోకొచ్చేసింది, రేపో మాపో తీసేసుకొని సర్కారే నడిపిస్తుంద'ని గర్వాతిశయాన్ని చాటడం తెలిసిందే. అన్ని అణచివేతల్నీ, దాష్టీకాల్నీ సమర్థంగా ఎదుర్కొంటూ, అడుగడుగునా ఉద్యమిస్తూ, తనను తాను నిరూపించుకుంటూ తెలుగువారి గుండె చప్పుడుగా సాక్షి సాగిపోతూనే ఉంది. ఇదొక నిరంతర యజ్ఞం.

### నిజం చెప్పే జనం పత్రిక

సాక్షి లేకుంటే ఎన్నో నిజాలు వెలుగు చూసేవి కావు. ఇది సర్వత్రా ఆమోదం ఉన్న వ్యాఖ్య. వారి వారి నేపథ్యాల్నీ, సామాజిక పరిస్థితుల్ని బట్టి ఏ విషయంలో ఎవరికి ఏ భిన్నాభిప్రాయమున్నా, ఈ విషయాన్ని మాత్రం అందరూ అంగీకరిస్తారు. సాక్షి పుట్టాక ఏడాదిలోనే వచ్చిన 2009 ఎన్నికలప్పుడు ఇది మరింత స్పష్టంగా కనిపించింది. ఎన్నెన్ని విష ప్రచారాలు! లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు వండివార్చిన వార్తా కథనాల కనికట్టుతో మాయాజాలం చేయజూసింది పచ్చ మీడియా! అది అప్పటివరకు వారికున్న సహజ లక్షణం. పైగా ఎప్పుడూ వారది దాచింది లేదు. ఎన్నికలవడంతో రాజకీయ ప్రయోజనాల కోసం ఆ తత్వాన్ని అనేక రెట్లు పెంచి ఆచరించారు. దాన్ని సాక్షి సమర్థంగా ఎదుర్కొంది. జనం రోజువారీ జీవితంతో ముడివడి ఉన్న ప్రతి విషయంలోనూ వాస్తవం ఇది అని విడమర్చి చెప్పింది. 'ఇదీ! పనిగట్టుకొని కనుమరుగు చేస్తున్న వాస్తవం'అని సాక్ష్యాధారాలతో ప్రమాణించి తన రాతలతో నిజాల్ని నిగ్గుతేల్చింది. జనాన్ని చైతన్య పరచింది. ముఖ్యంగా రాజకీయ వ్యవహారాలు, పరిణామాలకు సంబంధించిన విష ప్రచారాల తెర వెనుక భాగోతాల్ని ఎప్పటికప్పుడు ఎండగట్టింది. ఆ ఎన్నికల తర్వాత కొందరు సామాజిక వేత్తలు, రాజకీయ పరిశీలకుల వ్యాఖ్యల్ని విశ్లేషించినపుడు అప్పుడు సాక్షి నిర్వహించిన పాత్ర ఇట్టే బోధపడుతుంది. ఎన్నికల ఫలితాల తర్వాత 'అబ్బో! సాక్షి లేకుంటే....!'అని పలువురు వ్యక్తం చేసిన ఆందోళనలోనే సాక్షి సాధించిన విజయ గాథలు దాగి ఉన్నాయి. మార్చి 24, 2008 న సర్వసన్నాహాలతో సాక్షి మొదలయినప్పుడు, ముఖ్యమంత్రి హోదాలో ఆవిష్కరణ సభకు విచ్చేసిన డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఒక ఆశీర్వచనం ఇచ్చారు. కొత్తగా ఆరంభమైన దినపత్రిక సాక్షి నిజాన్ని నిజంలాగే వెల్లడించాలని ఆయన సూచించారు. ''...ఎలాంటి వక్రీకరణలూ వద్దు, ఇది ఆంధ్రప్రదేశ్ (నాటి ఉమ్మడి తెలుగు రాష్ట్రం) ఉజ్వల భవిష్యత్తుకు సాక్షిలా నిలబడాలి. ప్రతి తెలుగువాడూ సగర్వంగా చెప్పుకునేలా ఎదగాలి''అని అభిలషించారాయన. అదే జరుగుతూ వచ్చింది. ఆయన ఆశయాల పునాదులపై ఎదగిన, ఎదుగుతున్న సౌధమిది!

### నిరంతర ప్రయోగం

సాక్షి ఓ దినపత్రికగా ఆరంభం నుంచే చాలా ప్రయోగాలు చేసింది. పాఠకుల అభిరుచి, ఆసక్తి, అవసరాలే ప్రాతిపదికగా ఆ పరంపర కొనసాగిస్తూనే ఉంది. 19 నగరాల్లో ప్రింటింగ్, 23 ఎడిషన్లతో ప్రారంభమే ఒక గొప్ప ప్రయోగం! తెలుగునాట జర్నలిజం వృత్తికి ఎనలేని గౌరవం తెస్తూ ఒక ప్రభంజనంలా మొదలైంది. మీడియా ఉద్యోగులు, ముఖ్యంగా జర్నలిజంలో ఉన్న వారి గౌరవాన్ని, జీతభత్యాల్ని, అవకాశాల్ని ఒక్కపెట్టున పెంచింది సాక్షి. ఈ విషయాల్లో పరిశ్రమ ఊహించని స్థాయి మార్పు సంతరించుకుందంటే అతిశయోక్తికాదు కదా, ప్రత్యర్థి కూడా కాదనలేని సత్యమిది! పత్రికల, పత్రికలు నిర్వహించే మీడియా సంస్థల ప్రవర్తనలోనే పెను మార్పులకు నాంది పలికింది. మానవసంబంధాల మూల స్తంభమైన కుటుంబాన్ని ఆలంబన చేస్తూ 'ఫ్యామిలీ'ని విలువల గీటురాయి చేసింది. ఇంటిల్లిపాదినీ పత్రికకు పాఠకుల్ని చేసింది. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల ప్రపంచాన్ని అరచేతికి చేర్చి యువతరం 'భవిత'కు ఆశాసౌధాలు కట్టింది. కార్పొరేట్లకు ఎర్రతివాచీలు పరచి వ్యవసాయం దండగ అన్న దుర్నీతి పాలకుల పన్నాగాల్ని ఎండగడుతూ, అన్నం పెట్టే రైతన్నకు 'సాగుబడి'పాఠాలు చెప్పింది. ప్రకృతి వ్యవసాయాన్ని పొత్తిళ్లలో పెట్టి ప్రోత్సహించింది. 'ఇంటిపంట'ను ఆర్థిక–ఆరోగ్య మంత్రం చేసింది. మహిళా సాధికారతకు పట్టం గట్టింది. ప్రాంతీయ వార్తలతో పాటు జాతీయ–అంతర్జాతీయ వార్తలకు ప్రాధాన్యం తెచ్చింది. క్రీడలు, వాణిజ్యం, సాహిత్యం, తదితర రంగాలన్నిటా కొత్త పుంతలతో పాఠకుల్ని సరికొత్త తీరాలకు చేర్చింది. వార్తా కథనాల్లోని అంశాలకు కారకులయ్యే, ప్రభావితులయ్యే వారి అభిప్రాయాలకూ ఎక్కడికక్కడే స్థానం కల్పించే సంస్కృతిని విస్తృత పరచింది. మీడియా బాధ్యత–జవాబుదారీతనాన్ని మరింత పెంచింది. ''...లుప్తమయిపోతున్న పత్రికా సత్సంప్రదాయాలూ, కొనప్రాణంతో ఉన్న వార్తా సంస్కృతీ 'సాక్షి'ద్వారా మళ్లీ జవజీవాలు పుంజుకుంటాయని మీరు నిశ్చయంగా ఆశించవచ్చు'' అని సాక్షి వ్యవస్థాపక అధ్యక్షుడిగా వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి తొలి ప్రతిపై సంతకంతో ఇచ్చిన భరోసా ఇప్పటికీ, ఎప్పటికీ తెలుగువారికి లభిస్తూనే ఉంటుంది.

### మొక్కవోని దీక్ష

ప్రజా సమస్య ఏదైనా నిర్భీతితో స్పందించి, నివేదించడం సాక్షి ప్రాథమిక లక్షణం. రాజకీయ కల్లోల పరిస్థితుల్లో కూడా ఈ నియతిని వీడలేదు. పత్రిక పుట్టిన తొలిరోజు ప్రతిలోనే ప్రకటించుకున్నట్టు ''.... అభిప్రాయాలు కలిగి ఉండే హక్కు అందరికీ ఉంటుందని మేము పూర్తిగా నమ్ముతాము. ఇతరుల అభిప్రాయాలతో విభేదించే హక్కును కూడా మేం గౌరవిస్తాం. ఒక వార్తా పత్రికగా మేము ప్రజాస్వామ్య బద్ధులం కాబట్టి, రాజ్యాంగ బద్ధులం కనుక, సెక్యులరిస్టు భావజాలం కలిగివున్న కారణాన వాటికి విరుద్ధంగా ఉన్న శక్తులను తప్పనిసరిగా వ్యతిరేకిస్తాం. అయితే వ్యతిరేకిస్తున్నాం కాబట్టి సత్యాలను చిత్రవధ చేయబోము. వార్తలను వక్రీకరించే పాడు పనికి ఒడికట్టబోమని పాఠకలోకానికి హామీ ఇస్తున్నాము''అన్న సంకల్పం సాక్షికి నేటికీ, ఎప్పటికీ శిరోధార్యమే! ఆ హామీని నిలబెట్టుకునే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అధికారంలో ఉన్నవాళ్లు, రాజకీయ ప్రత్యర్థులు కుమ్మక్కై సాక్షిని అడ్డదారుల్లో అణగదొక్కినపుడు కూడా పట్టు సడలనీయలేదు. పాత్రికేయ విలువలను వీడలేదు. సంబంధమే లేని వ్యవహారాన్ని అంటగట్టి పత్రికా కార్యాలయంలో సోదాలు చేసినపుడు, అకౌంట్లు స్తంభింపజేసినపుడు కించిత్ వెరవలేదు. సాక్షి ఉద్యోగులందరు కూడా ఒక్కతాటిపై నిలిచి సంఘీభావం ప్రకటించారు. సర్కారుకో, నచ్చిన రాజకీయ శక్తులకో కొమ్ముకాసే పచ్చ మీడియా 'ఇక సాక్షి పని అయిపోయింద..'ని విష ప్రచారం చేసినా, ఒక్కరంటే ఒక్క ఉద్యోగి కూడా ఆ భయంతో సాక్షిని వీడలేదు. ఇన్ని ఆర్థిక ఇబ్బందుల నడుమ కూడా ఉద్యోగుల జీతం డబ్బుల్ని ఏ నెలా యాజమాన్యం ఒక్క రోజు ఆలస్యం కానీలేదు. కుట్ర పన్నిన ప్రత్యర్థి పాలకశక్తులు ప్రత్యక్ష–పరోక్ష పద్ధతుల్లో పత్రికాస్వేచ్ఛను కాలరాయ జూసినపుడు సాక్షి పరివారమంతా ఉద్యమమై ఉవ్వెత్తున ఎగిసింది. ఎన్నో ప్రజా ఉద్యమాలను అద్దమై ప్రతిబింబించింది.

### ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా...

ఎన్నెన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా ఏది జనహితమని భావిస్తే ఆ సమాచారాన్ని అన్ని కోణాల్లో స్పృశించి, సమర్పించింది. రాష్ట్ర విభజన తర్వాత అనేకానేక ప్రజాహిత అంశాల్లో పిల్లిమొగ్గలు వేస్తూ పాలకపక్షాలు చేసిన దాష్టీకాలన్నింటినీ పరిశోధనాత్మక కథనాలతో జనం ముందు పరిచింది. పచ్చని పంటపొలాల్లో చిచ్చు పెట్టి జరిపిన భూసేకరణ–సమీకరణైనా, రాజధాని పేరిట రంగుల చిత్రం చూపుతూ సర్కారే ఓ పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఒడిగట్టినా, కనికట్టుతో భ్రమలు కల్పించిన పట్టిసీమ దోపిడీ అయినా, స్వప్రయోజనాల కోసం 'ప్రత్యేక హోదా'ను పణంగా పెట్టి రాజకీయావసరాల కోసం నాలుకను నాలుగు వంకర్లు తిప్పినా.... విశ్వసించదగ్గ సాక్ష్యాధారాలతోనే వార్తా కథనాల్ని ప్రచురించింది. తొలిరోజు సంకల్పంలో చెప్పినట్టు, ''.... మేము కచ్చితంగా ప్రజాహితమైన అంశాన్నే ఎంచుకొని దాన్ని నిర్మొహమాటంగా సమర్థిస్తాము... ప్రజల మనస్సాక్షిగా వ్యవహరిస్తూ మొత్తం సమాజంలో జరిగే సకల కార్యకలాపాలనూ ప్రజాకోటికి యథాతథంగా, ఉన్నది ఉన్నట్టు నివేదిస్తాం''అన్నదే సాక్షి అక్షరాలా పాటిస్తోంది. అందుకే ప్రజాదరణ చూరగొంది. ఇది వందేళ్లకు పైబడి నడిచే పత్రికగా నిలదొక్కుకోవాలని ప్రస్తుత చైర్‌పర్సన్ వై.ఎస్.భారతీరెడ్డి వ్యక్తం చేసిన అభిలాషకు దన్నుగా ఈ దశాబ్ది ప్రస్థానం ఓ బలమైన ముందడుగు.

ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com

# ప్రజా వ్యతిరేక బాటలో తపాలా

వేలాది కేసుల్లో సరిగ్గా సమాధానం ఇవ్వకుండా తమ ఖాతాదారులనే ఏడిపించడంలో తపాలా అధికారులు వారికి వారే సాటి. వారిని ఉద్యోగులనీ, ప్రజాసేవకులనీ, పబ్లిక్ సర్వెంట్‌లనీ అనడం పొరబాటవుతుంది.

విశ్లేషణ



మాడభూషి శ్రీధర్

రమణీ మోహన్ ఘోష్, ప్రొఫెసర్ కమలా ఘోష్ భార్యాభర్తలు. వారికి ఒక్కతే కూతురు– సంఘమిత్రా ముఖర్జీ. ఆ దంపతులు, తాము పొదుపుచేసిన సొమ్ము పోస్టాఫీసులోని వివిధ పథకాల్లో దాచుకున్నారు. నెలవారీ పొదుపు పథకం, రికరింగ్ డిపాజిట్, జాతీయ పొదుపు పత్రాలు, ఇతర ఖాతాల్లో డబ్బు పెట్టుబడి పెట్టుకున్నారు. వారు వృద్ధాప్యంలో మరణించారు. వారి పెట్టుబడులకు నామినీగా సంఘమిత్ర పేరునే పెట్టారు. ఆమె ఒక్కతే వారికి వారసురాలు. వారి మరణ ధృవపత్రాన్ని సమర్పించి ఆ డబ్బును తనకు ఇవ్వాలని ఆమె పోస్టాఫీసు చుట్టూ తిరుగుతూనే ఉంది. కనీసం వంద సార్లు. ''నా ఇంటిముందే పోస్టాఫీసు ఉంది. ప్రతిసారీ మళ్లీ రమ్మంటున్నారు. లేదా నన్ను గంటల కొద్దీ ఎదురుచూసేట్టు చేస్తున్నారు. కాగితాలు వెదుకుతున్నట్టు నటిస్తున్నారు. తర్వాత రమ్మంటున్నారు. ఏడిపిస్తున్నారు. ఇంకా ఏవేవో వివరాలు ఇమ్మంటున్నారు. నా దగ్గర ఉన్న వివరాలన్నీ ఇచ్చాను. ఒక్కపైసా కూడా ఇవ్వలేదు''. అని ఆమె వాపోయారు. ఆమె భర్త కూడా చనిపోయారు. ఆరోగ్యం కూడా సహకరించడంలేదని దీనంగా వివరించారు.

ఆమె ఆర్టీఐని ఆశ్రయించి తన తల్లిదండ్రుల అకౌంట్ వివరాలు ఇవ్వాలని వాటి ధృవప్రతులు ఇవ్వాలని, ఆ డబ్బు తీసుకోవడానికి ప్రక్రియ ఏమిటో తెలియజేయాలని అడిగారు. దానికి కూడా మీరే వివరాలు ఇవ్వాలని అంటూ వారు తిరస్కరించారు. ఈ నిర్ణయాన్ని మొదటి అప్పీలు అధికారి కూడా సమర్థించారు.



ఆమె విధిలేక కమిషన్ ముందు రెండో అప్పీలు దాఖలు చేశారు. డిసెంబర్ 2016 లో వేసిన రెండో అప్పీలు సమాచార కమిషన్ ముందుకు మార్చి 13న వచ్చింది. పోస్టాఫీసులో పీఐఓలు సమాచారం ఇవ్వకపోవడం వల్ల వేలాది కేసులు రెండో అప్పీళ్లుగా చేరుకుంటున్నాయి.

వేలాది కేసుల్లో సరిగ్గా సమాధానం ఇవ్వకుండా తమ ఖాతాదారులనే ఏడిపించడంలో తపాలా అధికారులు వారికి వారే సాటి. వారిని ఉద్యోగులనీ, ప్రజాసేవకులనీ, పబ్లిక్ సర్వెంట్‌లనీ అనడం పొరబాటవుతుంది. వారిని మహాఘనత వహించిన తపాలా రాజ్య చక్రవర్తులనీ, ప్రభువులనీ, ఏలిన వారనీ సంబోధించాలి. వారు దయఉంటే అడిగిన సమాచారం ఇస్తారు. వారు కరుణిస్తే తపాలా సేవలు అందించి మీడబ్బు మీరు ఖాతాల నుంచి తీసుకోవడానికి సహాయం చేస్తారు. లేదా కొంత వాటా ఇచ్చుకోవాలి. కనీసం విచారణ నోటీసు వచ్చిన తరువాత కూడా పోస్టాఫీసు అధికారుల వైఖరి మారలేదు. మొండిగా పాత వాదనలే వినిపించారు. మొత్తానికి ఆమె డబ్బు ఆమెకు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారు. సహాయ సూపరింటెండెంట్ సంజయ్ బిస్వాస్ ఏ సహాయమూ చేయలేదు. సీపీఐఓ దీనానాథ్ ప్రసాద్ ఆమెకు ఏ విధంగా సమాచారం నిరాకరించారో బిస్వాస్ వివరిస్తూ ఆమెకు చట్టపరంగా సమాచారం ఇవ్వడానికి వీల్లేదని సుదీర్ఘంగా వాదించారు. ఈ వ్యవహారంలో అపరాధులైన అధికారులెవరో కనిపెట్టి ఉన్నతాధికారులు శిక్షించవలసిన అవసరం ఉంది.

తపాలాకార్యాలయం బాధ్యతల్లో వినియోగదారులకు సేవచేయడం ప్రధానమైంది. మొత్తం అధికారులకు ఉద్యోగులకు వేతనాలు అందేది ఈ వినియోగదారుల డబ్బు డిపాజిట్‌ల వల్ల వచ్చే వడ్డీ సొమ్ముతోనే. సంఘమిత్ర తల్లిదండ్రుల వంటి మదుపుదార్లు డిపాజిట్ చేసిన డబ్బుకు తపాలాశాఖ ధర్మకర్తగా వ్యవహరించాలి. ఆ డబ్బు తమ దగ్గర డిపాజిట్ రూపంలో ఉండటం వల్ల వచ్చే వడ్డీని స్వీకరించి ఆ డబ్బు చెందవలసిన వారసులకు అడిగినప్పుడు ఇప్పించవలసిన బాధ్యత కలిగిన ధర్మకర్త తపాలా శాఖ అనే విషయం పూర్తిగా మరిచిపోయారు. వారసురాలిని వేధించి వెడలగొట్టి ఆ డబ్బును కాజేయాలనుకుంటున్నారనే అనుమానం వస్తున్నది. ఈ విధంగా వ్యవహరించడం ధర్మకర్తృత్వ బాధ్యతను భంగపరచడమే అవుతుంది.

డిపాజిట్ డబ్బును నియమాలను అనుసరించి తిరిగి వారసులకు ఇవ్వడం వారి బాధ్యత అని కాంట్రాక్టు చట్టం నిర్దేశిస్తుంది. ఆ ఒప్పందం ఉల్లంఘనకు పరిహారం చెల్లించవలసిన బాధ్యత కూడా ఉంటుంది. ఇది కాకుండా తపాలాశాఖ సొంత ప్రయోజనాల దృష్ట్యా కూడా వినియోగదారుడి పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. ఇవన్నీ మరిచిపోయింది తపాలాశాఖ. పైగా ఆర్టీఐ దరఖాస్తును కూడా అసంబంధ్ధ కారణాలతో తపాలా వారు తిరస్కరించారు.

సంఘమిత్ర కోరిన సమాచారం మొత్తం ఇవ్వాలని, వాటికి సంబంధించిన అన్ని పత్రాలు ధృవీకరించి ఉచితంగా ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. ఆమె దరఖాస్తులో వ్యక్తమైన ఫిర్యాదును గుర్తించి, జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని కూడా ఆదేశించింది. సమాచారం ఇవ్వకుండా వేధించినందుకు ఎందుకు నష్టపరిహారం ఇవ్వకూడదో చెప్పాలని, గరిష్ట జరిమానా ఎందుకు విధించకూడదో చెప్పాలని సీపీఐఓ దీనానాథ్ ప్రసాద్‌ను కమిషన్ ఆదేశించింది. (సంఘమిత్ర ముఖర్జీ వర్సెస్ పీఐఓ తపాలాశాఖ, CIC/POSTS/A/2017/10 0006 కేసులో 16 మార్చి 2018న ఇచ్చిన తీర్పు ఆధారంగా).

వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
professorsridhar@gmail.com

## సుదర్శన చక్రం



శ్రీమన్నారాయణుడి సుగుణ రూపం స్మరించుకొంటే మనో ఫలకంలో కనిపించేది శంఖ చక్రాలు ధరించిన చతుర్భుజ విగ్రహం. హరి పూరించే శంఖానికి పాంచజన్యం అని పేరు. హరి ధరించే చక్రాయుధం సుదర్శన చక్రం. వైష్ణవ భాగవతులకు సుదర్శన చక్రం కేవలం ఒక చక్రమూ, ఆయుధమూ కాదు. అది చక్రరూపంలో ఉన్న భగవానుడే. సుదర్శన చక్రాన్ని శివుడు శ్రీహరికి కానుక చేశాడని ఒక పురాణ కథ కనిపిస్తుంది. సూర్యుడి అపరిమితమైన తేజస్సువల్ల ఆయన భార్య సంధ్యా దేవికి కలుగుతున్న అసౌకర్యాన్ని తొలగించేందుకు దేవశిల్పి మయుడు సూర్య తేజస్సును కొంత తగ్గించేందుకు సహాయం చేశాడనీ, ఆ తరుగు తేజస్సుతో ఆయన నిర్మించిన వస్తువులలో సుదర్శన చక్రం ఒకటి అనీ పురాణ కథ.

జ్యోతిర్మయం

ఖాండవ వనాన్ని యథేచ్ఛగా దహించి భుజించుకొమ్మని కృష్ణార్జునులు అగ్నిదేవుడికి అభయం ఇచ్చిన సందర్భంలో, అగ్నిదేవుడు ఈ సుదర్శన చక్రాన్ని కృతజ్ఞతాపూర్వకంగా బహూకరించాడని మహాభారతం ఆది పర్వంలో ఒక ఉపాఖ్యానం చెప్తుంది. తనకు వరసకు మేనత్త కొడుకూ, చేది రాజు అయిన శిశుపాలుడు రాజసభలో తనను నిష్కారణంగా నిందిస్తుంటే, నూరు అపరాధాలు దాటే దాకా వేచి ఉన్న శ్రీకృష్ణుడు, తన సుదర్శనం ప్రయోగించి, అక్కడికక్కడే అతగాడి శిరస్సు ఖండించాడని సభాపర్వంలో కనిపిస్తుంది. భాగవత పురాణంలో, కరిని మకరి నుండి రక్షించి గజేంద్రమోక్షం కలిగించటానికి హరి వాడిన ఆయుధం సుదర్శనమే.


తిరుమల క్షేత్రంలో స్వామివారి చక్రాయుధం స్వామికి కుడిభుజంగా, ఆయన కుడిభుజం మీద దర్శనమిస్తుంది. తిరుమలకు వెళ్లే యాత్రికులను, ఇల్లు వదిలినప్పట్నుంచీ యాత్ర ముగించుకుని మళ్లీ ఇల్లు చేరేవరకూ సురక్షితంగా ఉంచే బాధ్యత సుదర్శన చక్రం నిర్వహిస్తుందట. బ్రహ్మోత్సవాలు జరిగే రోజులలో సుదర్శనుడి ఉత్సవమూర్తి ఊరేగి, ఏర్పాట్లన్నీ పర్యవేక్షించి, స్వామివారు రాబోతున్నారని బహుపరాకులూ, హెచ్చరికలూ వినిపించటం ఆనవాయితీ.

ఈ సేవలన్నింటికీ గుర్తింపుగా, బ్రహ్మోత్సవాల ముగింపు సమయంలో, వరాహస్వామి ఆలయ ప్రాంగణంలో తనకు జరిగే పన్నీటి స్నానాలకు, స్వామి సుదర్శనుడిని ప్రత్యేకంగా పిలిపించి, తనతోపాటు అభిషేకాలు జరిపిస్తారు. ఆ తరువాత, సుదర్శన చక్రత్తాళ్వారుకు మాత్రం స్వామి పుష్కరిణిలో స్నానం చేయిస్తారు. ఆ పుణ్య సమయంలో దేవతాగణాలు కూడా ఆ పుష్కరిణిలోనే స్నానం చేసి పునీతమవుతాయట. చక్రస్నానంవేళ, వేలాది భక్తులు కూడా పుష్కరిణిలో స్నానంచేసి ధన్యులవుతారు.

– ఎం. మారుతి శాస్త్రి

## విప్లవ ధ్రువతార భగత్‌సింగ్

ఈ దేశానికి నిజమైన స్వాతంత్ర్యం తీసుకు రావాలని కలలు గన్న నవయుగ కిశోరం, నూనూగు మీసాల ప్రాయంలోనే ఈ దేశం కోసం ప్రాణాలు తృణప్రాయంగా అర్పించిన అసలు సిసలైన విప్లవకారుడు భగత్‌సింగ్. దోపిడీకి ఎదురొడ్డిన వీరత్వం, ఆత్మగౌరవ పోరాటాల హక్కుల సాధన కోసం బిగించిన పిడికిలి, ప్రశ్నించిన గొంతుక భగత్‌సింగ్. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ప్రశ్నించి, తుపాకీ గుళ్లకు ఎదురునిలిచి ఆత్మగౌరవ పోరాటాలకు ప్రతీకగా నిలిచాడు. దేశభక్తి అంటే సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించడమే అని నిరూపించిన వ్యక్తి భగత్‌సింగ్. భగత్‌సింగ్ లాంటి విప్లవకారులు ఎందరో తమ రక్తాన్ని చిందించి స్వాతంత్ర్యాన్ని తెస్తే, ఈనాడు దాని ఫలాలు ప్రజలకు ముఖ్యంగా ఆదివాసీ, అణగారిన వర్గాలకు అందకుండా పోతున్నాయి. ఈ బూటకపు పార్లమెంటరీ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం గత 7 దశాబ్దాలుగా నూతన భూస్వాములను, నూతన కుబేరులను తయారు చేసింది. ప్రజాస్వామ్య ముసుగులో పాలకులు వారి ఆశ్రితులు సంపదలను పెంచుకుంటున్నారు. కొన్ని తరాలు తిన్నా తరగని సంపదను పోగుచేసుకుంటున్నారు. సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాలు, ఆదివాసులను అంతం చేస్తున్నాయి. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో ప్రజల దుర్భర స్థితిగతులు.. భగత్‌సింగ్ లాంటి అమరవీరుల త్యాగాలకు మన పాలకులు ఇచ్చే బహుమానాలు. ఉపాధిని, హుందాగా జీవించడాన్ని సాధ్యం చేయగల ప్రత్యామ్నాయ రాజకీయ పరిస్థితుల కోసం, భూమి కోసం ప్రజా ఉద్యమాలు భగత్‌సింగ్ లాంటి అమరవీరుల త్యాగాలతో నేడు బలం పుంజుకుంటున్నాయి. ప్రజలకు హక్కులు దక్కాలంటే, ఆదివాసులకు స్వయంపాలన కావాలంటే అసమానతలకు, వివక్షలకు వ్యతిరేకంగా భగత్‌సింగ్ చూపిన విప్లవ సాయుధ పోరాట రాజకీయాల ద్వారానే పోరాడాలి. నిజమైన స్వాతంత్ర్యం కోసం భగత్‌సింగ్ పోరాటాన్ని పుణికి పుచ్చుకొని ప్రజాస్వామిక శక్తులు పాలకులపై సమరశంఖం పూరించాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది.



(నేడు భగత్‌సింగ్ వర్ధంతి సందర్భంగా)

– వూకె రామకృష్ణ దొర, తెలంగాణ ప్రజా ఫ్రంట్

ఇన్ బాక్స్

## పేపర్‌మిల్లుకు పూర్వవైభవం

అసిఫాబాద్ జిల్లాకు కలికితురాయిగా నిలిచిన సిర్పూర్ పేపర్ మిల్లు (కాగజ్ నగర్) తిరిగి ప్రారంభం కావడం జిల్లా ప్రజలకు సంతోషకరమైన వార్త. దాదాపు పదివేల మందికి ఉపాధి కల్పించే ఈ పేపర్ మిల్లు తెలంగాణలోని ప్రముఖ పత్రికలు అన్నింటికీ కాగితం సరఫరా చేసేది. సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ రాష్ట్ర పరిశ్రమల మంత్రి కేటీఆర్ కృషి ఫలితంగా పేపర్ మిల్లుపై 628 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు జేకే పేపర్ మిల్లు కంపెనీ ముందుకు రావడం మంచి విషయం. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం, అంతర్గత సమస్యల కారణంగా మూతబడిన సిర్పూర్ పేపర్ మిల్లు పునః ప్రారంభానికి పట్టుబట్టిన స్థానిక ఎమ్మెల్యే కోణప్పకు మంచిర్యాల ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

– కొలిపాక శ్రీనివాస్, బెల్లంపల్లి

## రిజర్వేషన్ల పెంపుపై ప్రకటన చేసేదాకా పోరాటం

### స్పష్టం చేసిన టీఆర్ఎస్ ఎంపీలు

**సాక్షి, న్యూఢిల్లీ:** రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసేదాకా లోక్‌సభలో తమ నిరసన విరమించే ప్రసక్తే లేదని టీఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు. గురువారం సభ వాయిదా పడిన అనంతరం ఎంపీలు వినోద్‌కుమార్, సీతారాంనాయక్, బాల్క సుమన్ మాట్లాడుతూ.. తెలంగాణలో జనాభా దామాషా ప్రకారం వివిధ వర్గాలకు రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి పంపిన చట్టాన్ని కేంద్రం అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్, బిహార్ నుంచి జార్ఖండ్ రాష్ట్రాలు ఏర్పాటైనప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచారని చెప్పారు. అలాగే తెలంగాణలో కూడా 9వ షెడ్యూల్‌లో చేర్చి రిజర్వేషన్ల పెంపు అమలు చేయాలన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రధానిని, కేంద్ర హోం మంత్రిని కలసి విన్నవించినా ఫలితం లేదన్నారు. గురువారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమై వాయిదా పడ్డాక బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీని టీఆర్ఎస్ ఎంపీలు కలిశారు. తెలంగాణ కోరుతున్నది న్యాయమైన డిమాండేనని అడ్వాణీ అభిప్రాయపడినట్లు వినోద్ తెలిపారు. బడ్జెట్ మలి విడత సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి తాము ఆందోళన చేస్తున్నామని, తమ నిరసన అవిశ్వాసంపై చర్చకు అడ్డుకాదని పేర్కొన్నారు.

## పంట కొనుగోలు సక్రమంగా జరగాలి: గుత్తా



**సాక్షి, హైదరాబాద్:** పంట ఉత్పత్తుల కొనుగోలును సక్రమంగా సకాలంలో జరిగేలా చూడాలని రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. జిల్లా రైతు సమితి సమన్వయకర్తలతో గురువారం ఆయన తొలిసారిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ.. త్వరలో జిల్లా, మండల స్థాయి రైతు సమన్వయ సమితి సభ్యులకు ఏడు విడతలలో రెండ్రోజుల చొప్పున శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. రైతు వేదికల నిర్మాణానికి భూములను గుర్తించాలన్నారు. ఈ వేదికలను బహుళ లక్ష్యంతో నిర్మించనున్నట్లు చెప్పారు. రైతు బీమా కోసం బీమా కంపెనీలతో వ్యవసాయశాఖ మంత్రి సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. రైతుల సమగ్ర సమాచారాన్ని జిల్లా స్థాయి సమన్వయకర్తలు కలిగి ఉండాలన్నారు. మరోవైపు కార్పొరేషన్ కార్యవర్గ సమావేశం కూడా జరిగింది. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులో పౌరసరఫరాల శాఖ, మార్క్ ఫెడ్, ఆయిల్ ఫెడ్ తదితర శాఖల ప్రమేయం ఉంటుంది కాబట్టి ఆయా శాఖల మేనేజింగ్ డైరెక్టర్లను బోర్డు సభ్యులుగా చేర్చుకోవాల్సిన అవసరముందని గుత్తా చెప్పారు. ఇందుకు గాను బోర్డు సభ్యుల సంఖ్యను పెంచాల్సి వస్తుందన్నారు. సమావేశానికి వ్యవసాయ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి, మేనేజింగ్ డైరెక్టర్ జగన్మోహన్, ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి తదితరులు హాజరయ్యారు.

## ఒక్క క్లిక్‌తో నల్లా కనెక్షన్

- వాటర్ కనెక్ట్ యాప్‌ను ఆవిష్కరించిన జలమండలి
- ఇంటి నుంచే దరఖాస్తు.. 15 రోజుల్లో కనెక్షన్ జారీ

**సాక్షి, హైదరాబాద్:** హైదరాబాద్ వాసులకు శుభవార్త. నల్లా కనెక్షన్ కోసం వినియోగదారులు పడే అవస్థలకు ఇక ఫుల్‌స్టాప్ పడనుంది. ఇందుకోసం జలమండలి వాటర్ కనెక్ట్ యాప్ ప్రవేశపెట్టింది. ఇక నుంచి గృహవినియోగ (డొమెస్టిక్) నల్లాల కోసం ఇంటి నుంచే ఒక్క మొబైల్ క్లిక్‌తో నల్లా కనెక్షన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు అవసరమైన ఇంటి నిర్మాణ ప్లాన్, సేల్‌డీడ్, ఆక్యుపెన్సీ ధ్రువీకరణ పత్రం వంటి డాక్యుమెంట్లను స్కాన్ చేసి మొబైల్ ద్వారానే అప్‌లోడ్ చేసే అవకాశం కల్పించింది. ఈ వాటర్ కనెక్ట్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ద్వారా దరఖాస్తులను సమర్పించిన వినియోగదారులకు 15 రోజుల్లో నల్లా కనెక్షన్ జారీ కానుంది. గురువారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో మున్సిపల్ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, ఎండీ దానకిశోర్‌లు 'వాటర్ కనెక్ట్' మొబైల్ యాప్‌ను లాంఛనంగా ఆవిష్కరించారు. ఇంకుడు గుంతలపై మరింత సమాచారం అందజేసేందుకు జలమండలి రూపొందించిన జలంజీవం యాప్, జలంజీవం వెబ్ సైట్లను సైతం ప్రారంభించారు. అంతకు ముందు జలంజీవం కార్యక్రమంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించి... చిత్రాలను వీక్షించారు.

# వీడియో ఫుటేజీలకు సభ తీర్మానం అవసరం

- కాబట్టి ఫుటేజీ సమర్పణకు మరింత గడువివ్వండి
- హైకోర్టును కోరిన అదనపు ఏజీ.. అంగీకరించిన న్యాయస్థానం



**సాక్షి, హైదరాబాద్:** బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని ఈ నెల 12న గవర్నర్ ప్రసంగం నాటి వీడియో ఫుటేజీలను తీసుకునేందుకు శాసనసభ తీర్మానం అవసరమని అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) గురువారం హైకోర్టుకు నివేదించారు. ఈ నేపథ్యంలో వీడియో ఫుటేజీలను సమర్పించేందుకు మరింత గడువు కావాలని కోరారు. ఈ నెల 22న ఫుటేజీని తమ ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో అడ్వొకేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి ఈ విషయంపై అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశారని ఆయన తెలిపారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు వీడియో ఫుటేజీల సమర్పణకు ఈ నెల 27 వరకు గడువునిస్తూ ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తమను శాసనసభ నుంచి బహిష్కరించడంతో పాటు, నల్లగొండ, అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీగా ఉన్నట్లు నోటిఫై చేస్తూ శాసనసభ కార్యదర్శి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలును నిలిపేయాలని కోరుతూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎ.సంపత్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మండలి చైర్మన్‌పై ఇయర్ ఫోన్ విసిరేసి ఆయనను గాయపరిచామని చెప్పి తమ శాసనసభ్యత్వాలను రద్దు చేసిన నేపథ్యంలో అందుకు సంబంధించిన వీడియో ఫుటేజీని కోర్టు ముందుంచేలా ఆదేశాలు ఇవ్వాలని వారు కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు, నల్లగొండ, అలంపూర్ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించే విషయంలో ఆరు వారాల పాటు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు. ఇదే సమయంలో మొత్తం ఒరిజినల్ వీడియో ఫుటేజీని ఈ నెల 22న సీల్డ్‌కవర్‌లో తమ ముందుంచాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించారు. ఫుటేజీ స్వీకరించే నిమిత్తం ఈ వ్యాజ్యం గురువారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా అదనపు ఏజీ రామచంద్రరావు స్పందిస్తూ, ఫుటేజీ తీసుకునేందుకు అసెంబ్లీ తీర్మానం అవసరమైన నేపథ్యంలో ఫుటేజీ సమర్పణకు మరింత గడువు కావాలని కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ విచారణను ఈ నెల 27కి వాయిదా వేశారు.

## జిల్లాకో 'తెలంగాణ భవన్'!

### ప్రభుత్వానికి ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి లేఖ

**సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:** జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) నిర్ణయించింది. ఈమేరకు భూములు కేటాయించాలని పార్టీ కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాశారు. హైదరాబాద్ మినహా మిగతా 30 జిల్లాల్లో శాశ్వత భవనాల నిర్మాణానికి రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే స్థలాలను అన్వేషించిన పార్టీ నాయకత్వం..రంగారెడ్డి జిల్లాకు మైలార్‌దేవ్‌పల్లిలో ఎకరం స్థలాన్ని కేటాయించాలని కోరడంతో పాటుగా ఆయా జిల్లా అవసరాలకు అనుగుణంగా స్థల విస్తీర్ణాన్ని ప్రతిపాదించింది. ఇక జిల్లాల వారీగా కేటాయించాల్సిన ప్రభుత్వ భూముల వివరాలను ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆయా జిల్లా ప్రభుత్వ యంత్రాంగాలకు పంపించారు.

# నేడు రాజ్యసభ ఎన్నికలు

- అసెంబ్లీ కమిటీ హాల్‌లో పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
- మూడు స్థానాలు.. నలుగురు అభ్యర్థులు
- ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్

**సాక్షి, హైదరాబాద్:** రాజ్యసభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. శాసనసభలోని కమిటీ హాల్ నంబర్–1లో శుక్రవారం ఉదయం 9 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు శాసనసభ సచివాలయం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. 117 మంది ఓటర్లు ఉన్నట్టు అధికారికంగా ప్రకటించారు. మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరుగుతుండగా.. నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా జోగినపల్లి సంతోష్‌కుమార్, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్యాయాదవ్ బరిలో ఉండగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పి.బలరాంనాయక్ పోటీ చేస్తున్నారు.

### 10.30కు ఓటేయనున్న కేసీఆర్

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉదయం 10.30 గంటలకు ఓటు వేయనున్నారు. శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి ఉదయమే తొలి ఓటు వేసే అవకాశముంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. సుమారు ఆరు గంటల సమయంలో ఫలితాలను అధికారికంగా ప్రకటించే అవకాశముంది.

### పక్కా వ్యూహంతో టీఆర్‌ఎస్..

తాము నిలబెట్టిన ముగ్గురు అభ్యర్థులను కచ్చితంగా గెలిపించుకోవడడంపై టీఆర్‌ఎస్ ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. వరుసగా మూడు రోజులపాటు మాక్‌పోలింగ్‌ను నిర్వహించి.. ఓటు వేయడంలో ఏ మాత్రం పొరపాటు జరగకుండా ఎమ్మెల్యేలకు శిక్షణ ఇచ్చింది. ఒకే అభ్యర్థికి ఎక్కువగా ఓట్లు పడకుండా, అభ్యర్థులందరికీ సమానంగా వచ్చేలా ఎమ్మెల్యేలను విభజించారు కూడా. వాస్తవానికి ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం, కొన్ని పార్టీలు ఓటింగ్‌కు దూరంగా ఉండటంతో ఒక్కో రాజ్యసభ అభ్యర్థి గెలవడానికి 27 ఓట్లు సరిపోతాయన్న అంచనాలో టీఆర్‌ఎస్ ఉంది. టీఆర్‌ఎస్ సొంత ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్, సీపీఐ మినహా ఇతర పార్టీల నుంచి వచ్చి చేరినవారు కలిపి 82 మంది ఉన్నారు. మజ్లిస్ మద్దతిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను కలిపితే 89 ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లతోనే టీఆర్‌ఎస్ ముగ్గురు అభ్యర్థులు గట్టెక్కుతారని పరిశీలకులు భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఏడుగురు ఎమ్మెల్యేల ఓట్లు, ఒక సీపీఐ ఎమ్మెల్యే ఓటు కూడా కలిపితే అవసరాని కంటే ఎక్కువగానే ఓట్లు వస్తాయని లెక్కిస్తున్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా ఉదయమే తెలంగాణభవన్‌కు చేరుకుని.. అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల్లో అసెంబ్లీలోని పోలింగ్ కేంద్రానికి రానున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో సమావేశమై.. రాజ్యసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

### ఓటింగ్‌కు దూరంగా బీజేపీ, టీడీపీ, సీపీఎం

రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులకు సమాన దూరం పాటించాలని బీజేపీ, టీడీపీ, సీపీఎం నిర్ణయించాయి. ఈ మేరకు 3 పార్టీలు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. రాజ్యసభ ఎన్నికల్లో వైఖరిపై జాతీయపార్టీతో, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చలు జరిపామని.. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండింటికీ సమాన దూరం పాటించాలని నిర్ణయించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రకటించారు.

## కోమటిరెడ్డి పతనం ఏనాడో ప్రారంభం


వీరేశం

**సాక్షి, హైదరాబాద్:** నల్లగొండలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి పతనం ఏనాడో ప్రారంభమైందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వ్యాఖ్యానించారు. గురువారం అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో మాట్లాడుతూ.. కోమటిరెడ్డికి గన్‌మెన్‌ను ఉపసంహరించడంలో రాజకీయం లేదని, వీఐపీల భద్రత గురించి హోంశాఖ నిర్ణయం తీసుకుంటుం దన్నారు. గతంలో ఆయన ట్రిక్స్ చేసి గెలిచారని, ఇప్పుడు 100 కోట్లు ఖర్చు పెట్టినా గెలిచే పరిస్థితి లేదన్నారు. నల్ల గొండలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా భూపాల్‌రెడ్డి ఉంటారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి నియోజకవర్గాల్లోనూ టీఆర్‌ఎస్ గెలుస్తుందని చెప్పారు. నల్లగొండ లోక్‌సభ నుంచి సీఎం కేసీఆర్ పోటీచేసే అవకాశాలున్నాయన్నారు.

# అసెంబ్లీలో రోడ్ల పంచాయితీ

## సర్కారు తీరుపై అధికార పార్టీ నేతల ధ్వజం

- గ్రామీణ రోడ్లను పట్టించుకోవడం లేదని ఫైర్
- రోడ్లేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా: రామలింగారెడ్డి
- కాంగ్రెస్ నుంచి వచ్చినందుకు వివక్ష: భాస్కర్‌రావు

**సాక్షి, హైదరాబాద్:** పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధి, మరమ్మతుల అంశం అసెంబ్లీని కుదిపేసింది. ప్రభుత్వ తీరుపై అధికార పార్టీ సభ్యులు మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. గురువారం అసెంబ్లీలో పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ రోడ్లకు బీటీ పునరుద్ధరణపై దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రశ్న వేశారు. ఈ అంశంపై ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మాట్లాడారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని రోడ్ల పరిస్థితిని వివరిస్తూ వాపోయారు.

### ప్రజలు తిట్టకుండా వెళ్లడం లేదు: రామలింగారెడ్డి

అధికారుల తప్పుడు నివేదికల వల్ల దుబ్బాకలోని పలు గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. 'సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్‌కు వెళ్లే రహదారి అధ్వానంగా ఉంది. ఆ రోడ్డు మీదుగా వెళ్లే వారు తిట్టకుండా వెళ్లడం లేదు. ఇదే రహదారిని ముస్తాబాద్ నుంచి అవతలి వరకు బాగా చేశారు. రోడ్లను మరమ్మతు చేయకుండానే చేసినట్లు నివేదికలు రూపొందించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. కొన్ని రోడ్లలో నడుము లోతు గుంతలు ఏర్పడ్డాయి. ఆ రోడ్డుపైనే మంత్రి కేటీఆర్ సిరిసిల్లకు వెళ్తొస్తుంటారు. ఆయనకు పరిస్థితి తెలుసు. అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పరిస్థితి మారడం లేదు. పంచాయతీరాజ్ మంత్రికి వివరించినా ఫలితం లేదు. ముస్తాబాద్ రోడ్డును గత పదేళ్లలో ఒక్కసారి మరమ్మతు చేసినట్లు నిరూపించినా ముక్కు నేలకు రాస్తా'అన్నారు. వాస్తవాలను పట్టించుకుని ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.


సోలిపేట రామలింగారెడ్డి

### నిధుల్లేవంటున్నారు: భాస్కర్‌రావు

ఇదే అంశంపై మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు మాట్లాడారు. 'పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ శాఖల మంత్రులను అడిగితే నిధుల్లేవంటున్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చినందుకో ఏమోగానీ మా నియోజకవర్గంలోని రోడ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు'అని వాపోయారు. దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్, అందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ మాట్లాడుతూ.. 'అధికారులు ఇచ్చిన ప్రతిపాదనలు సరిగా ఉండటం లేదు. అందుకే మరమ్మతు పనులు జరగడం లేదు'అన్నారు.

### సగానికే ఆగిపోతున్నాయి: రమేశ్

అధికారులు నివేదికలు సరిగా రూపొందించకపోవడం వల్ల కొన్ని రోడ్లు అసంపూర్తిగా ఉన్నాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ చెప్పారు. 'వర్ధన్నపేట నియోజకవర్గంలోని సింగారం వంటి రోడ్ల పరిస్థితి ఇలాగే ఉంది. రెండు గ్రామాల మధ్య రోడ్డు దూరాన్ని సరిగా లెక్కగట్టక మధ్య వరకే బీటీ ఆగిపోతోంది. అక్కడ గుంతలు ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు'అన్నారు. అసెంబ్లీలో దాదాపు 15 మంది తమ నియోజకవర్గంలోని రోడ్ల పరిస్థితిని చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ చేతులు ఎత్తారు. దీంతో స్పీకర్ మధుసూదనాచారి జోక్యం చేసుకుని.. 'ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఇదే సమస్యను ప్రస్తావిస్తున్నారు. దీనిపై చర్చ జరిగితే మంచిది. అందరి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మంత్రి సమాధానం ఇవ్వాలి'అన్నారు.

### 358 గ్రామాలకు రోడ్లు లేవు: జూపల్లి

తెలంగాణ ఏర్పడిన తర్వాత రోడ్ల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందని పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. కాంగ్రెస్ హయాంలో రోడ్ల అభివృద్ధి నిధుల కోసం ఎమ్మెల్యేలు పడిగాపులు కాయాల్సి వచ్చేదని పేర్కొన్నారు. 2004–2014 మధ్య బీటీ రోడ్ల మరమ్మతులకు రూ.416 కోట్లు ఖర్చు చేస్తే.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మూడున్నరేళ్లలో రూ.2,240 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. 14 వేల కిలోమీటర్ల రోడ్ల మరమ్మతు చేశామని.. 2,925 కిలోమీటర్ల రోడ్లను విస్తరించామన్నారు. మరో 4,695 కిలోమీటర్ల రోడ్లను మరమ్మతు చేయాల్సి ఉందని తెలిపారు. రాష్ట్రంలోని 358 పంచాయతీలకు బీటీ రోడ్లు లేవని మంత్రి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అవసరాలకు తగినట్లు రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని, దుబ్బాక నియోజకవర్గంలోని రోడ్ల పరిస్థితి తెలుసుకుని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

# నకిలీ వైద్యులపై చర్యలేవీ..?

- మండలిలో అధికారపక్ష సభ్యుల విమర్శల పర్వం
- ఇరకాటంలోపడ్డ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి
- సభ్యులను సమాధానపరిచిన మంత్రి ఈటల



**సాక్షి, హైదరాబాద్:** రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పనితీరును తప్పుపడుతూ గురువారం శాసనమండలిలో అధికారపక్ష సభ్యులే మంత్రి లక్ష్మారెడ్డిపై విమర్శలు చేశారు. నకిలీ వైద్యులకు సంబంధించిన ప్రశ్న సందర్భంగా ఎంఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నకిలీ ఆర్‌ఎంపీ డాక్టర్లు అమాయక ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నా వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అలాంటి వారిపై పీడీ చట్టం కింద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఓ ఆస్ప త్రిలో చేరిన మహిళకు పరీక్షలేవీ చేయకుండానే 15 రోజుల వ్యవధిలో 3 సర్జరీలు చేసి ఆమె మృ తికి కారణమైన వైద్యులు, ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి, మంత్రి పేషీకి ఫిర్యాదు చేసినా ఇంత వరకు స్పందించలేదని మరో సభ్యుడు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి విమర్శించారు. సరైన వైద్యం అందించపోవడంతో అదే ఆస్పత్రిలో ఓ మాజీ ఎమ్మెల్యే మృతి చెందిన ఘ టనపైనా ఇంకా చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. లక్ష్మారెడ్డి స్పం దిస్తూ మహిళ మృతి కేసులో చట్ట ప్రకారం ఆస్పత్రిపై చర్యలు తీసుకుంటామని, మాజీ ఎమ్మెల్యే మృతి అంశంపై విచారణ జరుగుతోందన్నారు. మరో ప్రశ్నకు సంబంధించి కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ.. తన నియోజకవర్గ పరిధిలో అంబులెన్స్ ఏర్పాటుపై ఏడాదిన్నరగా కోరుతున్నా వైద్యశాఖ స్పందించడంలేదన్నారు. రాములు నాయక్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిస్థితి బాగోలేదని, వాటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. విమర్శలతో మంత్రి లక్ష్మారెడ్డి కొంత అసహనానికి గురవగా ఆర్థిక మంత్రి ఈటల కల్పించుకొని రాత్రికి రాత్రే అన్ని సమస్యలు పరిష్కారం కావన్నారు. ఏవైనా సమస్యలుంటే మంత్రుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలంటూ అందరినీ సమాధాన పరిచారు.

## 1.83 లక్షల కేసీఆర్ కిట్ల పంపిణీ

మండలిలో మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి

**సాక్షి, హైదరాబాద్:** రాష్ట్రంలో స్వల్పకాలంలోనే 1.83 లక్షల కేసీఆర్ కిట్లను పంపిణీ చేసినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి వెల్లడించారు. గురువారం శాసనమండలిలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కిట్ల పథకం ప్రారంభమయ్యాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో 55 శాతం ప్రసవాలు పెరిగాయని, మాతా, శిశు మరణాలు గణనీయంగా తగ్గాయన్నారు. ఇప్పటివరకు 1.96 లక్షల ప్రసవాలు జరగ్గా అందులో 1.05 లక్షల సహజ ప్రసవాలు, 91 వేల సిజేరియన్లు జరిగాయన్నారు. గతంతో పోలిస్తే సిజేరియన్ల సంఖ్య తగ్గిందని, ఇప్పటివరకు 4.60 లక్షల మంది గర్భిణుల నమోదు జరిగిందన్నారు. ఆడ శిశువు పుడితే రూ. 13 వేలు, మగ శిశువు పుడితే రూ. 12 వేలను ఆర్థిక సాయంగా అందించే ఈ పథకం కింద ఇప్పటివరకు రూ. 201 కోట్ల పంపిణీ చేసినట్లు లక్ష్మారెడ్డి తెలిపారు. 102 వాహనాల ద్వారా ఉచిత సేవలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 140 అల్ట్రా సౌండ్ మిషన్లను కూడా ఏర్పాటు చేస్తున్నామని, గర్భిణుల ఆరోగ్య స్థితినిబట్టి ముందే తగిన వైద్య సేవలున్న ఆసుపత్రులకు పంపిస్తున్నామన్నారు.

# విద్యా వ్యవస్థను సరిదిద్దుతున్నాం

- గతంలో ఇష్టమొచ్చినట్టుగా అనుమతులిచ్చారు: కడియం
- మేం కాలేజీలను బలోపేతం చేస్తున్నాం
- భారీగా బోధనా సిబ్బంది ఖాళీల భర్తీని చేపట్టినట్టు వెల్లడి



**సాక్షి, హైదరాబాద్:** గత ప్రభుత్వాలు సరైన అంచనా, అధ్యయనం లేకుండా ఇబ్బడిముబ్బడిగా విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు అనుమతించి.. విద్యా ప్రమాణాలు దెబ్బతినడానికి కారణమయ్యాయని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విమర్శించారు. ఇష్టమొచ్చినట్టుగా పుట్టుకొచ్చిన కళాశాలల్లో మౌలిక వసతులు, బోధనా సిబ్బంది లేక విద్యా వ్యవస్థకు కీడే ఎక్కువ జరిగిందని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం కళాశాలల సంఖ్య పెంచకుండా.. ఉన్నవాటిని బలోపేతం చేయడానికి ప్రాధాన్యమిస్తోందన్నారు. గురువారం శాసనసభలో విద్యాశాఖ బడ్జెట్‌పై చర్చకు కడియం సుదీర్ఘంగా సమాధానమిచ్చారు.

**పాఠశాలల బలోపేతానికి చర్యలు**

వివిధ మార్గాల్లో రూ.1,500 కోట్లు సమీకరించి పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, భవనాల నిర్మాణం చేపట్టామని కడియం తెలిపారు. 475 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, నెలలో 6 రోజులు మాంసాహారం అందిస్తున్నామని చెప్పారు. పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన పథకం కింద వారంలో 3 రోజులు గుడ్లు అందిస్తున్నామని, ఉన్నత పాఠశాలల నిర్వహణ కోసం సంవత్సరానికి రూ.లక్ష చొప్పున అందిస్తున్నామని వెల్లడించారు. ఇక 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సొంత భవనాలు, ఇతర మౌలిక వసతుల కల్పన కోసం రూ.315 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. తెలంగాణ వచ్చాక 131 డిగ్రీ కళాశాలలు ప్రారంభించామన్నారు.

**భారీగా పోస్టుల భర్తీ..**

వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు తిరిగి తెరిచే నాటికి 8,792 మంది కొత్త ఉపాధ్యాయులు అందుబాటులోకి వస్తారని కడియం చెప్పారు. ఇక జూనియర్ కళాశాలలకు 1,202 పోస్టులు, డిగ్రీ కాలేజీలకు 1,384, పాలిటెక్నిక్‌లకు 519, విశ్వవిద్యాలయాలకు 1,551 పోస్టులు మంజూరు చేశామని తెలిపారు. కాంట్రాక్టు సిబ్బందిని ఎలా రెగ్యులరైజ్ చేయవచ్చనే మార్గాలను పరిశీలిస్తున్నామన్నారు.



**118వ రోజు**

22–03–2018, గురువారం
కావూరు,
గుంటూరు జిల్లా

## హోదాపై మీకేమాత్రం చిత్తశుద్ధి ఉందో.. దీన్ని బట్టే తెలుస్తోంది

ప్రత్యేక హోదా సెగల మధ్యే ఈ రోజు నా పాదయాత్ర సాగింది. హోదానే ఊపిరిగా భావిస్తున్న ఆ జనంతో కలిసి ఎంతవరకైనా పోరాడాలనే పట్టుదల నాలో మరింత పెరిగింది. అంకిరెడ్డిపాలెం వద్ద ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తూ.. జాతీయ రహదారులను దిగ్బంధం చేసిన ఆందోళనకారులకు సంఘీభావం తెలిపాను. వాళ్ల చేతుల్లో ప్లకార్డులున్నాయి. ముఖంలో ఆవేశం పెల్లుబుకుతోంది. విభజనతో ఏకాకి అయిన రాష్ట్రానికి హోదానే సంజీవని.. ప్రాణాలొడ్డయినా దాన్ని సాధించుకుంటామనే భావోద్వేగం వాళ్లలో కన్పించింది. హోదా కోసం మాట తప్పని, మడప తిప్పని పోరాటం మీదంటూ వాళ్లు నాతో అన్న మాటల్లో సడలని విశ్వాసం చూశాను. పూటకోమాట చెబుతున్న చంద్రబాబుపై రగిలిపోతున్న వాళ్ల భావావేశాన్ని గమనించాను. హోదా కోసం అలుపెరగని పోరుబాటకు నేను సిద్ధమని భరోసా ఇచ్చాను. ఈ ఒక్క సంఘటనే కాదు.. చిలకలూరిపేట నుంచి కావూరు వరకూ సాగిన పాదయాత్రలోనూ ఇలాంటి దృశ్యాలు ఎన్నో కన్పించాయి. కాలేజీ బస్సుల్లోంచే కరతాళ ధ్వనులు చేసిన విద్యార్థులు, ప్రత్యేక హోదా కోసం ఉద్యమిద్దామన్నా.. అంటూ నినాదాలు చేసిన తమ్ముళ్లు, భావితరాల భవితవ్యం కోసం హోదా సాధించాల్సిందేనన్నా.. అంటూ చెప్పిన అక్కచెల్లెమ్మలు.. ప్రతీ మదిలోనూ రగులుతున్న హోదాగ్ని సెగలే కన్పించాయి. ఊహ తెలిసిన పిల్లాడి నుంచీ.. వయో వృద్ధుల వరకూ హోదా కావాలంటూ నినదించే జనాభీష్టాన్ని ఏ నేత అయినా గుర్తించాల్సిందే. ఈ విషయంలో వైఎస్సార్ సీపీ ఎప్పుడూ ప్రజల పక్షమే. అవరోధాలను లెక్కచేయకుండా పోరాటమే ఊపిరిగా చేసుకుంది. కేంద్రానికి రణ నినాదం విన్పించేందుకు నాలుగేళ్లుగా అవిశ్రాంత పోరాటం చేస్తూనే ఉంది. సాధించే వరకూ పోరాడుతూనే ఉంటుంది. కానీ ఆశ్చర్యమేంటంటే.. ప్రజల గొంతుకైన హోదాను కూడా చంద్రబాబు స్వప్రయోజనాలకు వాడుకుంటున్నాడు. నాలుగేళ్లుగా ఆయనే నీరుగార్చి.. ఇప్పుడు నేనే పోరాట యోధుడినని చెప్పుకొంటున్నాడు. ఆయనెన్ని మాటలు చెప్పినా, ఏ డ్రామాలాడినా హోదా కోసం ఉద్యమించేదెవరో? ఎవరు ఉద్యమించగలరో? ప్రజల నాడి చూస్తేనే తెలుస్తోంది. వైఎస్సార్ సీపీ సారథ్యంలోనే ప్రత్యేక హోదా సాధ్యమని నమ్మే ప్రజావిశ్వాసాన్ని కాపాడాలనే తపన నాలో మరింత పెరిగింది.

మేం ఏం పాపం చేశామయ్యా.. మాకేంటీ శిక్ష.. అంటూ లింగంగుంట్ల దగ్గర వృద్ధులు కన్నీళ్లు పెట్టడం నన్ను కలచివేసింది. నన్ను కలిసిన 18 మందిలో 8 మందికి పింఛన్లు తీసేశారట. మిగతా పదిమందికి అర్హత ఉన్నా ఇవ్వడం లేదట. జన్మభూమి కమిటీలు వేధించుకుతింటున్నాయని, డబ్బుల కోసం పీడిస్తున్నాయనేది వాళ్ల ఆందోళన. అధికారుల చుట్టూ తిరిగినా టీడీపీ నేతల సిఫార్సులు లేకపోవడంతో వాళ్లూ చేతులెత్తేస్తున్నారని చెప్పారు. ఇప్పుడా అవ్వా తాతల గుండెలు రగిలిపోతున్నాయి. ఓపిక నశించి, ఆవేశం కట్టలు తెంచుకుంది. 'బాబు సర్కారు పాడుగాను.. మీరు రావాలయ్యా.. మాలాంటి వాళ్లకు న్యాయం జరగాలయ్యా..' అన్నారు. ఎంత అన్యాయం! పేదలనే కనికరం ప్రభుత్వానికి లేకపోవడం దారుణం. సంక్షేమ పథకాలకూ రాజకీయ మకిలి అంటిస్తే పేదల గుండెలే అగ్ని పర్వతాలవుతాయని బాబు తెలుసుకునే పరిస్థితి దగ్గరలో ఉంది. ఆ అవ్వా తాతలకు మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా.

ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. లోక్‌సభ సజావుగా జరగడం లేదన్న కారణంతో 5 రోజులుగా అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా వాయిదా పడుతోంది. వెల్‌లోకి వెళ్లి రోజూ ఆందోళన చేస్తున్న ఇతర రాష్ట్రాల సభ్యులను సహకరించాల్సిందిగా మీ పార్టీ తరపున ఎవరైనా.. ఒక్కసారైనా కోరిన దాఖలాలున్నా యా? హోదాపై మీకేమాత్రం చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టే తెలుస్తోంది. ఈ వేషాలు, నాటకాలు, లాలూచీ రాజకీయాలతో రాష్ట్ర ప్రజలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారు?

వై.ఎస్. జగన్

# మోదీ వెన్నుతట్టారు

## హైదరాబాద్ అభివృద్ధి పనులను మెచ్చుకున్నారు: కేటీఆర్

- మున్సిపల్ బాండ్ల సూచన ప్రధానిదే
- ఎస్‌ఆర్‌డీపీ కింద రూ.200 కోట్లు సమీకరించాం
- ఆ నిధులతో రాజధాని రహదారులు అభివృద్ధి చేస్తామని వెల్లడి
- ఆర్టీసీ స్థలాలతో రెవెన్యూ: మంత్రి మహేందర్‌రెడ్డి



**సాక్షి, హైదరాబాద్:** హైదరాబాద్ సమగ్రాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వివరిస్తే బాగుందంటూ వెన్నుతట్టారని పురపాలక మంత్రి కె.తారకరామారావు చెప్పారు. మున్సిపల్ బాండ్ల ప్రక్రియను ప్రధానే సూచించారని, దాంతో హైదరాబాద్ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని చెప్పారని వివరించారు. గురువారం అసెంబ్లీలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బాండ్ల నిధుల వినియోగంపై ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, మాగంటి గోపీనాథ్.. టీ హబ్ రెండేళ్ల విజయాలపై ఎమ్మెల్యేలు బి.గణేశ్‌గుప్తా, పువ్వాడ అజయ్‌కుమార్, గ్యాదరి కిశోర్‌కుమార్ అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చారు. 'మెట్రో రైలు ప్రారంభోత్సవం కోసం గత నవంబర్‌లో ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చారు. ఆ సందర్భంలో ఆయనతో చర్చించే అవకాశం దొరికింది. గుజరాత్ సీఎంగా పని చేసినపుడు అహ్మదాబాద్ అభివృద్ధి కోసం మున్సిపల్ బాండ్ల ప్రక్రియ చేపట్టామని, హైదరాబాద్‌లోనూ అలా చేయమని మోదీ సూచించారు. బాండ్ల రూపంలో హైదరాబాద్ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ భారీ రెవెన్యూ సమీకరణ, ఏఏ క్రెడిట్ రేటింగ్ ఆధారంగా బాండ్ల రూపంలో రూ.1,000 కోట్ల జారీకి ప్రతిపాదించింది. ఆర్థిక వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఆర్‌డీపీ) కింద తొలి దశలో రూ.200 కోట్లు సమీకరించింది. ఆ నిధులను ఎస్‌ఆర్‌డీపీ కింద పూర్తిగా రాజధాని రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు వినియోగిస్తాం. సగటు ప్రయాణ వేగాన్ని గంటకు 15 నుంచి 35 కిలోమీటర్లకు పెంచడం, ఇంధన వినియోగం, వాయు కాలుష్యం తగ్గించడం లక్ష్యంగా అభివృద్ధి చేస్తాం'అని చెప్పారు.

**ఐటీలో హైదరాబాద్ ప్రత్యేకం..**

ఐటీ రంగంలో హైదరాబాద్‌కు ప్రత్యేకత ఉందని, హైదరాబాద్‌లోని టీ–హబ్ 2017 నవంబర్ 5తో రెండేళ్లు పూర్తి చేసుకుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. 'టీ–హబ్ ప్రపంచంలోనే పెద్ద ఇంక్యుబేషన్ సెంటర్. ఐటీ, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, బ్యాంకింగ్, రవాణా రంగాల అభివృద్ధికి దోహదపడుతుంది. విద్యాశాఖతో కలసి ఇంటర్ స్థాయిలోనే ఆవిష్కరణలకు ఊతం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా మన యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. చేనేత కోసం ఆసుయంత్రం తయారు చేసిన చింతకింది మల్లేశంకు రూ.కోటి ఇచ్చాం. వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్‌లో ఐటీ హబ్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం' అని వివరించారు.

**బీజేపీ నిరసన**

రైతు సమితులపై ప్రశ్నకు మంత్రి పోచారం సమాధానమిచ్చిన తర్వాత నిరసన తెలిపే అవకాశం ఇవ్వాలని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి కోరారు. ఈ సందర్భంలో స్పీకర్ మైక్ ఇవ్వకపోవడంతో బీజేపీ సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు. ప్రశ్నోత్తరాల ప్రక్రియ ముగిసిన తర్వాత తిరిగి సభలోకి వచ్చారు. కాగా, హైదరాబాద్ అభివృద్ధి ప్రాధాన్యతపై కిషన్‌రెడ్డి, ప్రభుత్వ శాఖలో పని చేసే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, ప్రభుత్వ పథకాలలో పని చేసే వర్కర్లకు కనీస వేతనాలపై సీపీఎం సభ్యుడు కోరం కనకయ్య ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు.

## గిట్టుబాటు ధర కోసమే సమితులు: పోచారం

ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్త పంచాయతీ రాజ్ చట్టాన్ని ప్రతిపాదిస్తామని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమాధానమిచ్చారు. ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, రసమయి బాలకిషన్, వేముల వీరేశం, ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి పోచారం సమాధానమిస్తూ.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా రైతు సమితులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. వడ్ల కొనుగోలు ప్రక్రియ గతంలో మాదిరే మహిళా స్వయం సంఘాలు నిర్వహిస్తాయని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్ స్టేషన్లు, డిపోలు, పరిపాలనా కార్యాలయాల పరిధిలో 1,474 ఎకరాల భూమి ఉందని, బీవోటీ పద్ధతిలో రెవెన్యూ సేకరించేందుకు 54.39 ఎకరాలు గుర్తించామని రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి చెప్పారు. 33 ఏళ్ల లీజు ప్రాదిపదికన 7 ప్రాజెక్టులను ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ ఖాళీ స్థలాల్లో చమురు ఔట్‌లెట్ల ఏర్పాటుకు జాతీయ చమురు కంపెనీలకు అనుమతిచ్చినట్లు వెల్లడించారు.

# హోదానే ఊపిరి.. జగనన్నే సారథి

## పాదయాత్రలో నినదించిన యువజనులు

- బస్సుల్లోంచే విద్యార్థుల నినాదాలు, కరచాలనాలు
- ఊరూవాడా ప్రత్యేక హోదా సెగ
- అడుగడుగునా కష్టాలు చెప్పుకున్న వివిధ వర్గాల ప్రజలు
- అందరి సమస్యలు ఓపికగా విని ధైర్యం చెప్పిన ఏపీ ప్రతిపక్ష నేత

ప్రజా సంకల్ప యాత్ర నుంచి
సాక్షి ప్రత్యేక ప్రతినిధి :

'హోదానే ఊపిరి. దానిని సాధించడమే లక్ష్యం. అందుకోసం పోరాటం సాగిస్తున్న మీ వెంటే నడుస్తాం. మీ సంకల్పానికి అండగా నిలుస్తాం. అడుగులో అడుగులేస్తాం' అంటూ యువతీ యువకులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, విద్యార్థులు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులో అడుగు వేశారు. అడుగడుగునా ప్రత్యేక హోదా నినాదంతో హోరెత్తించారు. గురువారం చిలకలూరిపేట శివారు మొదలుకొని పోలిరెడ్డిపాలెం, వైఎస్సార్ కాలనీ, కొండ్రుపాడు, లింగంగుంట్ల, అప్పాపు రం క్రాస్ మీదుగా కావూరు వరకు జగన్ 118వ రోజు ప్రజా సంకల్ప యాత్ర సాగింది. ఈ సందర్భంగా అడుగడుగునా ప్రత్యేక హోదా సెగ కనిపించింది. జనం తండోపతండాలుగా తరలివచ్చారు. అభిమాన నేతను కలిసి, హో దా కోసం ఆయన చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలిపారు. 'వెన్ను చూపని మీ ఉద్యమమే భావి తరాలకు శ్రీరామ రక్ష' అంటూ నినదించారు. హోదా పోరులో విజయం సాధించాలని వృద్ధులు, మహిళలు ఆశీర్వదించారు. ప్లకార్డులతో స్వాగతం పలికారు. మరోవైపు తాడిత పీడిత జనం సమస్యలను జననేత ఓపికగా విన్నారు. చెదిరిన గుండెల్లో ధైర్యం నింపారు.

**అవిశ్రాంత పోరాటమే లక్ష్యం**

అంకిరెడ్డిపాలెం వద్దకు జగన్ రాగానే.. ప్రత్యేక హోదా కోసం జాతీయ రహదారులను దిగ్బంధం చేస్తున్న ఉద్యమకారులు పరుగు పరుగున వచ్చారు. ప్లకార్డులతో ఆయన్ను చుట్టుముట్టారు. నిప్పుకణాల్లా రగిలిపోతున్న వారిని జననేత పలకరించారు. భావోద్వేగాలను తెలుసుకున్నారు. 'అన్నా.. ప్రత్యేక హోదాను చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. కోట్లాది మంది జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. కేసుల కోసం కేంద్రానికి అమ్ముడు పోయారు. మేం మీ వెంటే ఉంటాం. ఉద్యమిద్దాం. హోదా వచ్చే వరకూ పోరాడదాం' అంటూ ఆందోళన కారులు జగన్‌తో అన్నారు. హోదా ప్లకార్డును చేత పట్టుకుని జగన్ వారిలో మరింత ఉత్సాహం నింపారు. చిలకలూరిపేట నుంచి కావూరు వరకూ సింగిల్ రోడ్డు. ఆ ప్రాంతంలో ఉన్న ఇంజినీరింగ్ కాలేజీలకు వెళ్తున్న బస్సుల్లోంచే విద్యార్థులు జగన్‌ను చూసి నినాదాలు చేశారు. కిటికీల్లోంచే కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. 'హోదా కోసం ఉద్యమిస్తాం అన్నా... మీ పోరాటానికి మద్దతు ఇస్తామన్నా..' అంటూ నినాదాలు చేయడం కనిపించింది. వైఎస్సార్ కాలనీలో 60 ఏళ్ల మాణిక్యమ్మ, పోలిరెడ్డిగూడెంలో 80 ఏళ్ల సుందర రామయ్య, లింగంగుంట్ల వద్ద 25 ఏళ్ల ఈశ్వర్... ఇలా ఎంతోమంది ప్రత్యేక హోదా కోసం జగన్‌తో కలిసి నడుస్తామని తెలిపారు. ఆయన పోరాటం తమ గ్రామాల్లోని ప్రజల్లో చైతన్యం తెస్తోందని చెప్పారు. అందుకే ఊళ్లకు ఊళ్లు తరలి వస్తున్నాయని తెలిపారు. కావూరు వచ్చే సరికి దాదాపు 15 గ్రామాలకు చెందిన ప్రజలు జగన్‌ను చూసేందుకు వచ్చారు. కిలోమీటర్ పొడవునా పూల బాట పరిచారు. వేల గొంతుకలు ఒక్కటై జై జగన్.. హోదానే ఊపిరి అం టూ నినదించడం కనిపించింది.

**జన్మభూమి కమిటీలు వేధిస్తున్నాయన్నా**

జగన్‌తో జనం ఎన్నో బాధలు చెప్పుకున్నారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. చిలకలూరిపేట శివార్లలో కొండ్రుపాడు నుంచి వచ్చిన 15 మంది మహిళా కూలీల వెతలు విన్న జగన్ చలించిపోయారు. నాగరత్నమ్మ, గోవిందమ్మ, శేషమ్మ, భారతి, శ్యామలమ్మ... ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ. పొద్దంతా కష్టపడ్డా ఇచ్చే కూలి పొట్టపోసుకోడానికే సరిపోవడం లేదన్నారు. వయసు మీద పడ్డా పెన్షన్లు ఇవ్వడం లేదని చెప్పారు. జన్మభూమి కమిటీలు చుక్కలు చూపిస్తున్నాయని, లంచాల కోసం పీడిస్తున్నాయని కన్నీరు పెట్టారు. టీడీపీకి ఓటు వేయలేదని, 65 ఏళ్లు దాటినా పెన్షన్ ఇవ్వలేదని ఆవుల బాలమ్మ అనే వృద్ధురాలు కన్నీటిపర్యంతమైంది. చంద్రబాబు మాటలతో మోసపోయామని డ్వాక్రా మహిళలు వాపోయారు. బ్యాంకుల్లో బంగారం వేలం వేస్తున్నారని కంట నీరు పెట్టుకున్నారు. చెయ్యిలేని ఓ వ్యక్తి అంత జనంలోనూ కష్టపడుతూ జగన్ వద్దకొచ్చాడు. 'ఆయనతో మాట్లాడాను.. ఇప్పుడు నాకు కొండంత ధైర్యం వచ్చింది' అని జననేతను కలిశాక చెప్పాడు. లింగంగుంట్ల వద్ద ఓ వృద్ధురాలు జగన్‌ను కలసి బావురుమంది. 8 మందికి పెన్షన్ తీసేశారని, మరో 10 మందికి అర్హత ఉన్నా పచ్చ చొక్కా నేతలు శనిగ్రహాల్లా అడ్డుపడుతున్నారని చెప్పారు. ఇదెక్కడి దారుణమయ్యా? అంటూ చెమ్మ గిల్లిన కళ్లతో ప్రశ్నించారు. జననేత ఎదుట వైఎస్సార్ కాలనీ వాసులు తమ కన్నీటి గాథను వినిపించారు. దివంగత నేత కట్టించిన తమ కాలనీలో ఇప్పటికీ స్కూలు లేదని, రోడ్డు కూడా వేయలేదని, వైద్యం అందుబాటులో లేదన్నారు. అందరి సమస్యలూ విన్న జగన్.. వారికి ధైర్యం చెబుతూ ముందుకు సాగారు.


గుంటూరు శివారులోని అంకిరెడ్డిపాలెం రహదారి వద్ద ఆందోళనలో పాల్గొన్న వైఎస్ జగన్

మరిన్ని ఫొటోలు టాబ్లాయిడ్‌లో

# స్వదేశీ సీకర్‌తో 'బ్రహ్మోస్' పరీక్ష సక్సెస్

## అభివృద్ధి చేసిన డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు

- అభినందనలు తెలిపిన రక్షణమంత్రి సీతారామన్




**సాక్షి, హైదరాబాద్/పోఖ్రాన్/న్యూఢిల్లీ:** రక్షణ రంగంలో స్వావలంబన దిశగా భారత్ మరో ముందడుగు వేసింది. అత్యాధునిక బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులకు అనువైన ఆర్‌ఎఫ్ సీకర్ల తయారీలో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) శాస్త్రవేత్తలు విజయం సాధించారు. రాజస్తాన్‌లోని పోఖ్రాన్ టెస్ట్‌రేంజ్‌లో గురువారం ఉదయం ఈ సీకర్లను అమర్చిన బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. క్షిపణులు తమ లక్ష్యాన్ని కచ్చితత్వంతో గుర్తించడంలో ఈ సీకర్లు అత్యంత కీలకమైనవి. హైదరాబాద్ శివార్లలో ఉన్న డీఆర్‌డీవో కేంద్రంలో తయారైన ఈ సీకర్లను గురువారం తొలిసారి బ్రహ్మోస్ క్షిపణిలో ప్రయోగించి మంచి ఫలితాలు రాబట్టారు. మూడు నెలల క్రితం ఈ క్షిపణులను సుఖోయ్ –30 యుద్ధవిమానాల ద్వారా విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే. 2.5 టన్నుల బరువుతో 8.4 మీటర్ల పొడవుండే బ్రహ్మోస్ 300 కేజీల వార్‌హెడ్లను మోసుకుపోగలదు. భూమి, సముద్రం, ఆకాశం నుంచి ప్రయోగించగల ఈ క్షిపణి 290 కి.మీ పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. గంటకు 3457.44 కి.మీ(2.8 మ్యాక్) వేగంతో దూసుకెళ్లే ఈ క్షిపణిని గంటకు 6,174 కి.మీ(5 మ్యాక్) వేగంతో వెళ్లేలా ఇటీవల అప్‌గ్రేడ్ చేశారు. గతేడాది భారత్ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్(ఎంటీసీఆర్)లో చేరిన నేపథ్యంలో బ్రహ్మోస్ పరిధిని 400 కిలోమీటర్లకు పెంచడంపై శాస్త్రవేత్తలు ప్రస్తుతం దృష్టి సారించారు.

**స్వావలంబన దిశగా..**

రక్షణ రంగంలో స్వావలంబన అన్నది భారత్ చిరకాల వాంఛ. పోఖ్రాన్‌లో అణు పరీక్షలు నిర్వహించడంతో అగ్రరాజ్యాలు భారత్‌కు సాంకేతిక బదిలీపై ఆంక్షలు విధించాయి. దీంతో దేశరక్షణకు సంబంధించి పరిజ్ఞానాన్ని సొంతంగా అభివృద్ధి చేసుకోవాలని భారత్ నిర్ణయించింది. ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ అవి పూర్తిస్థాయిలో సత్ఫలితాలు ఇవ్వలేదు. ఇప్పటికీ మనం క్షిపణులకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని, విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఈ నేపథ్యంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ఆర్‌ఎఫ్ సీకర్ల ద్వారా బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సరిహద్దులో పాకిస్తాన్, చైనాలు కయ్యానికి కాలు దువ్వుతున్న నేపథ్యంలో బ్రహ్మోస్ క్షిపణుల్ని సుఖోయ్–30 యుద్ధవిమానాలకు అమర్చడం సరైన నిర్ణయమేనని రక్షణ రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు స్వదేశీ సీకర్ అమర్చిన బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం కావడంపై రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ డీఆర్‌డీవో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

# పాక్‌కు 'పవర్‌ఫుల్' క్షిపణి

## చైనా నుంచి కొనుగోలు

- బహుళ వార్‌హెడ్ల మిసైల్స్ అభివృద్ధికి ఊతం
- హాంకాంగ్ పత్రిక కథనం



**బీజింగ్:** శత్రు దేశాల క్షిపణులను గుర్తించి ధ్వంసం చేసేందుకు పాకిస్తాన్ చైనా నుంచి అత్యంత శక్తిమంతమైన క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసినట్లు తెలిసింది. బహుళ వార్‌హెడ్లను మోసుకెళ్లే క్షిపణుల అభివృద్ధికి నాలుగు టెలిస్కోపులతో కూడిన అత్యాధునికమైన ఈ వ్యవస్థ దోహదపడుతుందని భావిస్తున్నారు. కొత్త క్షిపణులను పరీక్షించేందుకు, అభివృద్ధి చేసేందుకు పాకిస్తాన్ ఇప్పటికే దీన్ని రహస్య ప్రదేశంలో వినియోగంలోకి తెచ్చినట్లు వెల్లడైంది. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (సీఏఎస్) పరిశోధకుడు ఒకరిని ఉటంకిస్తూ హాంకాంగ్ కేంద్రంగా పనిచేస్తున్న సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ గురువారం ఈ విషయాలను కథనం రూపంలో ప్రచురించింది. అయితే పాకిస్తాన్ ఈ కొనుగోలు ఒప్పందానికి ఎంత వెచ్చించిందో వెల్లడించలేదు. అత్యాధునిక క్షిపణి నిఘా వ్యవస్థను పాకిస్తాన్‌కు చైనా అమ్మినట్లు సీఏఎస్ పరిశోధకుడు జెంగ్ మెంగ్వెయ్ రూఢీ పరచినట్లు ఆ పత్రిక పేర్కొంది. పాకిస్తాన్‌కు అంతటి శక్తివంతమైన ఆయుధాన్ని సమకూర్చిన తొలి దేశం చైనాయేనని సీఏఎస్ వెబ్‌సైట్‌లో సమాచారం ఉంది. భారత్ ఇటీవల అగ్ని–5 క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన నేపథ్యంలోనే పాక్‌కు చైనా ఈ ఆయుధాన్ని అమ్మిందని భావిస్తున్నట్లు పేర్కొంది. సాధారణంగా క్షిపణి నిఘా వ్యవస్థలకు రెండు టెలిస్కోపులు ఉంటాయని.. కానీ, పాక్ కొనుగోలు చేసిన వ్యవస్థకు నాలుగు టెలిస్కోపులు ఉన్నాయంది. దీంతో ఏకకాలంలో వేర్వేరు దిక్కుల నుంచి వస్తున్న క్షిపణులను గుర్తించడం సులభమవుతుందని పేర్కొంది.



గురువారం కోల్‌కతాలోని కాళీఘాట్ వద్ద అత్యంత కలుషితమైన హుగ్లీ నదీజలాలనే క్యూ కట్టి మరీ తీసుకెళ్తున్న స్థానికులు. 'అందరికీ అందుబాటులో సురక్షిత నీరు'పై మరింత అవగాహన పెంచేందుకు అన్ని దేశాల్లో ప్రతీ ఏటా మార్చి 22న 'ప్రపంచ నీటి దినోత్సవం' పాటిస్తున్న సంగతి తెల్సిందే.

## నేడే రాజ్యసభ ఎన్నికలు



**న్యూఢిల్లీ:** దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో శుక్రవారం రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 25 సీట్లకోసం యూపీ, పశ్చిమబెంగాల్, కర్ణాటక, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కేరళల్లో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు పూర్తయిన గంట తర్వాత సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. ఇందులో పది సీట్లు ఒక్క ఉత్తరప్రదేశ్ నుంచే ఉన్నాయి. యూపీలో 10 సీట్లకు ఎన్నికలు జరగనుండగా బీజేపీ 8, ఎస్పీ ఒక స్థానంలో సులభంగా గెలిచేందుకు అవకాశం ఉంది. అయితే పదో స్థానం కోసం బీజేపీ అదనంగా బరిలో దించిన అభ్యర్థికి, బీఎస్పీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఎస్పీ వద్ద అదనంగా ఉన్న ఎమ్మెల్యేల మద్దతుతో బీఎస్పీ గెలుస్తుందని భావించినా.. ఇండిపెండెంట్లతోపాటు ఎస్పీలోని శివ్‌పాల్ వర్గం ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇవ్వొచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూపీ ఎన్నిక రసవత్తరంగా మారింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహారావు బరిలో ఉన్నారు. మొత్తం 10 రాష్ట్రాల్లో 58 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవగా.. నాలుగు రాష్ట్రాల్లోని 33 సీట్లు ఏకగ్రీవం కావటంతో మిగిలిన 25 సీట్లకే శుక్రవారం ఎన్నికలు జరుగుతాయి.

## హుందాగా డ్రెస్ చేసుకోండి: సుప్రీంకోర్టు

**న్యూఢిల్లీ:** న్యాయస్థానాల్లో కేసుల సందర్భంగా హాజరయ్యే అధికారుల వస్త్రధారణ హుందాగా ఉండాలని సుప్రీంకోర్టు తెలిపింది. రాజస్తాన్ పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ అదనపు చీఫ్ సెక్రటరీ మంజిత్ సింగ్ బుధవారం ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు సాధారణ దుస్తుల్లోనే హాజరయ్యారు. దీంతో జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్‌లతో కూడిన బెంచ్ ఆయన్ను మందలించింది. ఈ కేసు విచారణ గురువారం కూడా కొనసాగింది. నీలం రంగు సూట్‌తో కోర్టుకు హాజరైన మంజిత్ సింగ్.. బుధవారం సాధారణ దుస్తుల్లో వచ్చినందుకు న్యాయస్థానానికి క్షమాపణలు చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. నిబంధనలు ఉన్నా లేకున్నా ప్రభుత్వ అధికారులు కోర్టులకు వచ్చేటప్పుడు హుందాగా, మర్యాదపూర్వకంగా ఉండే వస్త్రాలనే ధరించాలని తెలిపింది. అధికారుల హోదాకు, బాధ్యతలకు దుస్తులు ప్రతీకలుగా నిలుస్తాయని వ్యాఖ్యానించింది.

## బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి



**లక్నో:** మతతత్వ బీజేపీకి వ్యతిరేకంగా 2019 సాధారణ ఎన్నికలకు ముందే మహాకూటమి ఏర్పాటవుతుందని జేడీయూ మాజీ ఎంపీ శరద్‌యాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయకోసం చేసే ఈ పోరాటంలో ఒంటరిగా ముందుకు వెళ్లడం సాధ్యం కాదని, బీజేపీ విస్తరించిన మతతత్వాన్ని అడ్డుకోవాలంటే మహాకూటమిగా ఏర్పడాలని అభిప్రాయపడ్డారు. 'ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అతిపెద్ద పోరాటం సామాజిక న్యాయం కోసమే. బీజేపీ విస్తరించిన మతతత్వ వాదానికి అడ్డుకట్ట వేస్తేనే ఇది సాధ్యపడుతుంది. 2019 ఎన్నికలకు ముందే బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటవుతుందనే నమ్మకం ఉంది' అని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు మారిపోయాయని, సమాజంలోని ఏ వర్గం బీజేపీపై సంతోషంగా లేరని, ఈసారి బీజేపీ హిందూ–ముస్లిం అజెండా పనిచేయబోదని చెప్పారు.

## రెండేళ్ల గరిష్ట స్థాయికి సహజ వాయువు ధర?

**న్యూఢిల్లీ:** దేశీయ సహజ వాయువు ధరను పెంచేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వచ్చే వారమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకవేళ అదే జరిగితే రెండేళ్లలో ఇదే గరిష్ట పెంపు కానుంది. దీని వల్ల సీఎన్‌జీ, విద్యుత్, యూరియా తదితరాల ధరలు పెరుగుతాయి. స్వదేశంలో ఉత్పత్తి అయ్యే మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్(ఎంబీటీయూ) సహజ వాయువు ధర ఏప్రిల్ 1 నుంచి ప్రస్తుతమున్న 2.89 డాలర్ల(సుమారు రూ.189) నుంచి 3.06 డాలర్ల(రూ.199)కు పెరిగే అవకాశాలున్నాయి.

## కేసీఆర్ ఫ్రంట్ సక్సెస్ కాదు: కారత్



**న్యూఢిల్లీ:** వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలంటే రాష్ట్రాల వారీగా ఆ పార్టీ వ్యతిరేక ఓట్లను ఏకం చేయాలని, బీజేపీ, కాంగ్రెసేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు ఫలించబోవని సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ అన్నారు. పార్టీ పత్రిక పీపుల్స్ డెమొక్రసీలో ఆయన సంపాదకీయం రాస్తూ.. ' తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన బీజేపీ, కాంగ్రెసేతర ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు విఫలమవుతాయి. డీఎంకే, ఆర్జేడీ వంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు సొంత రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో కొనసాగుతున్నాయి. విధానాలు, స్థానిక ప్రయోజనాల దృష్ట్యా ప్రాంతీయ పార్టీల మధ్య అనేక వైరుధ్యాలు ఉండడం ఫ్రంట్ ఏర్పాటుకు అడ్డంకిగా మారనున్నాయి. అందువల్ల యూపీలో అనుసరించినట్లు బీజేపీ వ్యతిరేక ఓట్లను ఏకం చేస్తేనే ఆ పార్టీని ఓడించగలం' అని పేర్కొన్నారు.

## క్షయని నోటిఫై చేయకుంటే జైలు శిక్ష

**న్యూఢిల్లీ:** క్షయ కేసుల వివరాలను వైద్యులు ఇకపై తప్పనిసరిగా సంబంధిత జిల్లా అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నారు. ఔషధ విక్రేతలకు కూడా ఇది వర్తిస్తుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ విషయాలతో గెజిట్ ప్రకటన జారీచేసింది. వైద్యులు, ఫార్మసీలు తప్పకుండా క్షయ వ్యాధి కేసులను నోటిఫై చేయాలని ఆ నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. జైలుశిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు.

# ఫేస్‌బుక్‌కు మరింత భద్రత

## భారత్, బ్రెజిల్ ఎన్నికల నేపథ్యంలో నిర్ణయం

- కృత్రిమ మేధస్సుతో ఫేక్ అకౌంట్లు.. అసత్యవార్తలకు కళ్లెం
- అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలపై అదృశ్య హస్తం.. దీన్ని ఎదుర్కొంటాం
- పొరపాటుకు చింతిస్తున్నాం.. క్షమించండి: ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్



**వాషింగ్టన్:** భారత్‌లో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దేశ ఎన్నికల వ్యవస్థ సమగ్రతకు గౌరవమివ్వటంతోపాటు ఫేస్‌బుక్‌లో వినియోగదారుల భద్రతను పటిష్టం చేస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ స్పష్టం చేశారు. వినియోగదారుల భద్రతతో ఆయాదేశాల సమగ్రతను కాపాడేందుకు నిర్ణయించినట్లు..ఆయన గురువారం వెల్లడించారు. భారత్, బ్రెజిల్ తదితర దేశాల్లో ఎన్నికలు జరగనున్నందున.. ఫేస్‌బుక్ భద్రతను పటిష్టపరచనున్నట్లు జుకర్‌బర్గ్ తెలిపారు. ఇందుకోసం కృత్రిమ మేధస్సు (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ – ఏఐ) టూల్స్ ద్వారా ఫేక్ అకౌంట్లను గుర్తించటం, ఎన్నికలను ప్రభావితం చేసే యాప్‌లను తొలగించే పని ప్రారంభమైందన్నారు. తాజా గందరగోళం నేపథ్యంలో తొలిసారిగా బహిరంగంగా ప్రజల ముందుకు వచ్చిన జుకర్‌బర్గ్.. వినియోగదారుల విశ్వాసానికి భంగం కలిగించినందుకు క్షమాపణలు కోరారు. ఇకపై ఎలాంటి పొరబాట్లు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తామని వెల్లడించారు.

**కృత్రిమ మేధస్సుతో నిరంతర సమీక్ష**

'2016 ఎన్నికల తర్వాత మేం రూపొందించిన ఏఐ టూల్స్ ద్వారా ఈ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు సృష్టించిన 30వేల (రష్యాకు చెందినవిగా భావిస్తున్న) ఫేక్ అకౌంట్లను తొలగించాం. ఫ్రాన్స్ ఎన్నికల్లో అలాంటి బయటి శక్తుల ప్రభావం ఉండకుండా జాగ్రత్తపడ్డాం. 2017 అలబామా ఎన్నికల్లోనూ కొత్తగా రూపొందించిన ఏఐ కారణంగా, ఫేక్ అకౌంట్లు, తప్పుడు వార్తలను అడ్డుకోగలిగాం. అమెరికాలో 2018లో జరగనున్న మిడ్‌టర్మ్ ఎన్నికలతోపాటు, భారత్, బ్రెజిల్‌లలో జరగనున్న ఎన్నికల్లోనూ ఇలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోవటంపై దృష్టిపెడతాం. భారత్‌లో ఈ ఏడాది చాలా పెద్ద ఎన్నిక జరగనుంది. అందుకే వారి ఎన్నికల వ్యవస్థ సమగ్రతను గౌరవిస్తూ.. ఫేస్‌బుక్‌ను భద్రంగా మారుస్తాం' అని జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. వివిధ దేశాల ఎన్నికల్లో రష్యా వంటి దేశాల ప్రభావం ఉండకుండా ఫేస్‌బుక్ మరింత కష్టపడాల్సిన అవసరం ఉందన్నారు. డేటా భద్రతపై ప్రస్తుతం పనిచేస్తున్న నిపుణుల సంఖ్యను రెట్టింపుచేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది చివరికల్లా 20వేల మంది కేవలం భద్రతపైనే పనిచేస్తారన్నారు. ఫేస్‌బుక్ డేటా లీకేజీపై భారత ప్రభుత్వం సీరియస్‌గా స్పందిస్తూ.. ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని, జుకర్‌బర్గ్‌ను భారత్‌కు పిలిపించి విచారణ జరపాల్సి ఉంటుందని హెచ్చరించిన సంగతి తెలిసిందే.

**అమెరికా ఎన్నికలపై అదృశ్య హస్తం!**

ఫేస్‌బుక్ వివరాల ద్వారా అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఎవరో ప్రయత్నిస్తున్నారని జుకర్‌బర్గ్ వెల్లడించారు. 2016 ఎన్నికల్లో రష్యా ప్రయత్నించినట్లుగానే.. 'వర్షన్ 2'తో కుటిలయత్నాలు జరుగుతున్నాయి. కొత్త వ్యూహాలతో జరుగుతున్న ఈ ప్రయత్నాలను గుర్తించి వాటిని ఎదుర్కొనాల్సిన అవసరం ఉంది' అని తెలిపారు.

### నన్ను క్షమించండి

ప్రపంచవ్యాప్తంగా 5కోట్ల వినియోగదారుల వివరాల లీకేజీపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్ క్షమాపణలు తెలిపారు. వినియోగదారుల విశ్వాసానికి భంగం కలిగిందని, తమవైపు నుంచి తప్పు జరిగిందని.. ఇకపై అలా జరగకుండా డేటా వివరాలను మరింత భద్రంగా చూసుకుంటామన్నారు. 'నేను ఫేస్‌బుక్‌ను ప్రారంభించాను. ఈ వేదిక ద్వారా ఏం జరిగినా దానికి నేనే బాధ్యుడిని. నన్ను క్షమించండి. మన సమాజ సమాచారాన్ని భద్రంగా ఉంచేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం. ఇకపై ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాం' అని కేంబ్రిడ్జ్ అనలిటికా వివాదం అనంతరం తొలిసారిగా జుకర్‌బర్గ్ ప్రకటన చేశారు. 'నేను యువకుడిగా, సరైన అనుభవం లేనప్పుడు సంస్థను ప్రారంభించాను. సాంకేతికతంగా,వాణిజ్యపరంగా తప్పులు దొర్లాయి. చాలా సందర్భాల్లో తప్పుడు వ్యక్తులను ఉద్యోగంలోకి తీసుకున్నాను. అదే నా పొరపాటు' అని అన్నారు.

# 20 లక్షల గ్రాట్యుటీకి పన్ను నో

## పన్ను మినహాయింపు సవరణలకు పార్లమెంటు ఆమోదం



**న్యూఢిల్లీ:** ఉద్యోగుల గ్రాట్యుటీపై రూ. 20 లక్షల వరకూ పన్ను మినహాయింపునిచ్చే గ్రాట్యుటీ బిల్లు(సవరణ)ను పార్లమెంటు ఆమోదించింది. ఈ బిల్లును కేంద్ర కార్మిక మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టగా ఎలాంటి చర్చా లేకుండా మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. మార్చి 15నే ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి సంతకం అనంతరం బిల్లులోని సవరణలు అధికారికంగా అమల్లోకి వస్తాయి. కేంద్ర ఉద్యోగులకు ఏడో వేతనసంఘం సిఫార్సుల అమలు నేపథ్యంలో.. పన్ను భారం లేని గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచడంతో తాజా మార్పులు అవసరమయ్యాయి. కేంద్ర సివిల్ సర్వీస్ నిబంధనలు(1972) వర్తించని ప్రైవేటు రంగంలోని సిబ్బందికి ఈ సవరణలతో ప్రయోజనం చేకూరనుంది. చివరి నెల జీతంలోని మూల వేతనాన్ని పరిగణనలోకి తీసుకుని సంస్థలో పనిచేసిన కాలం ఆధారంగా వారి గ్రాట్యుటీని లెక్కిస్తారు.

**బిల్లులోని ముఖ్యాంశాలు**

ఉద్యోగుల గ్రాట్యుటీపై గరిష్ట పన్ను పరిమితిని రూ.10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచడానికి బిల్లు ప్రభుత్వానికి అవకాశం కల్పిస్తుంది. ఇకపై గ్రాట్యుటీ పరిమితిలో అధికారిక ఉత్తర్వుల ద్వారానే కేంద్రం మార్పులు చేర్పులు చేయవచ్చు. ఎన్ని ప్రసూతి సెలవుల్ని సర్వీసులో భాగంగా పరిగణించాలన్న అధికారం కూడా ప్రభుత్వానికి లభిస్తుంది. ప్రసూతి సెలవుల కాలాన్ని కూడా అధికారిక ఉత్తర్వుల ద్వారానే కేంద్రం నిర్ణయిస్తుంది. ప్రసూతి సెలవు చట్టాన్ని గతేడాది సవరించి గరిష్ట సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచారు. దీంతో గ్రాట్యుటీ చెల్లింపు చట్టంలో ప్రసూతి సెలవులపైనా సవరణలు చేశారు.


# ఆధార్ వ్యవస్థ పటిష్టం!

- ఆన్‌లైన్లో ఎప్పుడైనా ధ్రువీకరించుకునే సౌలభ్యం
- సుప్రీంకోర్టులో యూఐడీఏఐ సీఈఓ ప్రజెంటేషన్

**న్యూఢిల్లీ:** ఆధార్ కార్డు లేకపోవడం వల్ల ఎంత మంది ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమయ్యారో తమ వద్ద అధికారిక సమాచారం లేదని ఆధార్ ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆధార్ వల్ల పౌరులకు పటిష్టమైన, జీవితాంతం ఆన్‌లైన్‌లో ధ్రువీకరించుకోగల గుర్తింపుకార్డు లభించిందని ఉద్ఘాటించింది. ఆధార్ నమోదుకు వ్యక్తి ఫొటో, వేలి ముద్రలు, కంటి పాపకు సంబంధించిన వివరాలు మినహా కులం, మతం, భాష లాంటి సమాచారం కోరడం లేదంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముందు యూఐడీఏఐ సీఈఓ అజయ్ పాండే ఆధార్ నిర్వహణ, అమలు తీరుతెన్నులను వివరిస్తూ గురువారం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సమాచార భద్రత, ఆధార్ సాకుతో ప్రజలకు ప్రభుత్వ పథకాల నిరాకరణ వంటి అంశాలపై బెంచ్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఆధార్‌తో జరిపే లావాదేవీలపై యూఐడీఏఐ నిఘా పెట్టదని పేర్కొన్నారు. ప్రామాణిక ఎన్‌క్రిప్షన్ రేటు 256 కాగా, ఆధార్ వ్యవస్థ నిర్వహణకు 2048 బిట్ల ఎన్‌క్రిప్షన్‌ను వినియోగిస్తున్నట్లు చెప్పారు. అసంపూర్తిగా ముగిసిన ఈ ప్రజెంటేషన్ ఈనెల 27న కొనసాగుతుంది.

# రైతులకు పరిహారం రూ.5

## తమిళనాడులో బీమా కంపెనీల మాయాజాలం




**చెన్నై:** వాతావరణం సహకరించక పంట దెబ్బతిని నష్టపోయిన తమిళనాడు రైతులకు బీమా కంపెనీలు షాకిచ్చాయి. దిండిగల్, నాగపట్నం జిల్లాల్లో పంట నష్టపోయిన రైతులకు రూ.10, రూ.5, రూ.4, రూ.2 చొప్పున నష్టపరిహారాన్ని విడుదల చేశాయి. ఈ మొత్తాన్ని దిండిగల్ కేంద్ర సహకార బ్యాంక్ రైతులకు చెక్కుల రూపంలో ఫిబ్రవరిలో అందించింది. ఈ విషయంపై తమిళనాడు శాసనసభ గురువారం దద్దరిల్లింది. మాజీ మంత్రి, డీఎంకే నేత కె.పిచండి ఈ చెక్కులను సభలో ప్రదర్శించారు. 'కరుపసామి రూ.102 ప్రీమియం కట్టినప్పటికీ ఆయనకు రూ.10 మాత్రమే నష్టపరిహారంగా అందింది. తిరుమలైసామి అనే మరో రైతు రూ.50 ప్రీమియం కట్టగా, ఆయనకు కేవలం రూ.5 నష్టపరిహారం ఇచ్చారు. ఈ చెక్కుల్ని మార్చుకోవాలంటే బ్యాంకుకు వెళ్లి రూ.500తో ఖాతాను తెరవాలి. మరి వీటితో ఉపయోగం ఏముంది?' అని ధ్వజమెత్తారు.

# జయ వార్డులో సీసీ కెమెరాలు ఆపేశాం

## అపోలో అధినేత ప్రతాప్ సి. రెడ్డి వెల్లడి



**టీ.నగర్ (చెన్నై):** దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో చికిత్స పొందిన సమయంలో.. ఒక ఐసీయూ యూనిట్ మొత్తాన్ని ఆమెకే కేటాయించామని, ముందు జాగ్రత్తగా ఆమె వార్డులోని సీసీ కెమెరాలను ఆపేశామని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి వెల్లడించారు. సంబంధం లేని వ్యక్తులు చూడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కొలొరెక్టల్ సర్జరీ, యూఎస్‌ఏ క్లీవ్‌ల్యాండ్ క్లినిక్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 24, 25న నిర్వహించనున్న సదస్సు గురించి మీడియాతో మాట్లాడుతూ.. జయకు అందించిన చికిత్స వివరాల్ని వెల్లడించారు. '24 గదుల ఐసీయూ యూనిట్ మొత్తాన్ని జయకే కేటాయించినా.. ఒక గదిని మాత్రమే ఉపయోగించాం. చికిత్స పొందిన 75 రోజులు అన్ని సీసీటీవీల్ని ఆపుచేశాం. మిగతా రోగుల్ని వేరే ఐసీయూలోకి మార్చాం' అని చెప్పారు. కొద్దికాలం సన్నిహిత బంధువులు తప్ప ఎవరినీ ఐసీయూలోకి అనుమతించలేదని, ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పుడు డ్యూటీలో ఉన్న వైద్యుడి సమ్మతి మేరకే అనుమతించేవారిమని తెలిపారు. జయలలితకు ఆస్పత్రిలో అత్యుత్తమ వైద్య చికిత్స అందించామని, విదేశీ వైద్యులు కూడా సాయపడ్డారని, ఆమె పూర్తిగా కోలుకున్నారని భావించిన తరుణంలో తీవ్ర గుండెపోటు రావడంతో ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయామన్నారు.

# 'డేటా బేస్డ్' వ్యూహాలే!

## పార్టీల ఎన్నికల ప్రణాళికలకు ఓటర్ల వివరాలే ఆధారం




వివిధ దేశాల్లో ఎన్నికల వ్యూహాల తయారీకి ఫేస్‌బుక్ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని కేంబ్రిడ్జ్ అనలిటికా (సీఏ) సంస్థ దుర్వినియోగం చేసిన నేపథ్యంలో.. భారత్‌లో ఎన్నికల సందర్భంగా ప్రచార వ్యూహాలు ఏ విధంగా రూపొందిస్తారు? ఇందుకు ప్రజల నుంచి సమాచారాన్ని ఎలా సేకరిస్తారు? దీన్ని సమీక్షించి ప్రచారరూపాలుగా మళ్లీ ప్రజల్లోకి పార్టీలు ఎలా తీసుకెళ్తున్నాయనేది ఆసక్తికరంగా మారింది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనుండడంతో ప్రధాన పార్టీలవ్యూహాలపై చర్చ మొదలైంది.

**డేటాదే కీలక పాత్ర**

సామాజిక మాధ్యమాలతోపాటు వివిధ రూపాల్లో ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించి, ఎన్నికల సందర్భంగా చర్చకు వచ్చే అంశాలు, సమస్యలు, ఓటర్ల మొగ్గును బట్టి కొన్ని సంస్థలు పార్టీల కోసం ప్రచార వ్యూహాలు రూపొందిస్తాయి. భారత్‌లోనూ సామాజిక మాధ్యమాల విస్తృతి పెరిగిన నేపథ్యంలో ప్రజల నుంచి సేకరించే వివరాలను ఏ విధంగా ఉపయోగిస్తారనేది కీలకం. ప్రధానంగా పార్టీలు, సంస్థలు భారత జనాభా లెక్కల సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. ఈ డేటా విషయంలో ఎన్నికల సంఘం విడుదల చేసే వార్డు స్థాయిలో వివిధ పార్టీలకు పడిన ఓట్ల వివరాలు ముఖ్య భూమికను పోషిస్తున్నాయి. వీటి ఆధారంగా ఓటర్ల మనోభావాలు, ఎన్నికల అంశాలు వెల్లడవుతాయి.

**బీజేపీకి సొంత టీమ్**

పార్టీ ఎన్నికల వ్యూహానికి సంబంధించి, ఓటర్ల డేటాను విశ్లేషించేందుకు బీజేపీ సొంతంగా తన బృందాన్ని వినియోగిస్తోంది. ఈ జాతీయ సమాచార, సాంకేతిక విభాగానికి అమిత్ మాలవీయ నేతృత్వం వహిస్తున్నారు. అంకెల రూపంలోని ఓటర్ల సమాచారంతో పోలింగ్‌బూత్ స్థాయిలో తమ బృందం పనిచేస్తుందని, దీనిపై విశ్లేషణ కుదిరాక పార్టీ రాజకీయ వ్యూహం ఖరారు చేస్తుందని మాలవీయ చెప్పారు. గత ఎన్నికల్లో ఇలాంటి విశ్లేషణతో వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా 543 నియోజకవర్గాల్లోని 11.36 లక్షల పోలింగ్ బూత్‌లలో 81 కోట్ల ఓటర్లు లక్ష్యంగా ప్రచారం చేశారు.

**కాంగ్రెస్‌కి కూడా..:** కాంగ్రెస్‌కూ జాతీయ స్థాయిలో ఎన్నికల ప్రక్రియ, డేటా పర్యవేక్షణ, విశ్లేషణకూ ఓ టీం ఉంది. పొలిటికల్ ఎకానమిస్ట్ ప్రవీణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో డేటా విశ్లేషణ విభాగాన్ని నియమించారు. ఎన్నికల సమాచారంతో పాటు పార్టీ కార్యకర్తలు సేకరించిన వివరాలు, పబ్లిక్ డేటాను తమ బృందం విశ్లేషిస్తుందని ప్రవీణ్ పేర్కొన్నారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్

### బహిరంగ సమాచారమూ ముఖ్యమే

2019 ఎన్నికల్లో 90 కోట్లకు పైగా ఓటర్లు పాలుపంచుకోనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్, జనాభా లెక్కలు, జాతీయ శాంపిల్ సర్వే సంస్థ సేకరించి, విడుదల చేసిన సమాచారానికి అనుగుణంగానే విశ్లేషణ చేపడుతున్నట్లు ఆక్సిస్ సంస్థ వ్యవస్థాపకుడు అశ్వినీ సింగ్లా చెప్పారు. ఒక్కో ఓటరు ఆలోచనా ధోరణి, అభిప్రాయాలతో ఉండడంతో పాటు భాషా, కులం, సామాజిక, ఆర్థిక స్థాయిల్లో అంతరాలు వంటి అంశాలతో భారత్‌లో పరిస్థితి సంక్లిష్టంగా మారిందని.. తమ బృందం సేకరించిన డేటా ఆధారంగా పంచాయతీ నుంచి సాధారణ ఎన్నికల వరకు సరళిని అంచనా వేస్తున్నామన్నారు. గత ఎన్నికల్లో మోదీ విజయానికి కృషి చేసినట్టు పేర్కొన్నారు.

## ‘హిస్’టారికల్..



హాయ్.. నా పేరు హన్నా..

ఇక్కడ పేపరు మడిచేసినట్లు.. మడిచేసేరే అది నేనే..
ఈ మధ్య నాకు ఒంట్లో కాస్త నలత చేసింది లెండి..
హిస్సు.. బుస్సుమనలేకపోతున్నాను.. మొహం కూడా కాస్త వాచిందేమో..
దాంతో నేనుంటున్న జూవాళ్లు తెగ కంగారు పడిపోయి.. ఎక్స్‌రేలు వంటివి తీశారు..
అయితే.. దాని వల్ల పెద్దగా ఉపయోగం కనిపించలేదట..
ఇంకేం చేయాలా అని తెగ ఆలోచించేసి..
ఈ మధ్యే మాలాంటి వాటి కోసం ప్రత్యేకంగా చేయించిన
సీఏటీ(కంప్యూటరైజ్డ్ యాక్సియల్ టోమోగ్రఫీ) స్కాన్‌లో
నన్ను పరీక్షించేయాలని డిసైడైపోయారు..
నేనేమో ఏకంగా 19 అడుగులు ఉంటాను.. అందులో పట్టనాయే..
ఏం చేద్దామని ఆలోచించి.. ఇలా మడతెట్టేశారు..
కాస్త ఇబ్బందిగా ఉన్నా.. నా ఆరోగ్యం కోసమే కదా అని
సరిపెట్టేసుకున్నాను..
మొన్నటికి మొన్న నా పక్క బోనులోని
సింహం మామను ఇలాగే పరీక్షించారు..
అయితే.. ఓ కొండచిలువను సీఏటీ స్కాన్‌లో పెట్టి..
స్కానింగ్ చేయడం ఇదే తొలిసారట.
అలా ఓ రికార్డు కూడా నా ఖాతాలో పడిందండోయ్..
స్కానింగ్ రిపోర్టు వచ్చేసింది.. ఊపిరితిత్తుల్లో ఏదో సమస్యట..
మా డాక్టరుగారు.. రిపోర్టును బాగా తిరగేసి..ఇన్‌ఫెక్షన్ తగ్గడానికి
నాకు యాంటీబయాటిక్‌లు ఇస్తున్నారు..
ఇప్పుడిప్పుడే.. అడపాదడపా హిస్సు.. బుస్సుమనగలుగుతున్నాను..
మందులేసుకునే టైమైంది.. ఉంటానే..
ఇంతకీ నేనెక్కడుంటానో చెప్పలేదు కదూ..
అమెరికాలోని ఒహాయోలో ఉన్న కొలంబస్ జూలో..
బాయ్.. బాయ్..

## అక్కడ రజనీ.. ఇక్కడ నేను..



హెలో.. నా పేరు సోఫై..

నేనో చేపను..
చేపనేసరికి.. చేపా చేపా ఎందుకు ఎండలేదు లాంటి
దిక్కుమాలిన ప్రశ్నలు వేయకండే..
దానికి సమాధానం నాకు తెలియదు.. తెలిసినా చెప్పను..
ఎందుకంటే.. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి..
ముఖ్యంగా మీ మనుషులకు నేనెంతో హెల్ప్ చేస్తున్నాను తెలుసా?
ఎలాగంటారా..
రోబో సినిమా అందరూ చూశారుగా.. అందులో రజనీ మరమనిషి
అయితే.. నేను మర చేపను..
కరెక్టుగా చెప్పాలంటే సిలికాన్ రబ్బర్ రోబోటిక్ ఫిష్ అన్నమాట.
నన్ను మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు రూపొందించారు..
ఎందుకో తెలుసా? సముద్రపు లోతుల్లోని రహస్యాలను ఛేదించడానికి..
అక్కడ ఉండే చిన్నచిన్న జీవుల గురించి తెలుసుకోవడానికి..
ముఖ్యంగా చిన్నచిన్న చేపల వెంట..
వాటికి ఏమాత్రం అనుమానం రాకుండా తిరగగలను..
నేను కూడా ఆ చేపల్లాగే తోకను ఊపుతూ అటూఇటూ సయ్‌సయ్‌మని
ఈదేస్తుండటంతో వాటికి డౌటనుమానం లాంటివి రావడమే లేదు..
మీ మనుషులకు ఇది సాధ్యం కాదు కదా..
పైగా నేను ఫిష్ కమ్ ఫొటోగ్రాఫర్‌ను..
నా ముందున్న కెమెరాతో హైరిజల్యూషన్ చిత్రాలను తీయగలను..
50 అడుగుల లోతుకు వెళ్లి.. 40 నిమిషాలపాటు ఆగకుండా తిరగ్గలను..
మీకు సాధ్యం కాని ప్రదేశాలకు వెళ్లి.. కూపీ లాగగలను..
అంతేనా నేను లైట్ వెయిట్ కూడా.. నేను తిరగడానికి పనికొచ్చే బ్యాటరీ కూడా
మీ మొబైళ్లలో ఉండే లిథియం పాలిమర్ బ్యాటరీ టైపే..
ఈ మధ్యే నన్ను ఫిజీలో పరీక్షించి చూశారు..సూపర్ సక్సెస్..
శాస్త్రవేత్తలేమో తెగ హ్యాపీగా ఉన్నారు.
ఎందుకంటే.. ఇంతకుముందు కెమెరాలు లాంటివి ఫిట్ చేసిన రోబోలను
చాలా ప్రయోగించినా.. నాలాగ చిన్నచిన్న చేపల్లో కలిసిపోయి పనిచేసేది
మాత్రం మరెక్కడా లేదట.
అదిగో నన్ను తయారుచేసిన శాస్త్రవేత్తలు వస్తున్నారు..
నన్ను మరింత మెరుగుపరుస్తారట.. ఇంకా మార్పులు చేస్తారట.
రోబో 2.0 లాగ అన్నమాట.. ఉండనా మరి.. సీయూ..

-సాక్షి, తెలంగాణ డెస్క్

## ‘పాలమూరు’కు అటవీ అనుమతులు!

### రెండు మూడు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు

**సాక్షి, న్యూఢిల్లీ:** పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మొదటి దశ అటవీ అనుమతులు మంజూరైనట్టు తెలిసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి 250 ఎకరాల అటవీ భూమిని రాష్ట్ర నీటిపారుదల శాఖకు బదలాయించేందుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ గురువారం ఫైలుపై సంతకం చేసినట్టు సమాచారం. మరో రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ విషయమై టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి పలుమార్లు కేంద్ర మంత్రిని కలసి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

## ✦ మెర్సర్ సర్వేలో బెస్ట్ సిటీగా హైదరాబాద్

### నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్

**సాక్షి, హైదరాబాద్:** ప్రతిష్టాత్మకమైన మెర్సర్ సంస్థ సర్వేలో వరుసగా నాలుగో ఏడాది బెస్ట్ సిటీగా హైదరాబాద్ ఎంపికై ందని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ గురువారం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సర్వే చేసిన ఆ సంస్థ నగరంలోని శాంతి భద్రతల్ని పరిగణనలోకి తీసుకుని దేశంలోనే బెస్ట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ సిటీగా ఎంపిక చేసినట్లు చెప్పారు. ఈ ఘనత సాధించడంలో సిటీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలదే కీలక పాత్రని కొత్వాల్ పేర్కొన్నారు. ఈ గుర్తింపును దృష్టిలో పెట్టుకుని నగర పోలీసు విభాగం మరింత మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తుందని వెల్లడించారు.

## ✦ రేపు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ మేళా

**హైదరాబాద్:** హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం, కేంద్ర ప్రభుత్వ విదేశీ వ్యవహారాల శాఖ పరిధిలోని హైదరాబాద్ సచివాలయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 24న పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ మేళా(పీసీసీ)ను నిర్వహిస్తున్నట్లు పాస్‌పోర్ట్ అధికారి డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి గురువారం తెలిపారు. బేగంపేట్‌లోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో ఈ మేళా జరుగుతుందన్నారు. ఈ మేళాలో ఎలాంటి రుసుము లేకుండానే బ్రాంచ్ సెక్రటేరియెట్ అధికారులు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ అటెస్టేషన్ చేస్తారన్నారు. ఇటీవల రాష్ట్రం నుంచి గల్ఫ్‌కు వెళ్లే వారి సంఖ్య పెరగడంతో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్‌కు డిమాండ్ పెరిగిందని.. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మేళాలో పాల్గొనే వారు వెబ్‌సైట్ www. passportindia.gov.in ద్వారా ఈ నెల 20 నుంచి అందుబాటులో ఉంచిన స్లాట్స్‌ను బుక్ చేసుకుని సరైన డాక్యుమెంట్లతో హాజరుకావాలని సూచించారు. 1,000 స్లాట్‌లు అందుబాటులో ఉంచగా ఇప్పటివరకు 250 స్లాట్‌లు బుక్ అయ్యాయన్నారు.

## ✦ మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా షానవాజ్

**సాక్షి, హైదరాబాద్:** సైబరాబాద్ జాయింట్ పోలీసు కమిషనర్ షానవాజ్ ఖాసీమ్‌ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శైలేంద్ర కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ విభాగానికి జలమండలి ఎండీ దాన కిశోర్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.

## ✦ అకారణంగా సస్పెండ్ చేస్తున్నారు

### ప్రభుత్వ తీరుపై మండిపడ్డ జాక్టో

**సాక్షి, హైదరాబాద్:** పదవ తరగతి పరీక్షల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా చిన్న సంఘటనలు కారణంగా చూపుతూ ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తున్నారని ఉపాధ్యాయ జేఏసీ (జాక్టో) నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఎస్‌టీయూ భవన్‌లో జరిగిన సమావేశంలో జాక్టో నేతలు మాట్లాడుతూ.. ఇలాంటి సస్పెన్షన్లతో ఉపాధ్యాయులను భయాందోళనలకు గురి చేస్తున్నారని, వెంటనే సస్పెన్షన్లను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పోరాటానికి దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమావేశంలో జాక్టో స్టీరింగ్ కమిటీ నాయకులు భుజంగరావు, రఘునందన్, అంజిరెడ్డి, వేణుగోపాలస్వామి తదితరులు పాల్గొన్నారు.

## ✦ సీఎంకు గౌడ సంఘాల ధన్యవాదాలు

**సాక్షి, హైదరాబాద్:** గౌడ కులస్తుల సంక్షేమంపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనకు పలు గౌడ సంఘాలు ధన్యవాదాలు తెలిపాయి. గీత వృత్తి పన్ను బకాయిల రద్దు చరిత్రాత్మకమని గౌడ రెగ్యులర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ, ఉస్మానియా విశ్వవిద్యాలయం గౌడ స్కాలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పుల్లెంల రవీందర్ కుమార్ గౌడ్, కేశబోయిన రవికుమార్ గౌడ్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం నిర్ణయం పట్ల తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ జి.రాజేశం గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.

## ✦ శివాజీ చెప్పిన సినిమా స్టోరీ!!

**గాంధీనగర్(విజయవాడ సెంట్రల్):** ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఓ జాతీయ పార్టీ ‘ఆపరేషన్ గరుడ’ చేపట్టబోతోందని సినీ నటుడు శివాజీ తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలు లక్ష్యంగా చేపట్టిన ‘ఆపరేషన్ ద్రవిడ’లో ఇదొక భాగమన్నారు. ఏపీ, తెలంగాణకు సంబంధించి ‘ఆపరేషన్ గరుడ’.. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ‘ఆపరేషన్ రావణ’.. కర్నాటకలో ‘ఆపరేషన్ కుమార’ను ఆ జాతీయ పార్టీ చేపట్టబోతోందని ఆయన పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌కు అనుసంధానకర్తగా ఓ రాజ్యాంగ శక్తి వ్యవహరిస్తోందన్నారు. ఫలితంగా ఆయన పదవీ కాలం పొడగించబోతున్నారని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేసేందుకు రూ.4,800 కోట్లు కేటాయించారని, ఇందులో సగం ఇప్పటికే పంపిణీ చేశారని చెప్పుకొచ్చారు. గురువారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ జాతీయ పార్టీ అనుబంధ విభాగంలో పనిచేస్తున్న తన సన్నిహితుడు ఈ విషయాలను తనకు వివరించారని శివాజీ చెప్పుకొచ్చారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఓ కొత్త నాయకుడు.. మరో కొత్త పార్టీని కలుపుకుని జాతీయ పార్టీ ఏవిధంగా రాష్ట్రంపై ఆధిపత్యం చెలాయించబోతోందో అన్ని వివరాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. ‘ఓ కొత్త నాయకుడు ప్రత్యేక హోదా ఉద్యమం చేస్తాడు. ఉద్యమానికి భయపడి జాతీయ పార్టీ రాష్ట్రానికి కావాల్సినవన్నీ ఇచ్చేస్తుంది. ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష చేసే సందర్భంలో రాష్ట్రంలో అల్లర్లు జరుగుతాయి. అవి తట్టుకోలేక ఏపీ ప్రజల కోరికను.. ఆ నాయకుడి ద్వారా జాతీయ పార్టీ నెరవేరుస్తుంది. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధమయ్యాయి..’ అని శివాజీ చెప్పారు. ఈ విషయాన్ని తాను గతంలోనే సీనియర్ జర్నలిస్టు తెలకపల్లి రవి వద్ద ప్రస్తావించినట్లు వెల్లడించారు. ఈ విషయాలన్నీ తన వ్యక్తిగతమని.. ఇందులో ఏ పార్టీకి గానీ ప్రత్యేక హోదా సాధన సమితికి గానీ ఎలాంటి సంబంధం లేదన్నారు. కాగా, అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చ జరగనుందని శివాజీ జోస్యం చెప్పారు. ఆరుగురు ఎంపీలను కేంద్రం సిద్ధం చేసిందని వారితో హడావుడిగా చర్చ జరిపించి.. ఆంధ్రప్రదేశ్ చెప్పేవన్నీ అబద్ధాలేనని తేల్చేస్తారని చెప్పుకొచ్చారు. కాగా, రాజధానితో పాటు పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ఎత్తిపోతల పథకాల్లో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ తదితర టీడీపీ నేతలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ విమర్శలు చెలరేగుతున్న సమయంలో నటుడు శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

# రైతులకు మద్దతు ధర అందించాలి

- అధికారులకు మంత్రి ఈటల ఆదేశం
- రబీ కార్యాచరణపై జేసీలతో వీడియో కాన్ఫరెన్స్
- ఏప్రిల్ తర్వాత కొత్త రేషన్ కార్డుల ముద్రణ ఉంటుందని వెల్లడి
- బియ్యం అవసరమున్నవారే కార్డులు తీసుకోవాలని విజ్ఞప్తి



**సాక్షి, హైదరాబాద్:** ప్రస్తుత రబీలో పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని పౌరసరఫరాల మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. కనీస మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 2017–18 రబీ కార్యాచరణపై గురువారం కమిషనర్ సీవీ ఆనంద్‌తో కలసి జాయింట్ కలెక్టర్లతో మంత్రి ఈటల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ–పాస్ నెట్‌వర్క్ సమస్యలు, రేషన్ పోర్టబిలిటీ, గోదాముల్లో సీసీ కెమెరాల పనితీరు పరిశీలన, కిరోసిన్ బకాయిల వసూలు, దీపం కనెక్షన్లు తదితర అంశాలపై చర్చించారు. గత ఏడాది రబీలో పౌరసరఫరాలశాఖ 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు రైతుల నుంచి కొనుగోలు చేసి రికార్డు సృష్టించిందన్నారు. ఇంత భారీ ఎత్తున ధాన్యం దిగుబడి అయినా ఎక్కడా చిన్న సమస్యలు కూడా రాకుండా కొనుగోలు ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేశామన్నారు. పౌరసరఫరాలశాఖలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను అరికట్టి, లోపాలను అధిగమించి కొత్త ఒరవడికి పునాది వేశామన్నారు. పౌరసరఫరాలశాఖ విషయంలో జేసీలు మరింత దృష్టి సారించాలన్నారు. ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులు తీసుకునే విధానం లబ్ధిదారులకు చాలా ప్రయోజనకరంగా ఉందన్నారు. ఏప్రిల్ తరువాత కొత్త రేషన్ కార్డుల ముద్రణ ప్రారంభిస్తామని, ఈ కార్డులను ఇతర సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించకూడదని, బియ్యం అవసరం ఉన్నవాళ్లే తీసుకోవాలని అన్నారు.

### మొదటి స్థానంలో పౌరసరఫరాలశాఖ

పౌరసరఫరాల కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్‌లో 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. రబీలో 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఏ కొనుగోలు కేంద్రంలో ఎన్ని గోనె సంచులు అవసరమనే విషయాన్ని గుర్తించి ముందుగానే అక్కడ గన్ని బ్యాగులను సిద్ధం చేసుకోవాలని సూచించారు. గతంలో ఐటీ ప్రాజెక్టుల అమలులో తెలంగాణ పౌరసరఫరాల శాఖ దేశంలో 24వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం మొదటి స్థానానికి చేరిందని చెప్పారు. ఇప్పటివరకు 12 రాష్ట్రాల అధికారులు తెలంగాణ పౌరసరఫరాలశాఖ చేపట్టిన ఐటీ ప్రాజెక్టులను అధ్యయనం చేశాయన్నారు. ఆహార భద్రత కార్డుదారులకు మరింత మెరుగైన సేవలు, త్వరితగతిన సరుకులు అందించడానికి వీలుగా ప్రతి నెలా ఒకటి నుంచి 15 వరకు కచ్చితంగా వారికి సరుకులు అందేలా చూడాలన్నారు. రాష్ట్రంలో 23 లక్షల మంది ఆహార భద్రత కార్డుదారులకు ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్లు లేవన్నారు. త్వరితగతిన వీరికి దీపం పథకం కింద కనెక్షన్లు మంజూరు చేయాలని జేసీలకు సూచించారు.



ఉర్సు ఉత్సవాల సందర్భంగా అజ్మీర్ దర్గాకు సమర్పించే చాదర్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం ప్రగతి భవన్ నుంచి సాగనంపారు. చాదర్‌ను నెత్తిన మోస్తూ కొద్దిసేపు నడిచి తర్వాత ముస్లిం మత పెద్దలకు అందజేశారు.

# గుర్తింపులేని కులాలను గుర్తించాలి

### టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్

**హైదరాబాద్:** రాష్ట్రంలో గుర్తింపులేని 28 కులాలను వెనకబడిన కులాల జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో గుర్తింపులేని కులాలకు గుర్తింపు, సామాజిక న్యాయం’ అనే అంశంపై జాతీయ ఎంబీసీ, డీఎన్టీ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నవారిని వెనుకబడిన వర్గాల జాబితాలో చేర్చి వారికి రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలో ఉన్నా దాన్ని అమలు చేయట్లేదన్నారు. గుర్తింపులేని 28 కులాలను బీసీ జాబితాలో చేర్చాలని బీసీ కమిషన్‌కు, బీసీ సంక్షేమ శాఖ మంత్రికి టీజేఏసీ ఆధ్వర్యంలో త్వరలో వినతిపత్రాలు ఇస్తామని తెలిపారు. సంఘం అధ్యక్షుడు సంగెం సూర్యారావు, ఐ.తిరుమలి, లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు పాండురంగారావు మాట్లాడుతూ.. సంచార జాతుల్లో బాగోతుల, గంజికూటి, రామజోగి, ఓడ్, గవిలి, బొప్పల వంటి కులాలకు ఇప్పటికీ కనీసం గుర్తింపులేదన్నారు. ఆయా కులాలకు చెందిన శ్రీనివాస్, సారయ్య, వెంకటనారాయణ, నరేందర్, పాండురంగాచారి మాట్లాడుతూ ‘మా తాతలు మా తండ్రులను చదివించలేదు, తండ్రులు మమ్మల్ని చదివించలేదు, మేము మా పిల్లల్ని చదివించలేకపోతున్నాం’అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో కొన్ని కులాలకు గుర్తింపునిచ్చారు, తెలంగాణ వచ్చాక అన్ని కులాలను గుర్తిస్తారనుకున్నాం. కాని నిరాశే ఎదురైంది’అని పేర్కొన్నారు.

# ‘టీఆర్‌ఎస్‌కు కౌంటర్ ఇవ్వాలి’

**సాక్షి, హైదరాబాద్:** ప్రణాళిక ప్రకారం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి టీఆర్‌ఎస్ బహిష్కరించిందని, దీనికి కచ్చితంగా కౌంటర్ ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు పిలుపునిచ్చారు. గురువారం గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలంతా మీటింగ్ పెట్టుకుని, టీఆర్‌ఎస్ వైఖరిని ఎండగట్టాలని, రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు సిద్ధం కావాలని సూచించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలు రూపొందించాలని కోరుతూ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియాకు లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. రిజర్వేషన్ల వ్యవహారంపై పార్లమెంటు లోపల, బయట టీఆర్‌ఎస్ డ్రామాలాడుతోందని ఆరోపించారు.

# కాళేశ్వరం పరిధిలోకి ‘అప్పర్‌మానేరు’

- ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రులు హరీశ్, కేటీఆర్ నిర్ణయం
- కాళేశ్వరం పనులు గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం



**సాక్షి, హైదరాబాద్:** సిరిసిల్ల జిల్లాలోని అప్పర్ మానేరు ప్రాజెక్టును కాళేశ్వరం పరిధిలోకి తీసుకురావాలని గురువారం జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు, పురపాలక మంత్రి కేటీఆర్ నిర్ణయించారు. అప్పర్ మానేరు ప్రాజెక్టు (నర్మాల) 2.2 టీఎంసీల రిజర్వాయర్ కాగా చాలాకాలంగా పూడుకుపోయిన దృష్ట్యా, ఇక్కడ పూడికతీతకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కాళేశ్వరంలోని ప్యాకేజీలు 9, 10, 11, 12లకు చెందిన టన్నెళ్లు, పంప్‌హౌస్, సర్జ్ పూల్, మెయిన్ కెనాళ్లు,, డిస్ట్రిబ్యూటరీలు ఇతర పనులపై గురువారం అసెంబ్లీ కమిటీ హాలులో సమీక్ష నిర్వహించారు. అప్పర్ మానేరులో పూడికతీత చేయాలని కేటీఆర్ కోరగా, దీనిపై చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. నర్మాలకు వెళ్లే కాలువలను రూ.38 కోట్లతో మరమ్మతు చేయనున్నట్టు హరీశ్ చెప్పారు. కాళేశ్వరంలో భాగమైన 9, 10, 11, 12 ప్యాకేజీల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పనులు జరుగుతున్నట్టుగానే మిగతా ప్యాకేజీల పనులు అదే వేగంతో జరగాలని సూచించారు. ఈ నాలుగు ప్యాకేజీల కింద 3,51,150 ఎకరాలు సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగులోకి రానున్నాయని మంత్రులు గుర్తు చేశారు. ప్రాజెక్టులో భాగంగా తలపెట్టిన పనులకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. సిరిసిల్ల జిల్లాలో మొత్తం 625 చిన్న తరహా నీటి వనరులున్నాయని, వీటిన్నింటిని ఎక్కువ చెరువులను నింపడం ద్వారా జిల్లాను మోడల్‌గా మార్చాలని కలెక్టర్ కృష్ణభాస్కర్, ఇరిగేషన్ ఉన్నతాధికారులకు కేటీఆర్ సూచించారు. సమీక్షలో శాసనసభ్యులు చెన్నమనేని రమేశ్, రసమయి బాలకిషన్, ఈఎన్‌సీ మురళీధర్ రావు, సీఈ హరిరామ్, రిటైర్డ్ ఈఎన్‌సీ విజయప్రకాశ్, లిఫ్టుల సలహాదారు పెంటారెడ్డి పాల్గొన్నారు.

### జూన్ కల్లా కాళేశ్వరం పంపుల రన్

ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ కల్లా కాళేశ్వరం ప్రాజెక్టు పంపుల రన్ నిర్వహించాలని హరీశ్ ఆదేశించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పాటు మూడు పంప్‌హౌస్‌ల పనులను విడిగా మంత్రి సమీక్షించారు. షిప్పింగ్ వల్ల ఆలస్యమయ్యే పక్షంలో ఆయా యంత్రాలను ఎయిర్ కార్గో ద్వారా దిగుమతి చేయాలని ఆదేశించారు. ప్యాకేజీ 6,8 పనులను కూడా సమీక్షించారు. ఇందులో వాడనున్న 139 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం గల పంపు ఆసియా ఖండంలోనే లేదని, చారిత్రక ప్రాజెక్టు గా రూపుదిద్దుకుంటున్న మూడు బ్యారేజీలు, మూడు పంప్‌హౌస్‌ల నిర్మాణం వైపు దేశమంతా చూస్తోందని అన్నారు. సమావేశంలో కాళేశ్వరం సీఈ నల్లా వెంకటేశ్వర్లు, ఎస్ఈ సుధాకర్ రెడ్డి, ఈఈ నూనె శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

# ‘డల్’నెస్ సెంటర్లు!

- ఉద్యోగులకు వైద్య సేవలపై ఆరోగ్య శాఖ అశ్రద్ధ
- వెల్‌నెస్ సెంటర్లు మూసివేసే దిశగా ప్రయత్నాలు
- ఈహెచ్‌ఎస్ సీఈవో తొలగింపు.. ఆరోగ్యశ్రీ ఉన్నతాధికారికి అదనపు బాధ్యతలు

**సాక్షి, హైదరాబాద్:** ప్రభుత్వ ఉద్యోగుల వైద్య సేవల విషయంలో వైద్య, ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మెడికల్ రీయింబర్స్‌మెంట్ కంటే మెరుగైన వెల్‌నెస్ సెంటర్ల నిర్వహణకు మంగళం పాడే పరిస్థితి కనిపిస్తోంది. వైద్య, ఆరోగ్య శాఖలోని కొందరు ఉన్నతాధికారుల వైఖరితో వెల్‌నెస్ సెంటర్ల కార్యక్రమం క్రమంగా నిర్వీర్యమవుతోంది. ఉద్యోగుల వైద్య సేవల పథకం (ఈహెచ్‌ఎస్)ను ఆరోగ్యశ్రీ ట్రస్టులో విలీనం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈహెచ్‌ఎస్ సీఈవోగా ఉన్న కె.పద్మను సొంత శాఖకు బదిలీ చేసింది. ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోగా ఉన్న కె.మనోహర్‌కు ఈహెచ్‌ఎస్ నిర్వహణ బాధ్యతలను అదనంగా అప్పగించింది. దీంతో ఈహెచ్‌ఎస్‌కు ఉన్న ప్రత్యేకత తగ్గినట్లు అయ్యిందని ఉద్యోగ సంఘాలు వాపోతున్నాయి. వెల్‌నెస్ సెంటర్ల నిర్వహణ అయోమయంలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

### స్వలాభం కోసం అయోమయం సృష్టిస్తున్న కొందరు

రాష్ట్రవ్యాప్తంగా 210 కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈహెచ్‌ఎస్ సేవలు అందుతున్నాయి. ఈహెచ్‌ఎస్ మెరుగ్గా నిర్వహిస్తే మెడికల్ రీయింబర్స్‌మెంట్ పథకం నిలిపివేయాల్సి ఉంటుంది. దీంతో రీయింబర్స్‌మెంట్ పథకం వల్ల లబ్ధి పొందాలనుకుంటున్న వైద్యశాఖలోని కొందరు అధికారులు వెల్‌నెస్ సెంటర్ల నిర్వహణలో అయోమయం సృష్టిస్తున్నారు.

### రోజుకు 2,300 మంది..

వెల్‌నెస్ సెంటర్ల ద్వారా ప్రభుత్వం ఉద్యోగులకు ఓపీ సేవలు, మందులు, వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తోంది. పరీక్షల ఆధారంగా అవసరమైన వైద్య చికిత్సల కోసం ఎంపిక చేసిన ఆస్పత్రులకు సిఫారసు చేస్తున్నారు. ప్రస్తుతం వెల్‌నెస్ సెంటర్లలో సగటున రోజూ 2,300 మంది వైద్య సేవలు పొందుతున్నారు. రోజూ రూ.20 వేల విలువైన ఔషధాలు ఉచితంగా ఇస్తున్నారు. సాఫీగా సాగుతున్న ఈహెచ్‌ఎస్‌లో ఇప్పుడు మార్పులు చేస్తున్నారు. వెల్‌నెస్ సెంటర్లలో ఉచితంగా మందులు ఇవ్వడాన్ని నిలిపివేయాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదించింది.

### సీఈవోగా పద్మను తొలగించడం సరైంది కాదు: జర్నలిస్టులు

ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్ సీఈవో బాధ్యతల నుంచి పద్మను తప్పించటం సరికాదని గురువారం పలువురు జర్నలిస్టులు మంత్రి కేటీఆర్‌ను అసెంబ్లీ ప్రాంగణంలో కలసి కోరారు. తిరిగి ఈహెచ్‌ఎస్ సీఈవో బాధ్యతలు అప్పగించాలని కోరారు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి శాంతకుమారితో చర్చించి చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హామీనిచ్చారు.



# హైటెక్ సిటీలో వంద గుడిసెలు దగ్ధం

**హైదరాబాద్:** రాష్ట్ర రాజధాని హైటెక్ సిటీలో 100 గుడిసెలు కాలిబూడిదయ్యాయి. నిత్యావసర సరుకులు, బట్టలు కాలిపోవడంతో కూలీలు నిరాశ్రయులయ్యారు. మాదాపూర్‌లోని పత్రికానగర్‌లో గురువారం ఉదయం 9.30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒడిశాకు చెందిన వలస కూలీల బృందం ఓ గుడిసెలో వంట చేస్తుండగా ప్లాస్టిక్ కవర్ అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. మాదాపూర్ ఫైర్ స్టేషన్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపు చేశారు. దాదాపు రూ.75 లక్షల ఆస్తినష్టం జరిగిందని, వందకు పైగా గుడిసెలు కాలిపోయాయని అధికారులు తెలిపారు. ఒడిశా, వరంగల్, నల్లగొండ తదితర ప్రాంతాలకు చెందిన వలస కూలీలు గత ఆరేళ్ల నుంచి గుడిసెలను వేసుకుని మాదాపూర్ పరిసరాల్లో కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. అందరూ కూలీ పనులకు వెళ్లడంతో ఎలాంటి ప్రాణనష్టం చోటు చేసుకోలేదు.

## తెలంగాణ పోస్టల్ సర్కిల్‌లో 136 ఖాళీలు

తెలంగాణ పోస్టల్ సర్కిల్‌లో 136 (పోస్ట్‌మ్యాన్-132+మెయిల్ గార్డ్-4) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదలైంది. పదోతరగతి ఉత్తీర్ణులు అర్హులు. వయసు 2018, ఏప్రిల్ 21 నాటికి 18-27 ఏళ్ల లోపు ఉండాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుం రూ.500 (అప్లికేషన్ ఫీ-రూ.100+ఎగ్జామినేషన్ ఫీ-రూ.400). ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులకు ఎగ్జామినేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఆన్‌లైన్‌లో ప్రాథమిక రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఏప్రిల్ 21, 2018. తుది దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: ఏప్రిల్ 28, 2018. వెబ్‌సైట్: telanganapostalcircle.in



మీ సలహాలు, సందేహాలు పంపాల్సిన చిరునామా
సాక్షి ఎడ్యుకేషన్ డెస్క్,
సాక్షి దినపత్రిక,
రోడ్ నంబరు-1, బంజారాహిల్స్,
హైదరాబాద్-34. ఈ-మెయిల్
sakshieducation@gmail.com

# వాట్ ఆఫ్టర్ ఇంటర్..

# అత్యున్నత ప్రవేశ పరీక్షలు

**ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తిచేసుకున్న విద్యార్థుల ముంగిట ఎన్నో కోర్సులు! దేశవ్యాప్తంగా మరెన్నో యూనివర్సిటీలు/ఇన్‌స్టిట్యూట్‌లు.. వాటిలో ప్రవేశానికి రకరకాల ఎంట్రన్స్ టెస్ట్‌లు!! ప్రతిష్టాత్మక ఐఐటీలు, నిట్‌ల్లో ఇంజనీరింగ్ మొదలు.. ఎంబీబీఎస్, అగ్రికల్చర్, ఆర్కిటెక్చర్, సైన్సెస్, ఫ్యాషన్, డిజైన్ వరకూ.. అందుబాటులో వందల విద్యాసంస్థలు. ఇంటర్మీడియెట్ పరీక్షలు ముగిసిన నేపథ్యంలో ఇంటర్ అర్హతతో అందుబాటులో ఉన్న పలు బెస్ట్ ఎంట్రన్స్ టెస్ట్‌ల వివరాలు..**



## 1 జేఈఈ మెయిన్

■ జేఈఈ మెయిన్.. పరిచయం అక్కర్లేని ఎంట్రన్స్ టెస్ట్. ఇంటర్ ఎంపీసీ విద్యార్థులు అర్హులు. దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశానికి వీలు కల్పించే జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అర్హత పరీక్ష.. జేఈఈ మెయిన్. అంతేకాకుండా.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లు, ట్రిపుల్ ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో బీటెక్, ఇంటిగ్రేటెడ్ బీటెక్+ఎంటెక్‌లో జేఈఈ మెయిన్ ర్యాంకు ద్వారా ప్రవేశం కల్పిస్తారు.

■ మొత్తం మూడు విభాగాల్లో (ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ) 360 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో సబ్జెక్టు నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు.

■ బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సులో ప్రవేశానికి పేపర్-2 పేరిట ప్రత్యేక పరీక్ష ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్; ఆప్టిట్యూడ్ టెస్ట్, డ్రాయింగ్ టెస్ట్ విభాగాల్లో నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఈ పరీక్ష పూర్తిగా ఆఫ్‌లైన్ విధానంలో జరుగుతుంది.

**జేఈఈ మెయిన్-2018 సమాచారం**

■ **ఆఫ్‌లైన్ (పెన్-పేపర్ విధానం) టెస్ట్ తేదీ:** ఏప్రిల్ 8, 2018. ■ **ఆన్‌లైన్ టెస్ట్ తేదీ:** ఏప్రిల్ 15, 16, 2018. ■ ఏటా పరీక్ష షెడ్యూల్ నవంబర్‌లో విడుదలవుతుంది.

■ వెబ్‌సైట్: **https://jeemain.nic.in**

## 2 జేఈఈ-అడ్వాన్స్‌డ్

■ ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష జేఈఈ అడ్వాన్స్‌డ్. జేఈఈ-మెయిన్ పేపర్-1లో ప్రతిభ ఆధారంగా 2.24 లక్షల మందిని జేఈఈ-అడ్వాన్స్‌డ్ రాసేందుకు అనుమతిస్తారు. ఈ పరీక్ష రెండు పేపర్లలో ఉంటుంది. ఒక్కో పేపర్ పరీక్ష సమయం మూడు గంటలు. ఈ ఏడాది నుంచి ఈ పరీక్షను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు.

■ మెయిన్ ఫలితాల ఆధారంగా.. 2.24 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తారు. వీరు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు.

**అర్హత**

■ ఇంటర్మీడియెట్ బోర్డ్ పరీక్షల్లో టాప్-20 పర్సంటైల్‌లో నిలవాలి. లేదా ఇంటర్మీడియెట్ బోర్డ్ పరీక్షల్లో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 65 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది).

**ముఖ్య తేదీలు**

■ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: మే 2, 2018 – మే 7, 2018.
■ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: మే 14, 2018 – మే 20, 2018 వరకు.
■ ఆన్‌లైన్ టెస్ట్ తేదీ: మే 20, 2018.
■ వెబ్‌సైట్: **www.jeeadv.ac.in**

## 3 ఎంసెట్

తెలుగు రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర ప్రొఫెషనల్ కోర్సుల్లో ఎంసెట్‌లో ర్యాంకు ద్వారా ప్రవేశం కల్పిస్తారు. రెండు రాష్ట్రాల్లోనూ వేర్వేరుగా ఎంసెట్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.




**ఇంజనీరింగ్ స్ట్రీమ్**

■ **అర్హత:** ఇంటర్మీడియట్ ఎంపీసీ ఉత్తీర్ణత/ఫైనలియర్ విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.

■ **కోర్సులు:** బీఈ/బీటెక్/బీటెక్ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్)/బీటెక్ (డెయిరీ టెక్నాలజీ)/బీటెక్ (ఫుడ్‌టెక్నాలజీ )/బీటెక్ (బయోటెక్నాలజీ)/బీఫార్మసీ (ఎంపీసీ)/ఫార్మ్-డీ (ఎంపీసీ).

**అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్**

■ **అర్హత:** బైపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత/ఫైనల్ పరీక్షలు రాసిన అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ■ **కోర్సులు:** బీఎస్సీ (అగ్రికల్చర్)/బీఎస్సీ (హార్టికల్చర్)/బీఎస్సీ (ఫారెస్ట్రీ)/బీవీఎస్సీ అండ్ఏహెచ్/బీఎఫ్ఎస్సీ/బీటెక్ (ఫుడ్‌టెక్నాలజీ); బీఫార్మసీ/బీటెక్ (బయోటెక్నాలజీ) (బైపీసీ); ఫార్మ్-డి (బైపీసీ).

**పరీక్ష**

■ ఇంజనీరింగ్ స్ట్రీమ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ రెండు స్ట్రీమ్‌ల్లోనూ 160 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలుంటాయి. అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్‌లో బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి.

**ఏపీ ఎంసెట్-2018 సమాచారం**

■ ఆన్‌లైన్ అప్లికేషన్ తేదీలు: ఫిబ్రవరి 28–మార్చి 29, 2018.
■ హాల్ టికెట్ డౌన్‌లోడ్ సదుపాయం: 2018, ఏప్రిల్ 18 నుంచి.
■ **ఆన్‌లైన్ టెస్ట్ తేదీలు:**
■ ఇంజనీరింగ్ స్ట్రీమ్– ఏప్రిల్ 22–25.
■ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్– ఏప్రిల్ 25, 26. ■ **వెబ్‌సైట్:** **www.sche.ap.gov.in/EAMCET**

**తెలంగాణ ఎంసెట్ - 2018 సమాచారం**

■ ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 2018, మార్చి 4 –ఏప్రిల్ 4, 2018. ■ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ సదుపాయం: ఏప్రిల్ 20– మే 1, 2018.
■ **పరీక్ష తేదీలు:** ఇంజనీరింగ్ స్ట్రీమ్: మే 4, 5, 7 తేదీల్లో. అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్: మే 2, 3 తేదీల్లో. ■ **వెబ్‌సైట్:** **http://eamcet.tsche.ac.in/TSEAMCET/EAMCET_HomePage.aspx**

## 4 బిట్‌శాట్

ఇంజనీరింగ్ విద్యలో మంచి పేరున్న ద బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్-పిలానీ) బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తుంది. దీనిద్వారా బిట్స్ పిలానీ, గోవా, హైదరాబాద్ క్యాంపస్‌లలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.

■ **అర్హత:** ఇంటర్మీడియెట్‌లో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత. అంతేకాకుండా ఇంజనీరింగ్ ఔత్సాహికులు ఎంపీసీ గ్రూప్ సబ్జెక్టుల్లో, బీఫార్మసీ ఔత్సాహికులు బైపీసీ గ్రూప్ సబ్జెక్ట్‌లలో 60 శాతం మార్కులు తప్పనిసరిగా పొందాలి.
■ పరీక్ష విధానం: ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది.
■ బిట్‌శాట్ నాలుగు విభాగాల్లో ఉంటుంది. అవి.. ఫిజిక్స్; కెమిస్ట్రీ; ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ, లాజికల్ రీజనింగ్; మ్యాథమెటిక్స్ (ఇంజనీరింగ్ ఔత్సాహికులకు); బయాలజీ (బీఫార్మసీ ఔత్సాహికులకు). మొత్తం 150 ప్రశ్నలు. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు.

**బిట్‌శాట్-2018 సమాచారం**

■ ఆన్‌లైన్ టెస్ట్ స్లాట్ రిజర్వేషన్ సదుపాయం: మార్చి 23 నుంచి ఏప్రిల్ 5 వరకు.
■ హాల్ టికెట్ డౌన్‌లోడ్ సదుపాయం: ఏప్రిల్ 12 నుంచి మే 10 వరకు.
■ ఆన్‌లైన్ టెస్ట్ తేదీలు: మే 16 నుంచి మే 31 వరకు.
■ ఫలితాల వెల్లడి: జూన్ 20, 2018
■ వెబ్‌సైట్: **www.bitsadmission.com**

## 5 నీట్-యూజీ




జాతీయ స్థాయిలో ఎంబీబీఎస్, బీడీఎస్, తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష.. నీట్. ఈ పరీక్షను సీబీఎస్ఈ నిర్వహిస్తుంది. ఇందులో పొందిన మెరిట్ ఆధారంగా రాష్ట్రాల స్థాయిలో కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశాలు ఖరారు చేస్తారు.

■ అర్హత: బైపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత (ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తున్న విద్యార్థులూ అర్హులే). ■ **పరీక్ష విధానం:** బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల్లో మొత్తం 180 ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది.

**నీట్-2018 సమాచారం**

■ ఆన్‌లైన్ అప్లికేషన్‌కు గడువు ముగిసింది.
■ అడ్మిట్ కార్డ్ సదుపాయం: ఏప్రిల్ రెండో వారం నుంచి
■ నీట్ పరీక్ష తేదీ: మే 6, 2018. ■ వెబ్‌సైట్: **https://cbseneet.nic.in**

## 6 ఎయిమ్స్ ఎంట్రన్స్ టెస్ట్

వైద్య విద్యలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంస్థ.. ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-న్యూఢిల్లీ. ఈ ఇన్‌స్టిట్యూట్ ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశానికి ప్రత్యేకంగా ఎంట్రన్స్ నిర్వహిస్తుంది. దీనిలో ర్యాంకు ద్వారా ఎయిమ్స్-ఢిల్లీతోపాటు పాట్నా, భోపాల్, జోధ్‌పూర్, భువనేశ్వర్, రిషికేశ్, రాయ్‌పూర్, గుంటూరు, నాగపూర్‌ల్లో ఎయిమ్స్ క్యాంపస్‌ల్లోనూ సీటు పొందొచ్చు. మొత్తం అన్ని క్యాంపస్‌లలో కలిపి అందుబాటులో ఉన్న సీట్లు 807.

■ **అర్హత:** 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ (బైపీసీ ఉత్తీర్ణత).
■ **పరీక్ష విధానం:** మొత్తం 200 ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలజీ) నుంచి 60 ప్రశ్నల చొప్పున; జనరల్ నాలెడ్జ్, ఆప్టిట్యూడ్ అండ్ లాజికల్ థింకింగ్ నుంచి 10 ప్రశ్నలు చొప్పున ఉంటాయి.



**నోటిఫికేషన్ సమాచారం**

■ ఏటా జనవరిలో నోటిఫికేషన్ వెలువడుతుంది. ఈ ఏడాదికి దరఖాస్తు ప్రక్రియ ముగిసింది.
■ మే 26, 27 తేదీల్లో రోజుకు రెండు సెషన్లుగా ఆన్‌లైన్ విధానంలో పరీక్ష జరుగుతుంది.
■ **వెబ్‌సైట్:** **mbbs.aiimsexams.org**


## 7 జిప్‌మర్ ఎంబీబీఎస్ ఎంట్రన్స్



ఎంబీబీఎస్ ఔత్సాహిక అభ్యర్థులకు అందుబాటులో ఉన్న మరో ప్రతిష్టాత్మక ఎంట్రన్స్.. జిప్‌మర్ ఎంబీబీఎస్. పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ క్యాంపస్‌లో, అదే విధంగా జిప్‌మర్-కరైకల్ క్యాంపస్‌లో ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశానికి ఈ ఎంట్రన్స్‌ను నిర్వహిస్తుంది. జిప్‌మర్-పుదుచ్చేరిలో 150 సీట్లు, కరైకల్‌లో 50 సీట్లు అందుబాటులో ఉంటాయి. ■ **అర్హత:** ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/బయోటెక్నాలజీ సబ్జెక్ట్‌లలో తప్పనిసరిగా 60 శాతం మార్కులు పొందాలి. ■ **పరీక్ష విధానం:** పరీక్ష ఆన్‌లైన్ విధానంలో 200 మార్కులకు ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి 60 ప్రశ్నలు చొప్పున 180 ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రెహెన్షన్ నుంచి 10 ప్రశ్నలు; లాజికల్ అండ్ క్వాంటిటేటివ్ రీజనింగ్ నుంచి 10 ప్రశ్నలు ఉంటాయి.

**ముఖ్య తేదీలు**

■ ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: మార్చి 7, 2018 నుంచి ఏప్రిల్ 13, 2018 వరకు.
■ హాల్ టికెట్ డౌన్‌లోడ్ సదుపాయం: మే 21, 2018 నుంచి జూన్ 3, 2018 వరకు.
■ జిప్‌మర్ ఎంట్రన్స్ తేదీ: జూన్ 3, 2018
■ వెబ్‌సైట్: **www.jipmer.puducherry.gov.in**



## 8 ఐసీఏఆర్-ఏఐఈఈఏ

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సంస్థ.. జాతీయ స్థాయిలోని అగ్రికల్చర్ ఇన్‌స్టిట్యూట్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ అగ్రికల్చర్, హార్టికల్చర్, డెయిరీ టెక్నాలజీ తదితర బ్యాచిలర్ స్థాయి కోర్సుల్లో 15 శాతం సీట్ల భర్తీకి నిర్వహించే పరీక్ష.. ఆలిండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్. ఈ పరీక్షకు 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/ అగ్రికల్చర్/మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణత సాధించాలి.

■ **పరీక్ష విధానం:** ఐసీఏఆర్-ఏఐఈఈఏ రెండు స్ట్రీమ్‌ల్లో ఉంటుంది. స్ట్రీమ్-ఎలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, అగ్రికల్చర్/బయాలజీ నుంచి 60 ప్రశ్నల చొప్పున ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు. స్ట్రీమ్-బీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌ల నుంచి 60 ప్రశ్నల చొప్పున ఉంటాయి. అభ్యర్థులు తాము బ్యాచిలర్ స్థాయిలో చేరదలచుకున్న కోర్సుకు అనుగుణంగా ఏదో ఒక స్ట్రీమ్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

**ఐసీఏఆర్-ఏఐఈఈఏ - 2018 సమాచారం**


■ **పరీక్ష తేదీ:** మే 12, 2018.
■ **వెబ్‌సైట్:** **www.icar.org**

## 9 నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్

జాతీయ స్థాయిలో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గుర్తింపు పొందిన కళాశాలల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్) కోర్సులో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష.. నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (నాటా). దీనికి ఏటా జనవరిలో నోటిఫికేషన్ వెలువడుతుంది.

■ **అర్హత:** మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌తో 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత లేదా 50 శాతం మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణత.

■ **పరీక్ష విధానం:** నాటా రెండు విభాగాల్లో (పార్ట్-ఎ, పార్ట్-బి) నిర్వహించనున్నారు. పార్ట్-ఎ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో 120 మార్కులకు ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్, జనరల్ ఆప్టిట్యూడ్ అంశాల నుంచి 60 ప్రశ్నలుంటాయి. మొత్తం మార్కులు 120. **పార్ట్-బి:** ఇది డ్రాయింగ్ టెస్ట్. దీనికి కేటాయించిన మార్కులు 80. ■ **దరఖాస్తులకు చివరి తేదీ:** మార్చి 30, 2018. ఈ ఏడాది నాటా ఆన్‌లైన్ టెస్ట్ ఏప్రిల్ 29న జరగనుంది.




■ **వెబ్‌సైట్:** **www.nata.in**

**గమనిక:** మరికొన్ని ముఖ్య ఎంట్రన్స్ టెస్టుల వివరాలు తదుపరి సంచికల్లో..

# సాక్షి బిజినెస్

శుక్రవారం 23-3-2018

WWW.SAKSHIBUSINESS.COM


## స్టాక్ మార్కెట్లు (తొలి రెండు రాత్రి 10.30కి)

**దేశీ సూచీలు**

| సెన్సెక్స్ | నిఫ్టీ |
|---|---|
| 130 ▼ | 41 ▼ |
| 33,006 | 10,115 |

మరిన్ని వార్తలు, స్టాక్ అప్‌డేట్స్ కోసం... www.sakshibusiness.com చూడండి

**విదేశీ సూచీలు**

| సూచీ | విలువ | మార్పు |
|---|---|---|
| నాస్‌డాక్ | 7,281 | ▼ 65 |
| డోజోన్స్ | 24,434 | ▼ 249 |
| ఎఫ్‌టీఎస్‌ఈ 100 | 6,953 | ▼ 86 |
| డాక్స్ | 12,100 | ▼ 209 |
| షాంఘై | 3,264 | ▼ 17 |
| నిక్కాయ్ | 21,592 | ▲ 211 |

● అమెరికా ● బ్రిటన్ ● జర్మనీ ● చైనా ● జపాన్

## ఫారెక్స్ రేట్లు రూ. లలో

| | కరెన్సీ | | ● కొనుగోలు | ● అమ్మకం |
|---|---|---|---|---|
| $ | యూఎస్ డాలర్ | ఎస్‌బీఐ | 64.35 | 65.98 |
| £ | బ్రిటన్ పౌండ్ | ఎస్‌బీఐ | 90.73 | 93.69 |
| € | యూరో | ఎస్‌బీఐ | 79.15 | 81.82 |
| ¥ | జపాన్ ఎన్ (100) | ఎస్‌బీఐ | 60.60 | 62.69 |
| AUS | ఆస్ట్రేలియా డాలర్ | ఎస్‌బీఐ | 49.55 | 51.30 |
| S$ | సింగపూర్ డాలర్ | ఎస్‌బీఐ | 48.84 | 50.46 |
| SAR | సౌదీ రియాల్ | థామస్‌కుక్ | 15.76 | 18.67 |
| UAE D | యూఏఈ దిర్హామ్ | థామస్‌కుక్ | 16.13 | 18.85 |
| ¥ | చైనా యువాన్ | థామస్‌కుక్ | 7.29 | 11.83 |

# దివాలా చట్టంతో ఫలితాలొస్తాయ్

- భారీ ఎన్‌పీఏ కేసుల్లో 40 శాతం వరకు రికవరీ
- ప్రభుత్వ బ్యాంకులు ఎక్కువ అవసరం లేదు
- విలీనాలకు ఇది సరైన తరుణం కాదు
- ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్‌కుమార్ వ్యాఖ్యలు




**న్యూఢిల్లీ:** దివాలా పరిష్కార ప్రక్రియకు సంబంధించి నూతన చట్టంతో ఎదురయ్యే సవాళ్లు లక్ష్యానికి అడ్డంకి కాబోవని ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. ఇది కొత్త చట్టమని, ఫలితాలు రావాల్సి ఉందని చెప్పిన రజనీష్... ఇది నిరాశపరచ బోదన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తుది నిర్ణయం మాత్రం జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) పరిధిలోనే ఉందన్నారు. భారీ రుణ ఎగవేత కేసులను ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) కింద పరిష్కరించడానికి ఎన్‌సీఎల్‌టీకి ప్రతిపాదించించేందుకు ఆర్‌బీఐ గతేడాది అనుమతించిన విషయం తెలిసిందే. ఐబీసీ కింద రుణదాతల కమిటీ ఆమోదించిన పరిష్కార ప్రణాళికే తుది నిర్ణయం కాదన్న రజనీష్‌కుమార్... అంతిమంగా ఇది న్యాయపరమైన ప్రక్రియగా పేర్కొన్నారు. ఆర్‌బీఐ రెండు జాబితాల్లో చర్యల కోసం సూచించిన కేసుల నుంచి 40 శాతం బకాయిలు వసూలు కావచ్చని చెప్పారు. వసూళ్లకు సంబంధించి కచ్చితమైన అంచనాలేవీ ఉండవన్నారు. రూ.8 లక్షల కోట్లకు పైగా మొండి బకాయిల భారాన్ని దేశీయ బ్యాంకులు మోస్తున్న విషయం తెలిసిందే. దీంతో సమస్యాత్మక రుణాన్ని 180 రోజుల్లోగా పరిష్కరించుకోని పక్షంలో ఎన్‌సీఎల్‌టీకి ప్రతిపాదించాలని ఆర్‌బీఐ గత నెలలోనే బ్యాంకులను ఆదేశించింది.

**విద్యుత్ రంగానికి పునర్వైభవం...**

విద్యుత్ రంగానికి ఇచ్చిన రుణాల వసూళ్లలో ఆర్‌బీఐ మార్గదర్శకాలను అనుసరిస్తామని రజనీష్ కుమార్ చెప్పారు. సమస్యలను పరిష్కరించుకునేందుకు రుణదాతలు సమష్టిగా వ్యవహరిస్తారని చెప్పారు. వచ్చే రెండేళ్ల కాలంలో విద్యుత్‌కు కొరత ఏర్పడుతుందని, దీంతో ఉన్న ప్లాంట్లకు మెరుగైన విలువ సమకూరుతుందని పేర్కొన్నారు. తద్వారా విద్యుత్ రంగానికి ఇచ్చిన రుణాలు సమస్యాత్మకం కాబోవన్న సంకేతమిచ్చారు. మార్చి త్రైమాసికంలో ఎన్‌పీఏలు డిసెంబర్ క్వార్టర్ కంటే తక్కువే ఉంటాయని చెప్పారు. ప్రభుత్వరంగంలో ఎక్కువ బ్యాంకులు అవసరం లేదన్న దానితో ఏకీభవిస్తున్నట్టు రజనీష్ కుమార్ చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్య తగ్గితే వినియోగదారులకు నష్టం జరగదంటూనే... ప్రభుత్వరంగ బ్యాంకుల మధ్య స్థిరీకరణకు ఇది సరైన తరుణం కాదని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే చాలా వరకు ప్రభుత్వరంగ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి అంత బలంగా లేదని గుర్తు చేశారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కస్టమర్ల సేవల అనుభవం, పరిపాలన మెరుగుపడేందుకు ఎంతో అవకాశం ఉందని చెప్పారు.



## వొడాఫోన్-ఐడియా విలీన సంస్థకు చైర్మన్‌గా కేఎం బిర్లా

**న్యూఢిల్లీ:** త్వరలో విలీనం కాబోయే వొడాఫోన్-ఐడియా సంస్థకు నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కుమార్ మంగళం బిర్లా బాధ్యతలు చేపడతారు. ఈ మేరకు ఐడియా ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌ను దాఖలు చేసింది. దీనిప్రకారం, బాలేశ్ శర్మ కొత్త సంస్థ సీఈఓగా ఉంటారు. శర్మ ప్రస్తుతం వొడాఫోన్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ రెండు సంస్థల విలీనంతో దేశంలో దాదాపు 23 బిలియన్ డాలర్ల విలువైన అతిపెద్ద టెలికం సంస్థ ఆవిర్భావం జరగనుంది. దీని మార్కెట్ వాటా దాదాపు 35 శాతం ఉంటుంది.

# సుప్రీంలో ఆర్‌కామ్‌కు చుక్కెదురు!

## ఆస్తుల విక్రయంపై స్టే కొనసాగింపు



**న్యూఢిల్లీ:** అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆస్తుల విక్రయ ప్రయత్నాలకు గండిపడింది. తీవ్ర రుణ భారంతో ఉన్న ఆర్‌కామ్, తనకున్న టెలికం ఆస్తులను విక్రయించి అప్పులు తీరుద్దామనే ప్రణాళికతో ఉంది. అయితే, ఆస్తుల విక్రయంపై బోంబే హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయడానికి జస్టిస్ ఆదర్శ్ గోయెల్, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, జస్టిస్ యూయూ లలిత్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. యథాతథ స్థితి కొనసాగుతుందని స్పష్టం చేస్తూ ఆర్‌కామ్, ఆ సంస్థకు రుణాలిచ్చిన ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కూటమి దాఖలు చేసిన పిటిషన్లపై తుది విచారణను ఏప్రిల్ 5న నిర్వహిస్తామని పేర్కొంది. ఆర్‌కామ్ బ్యాంకులకు రూ.42,000 కోట్లు బకాయి పడి ఉంది. ఎస్‌బీఐ, 24 ఇతర దేశీయ రుణ దాతలు ఆర్‌కామ్‌కు రుణాలివ్వడంతో అవన్నీ కూటమిగా ఏర్పడి ఆర్‌కామ్ కన్సాలిడేటెడ్ ఆస్తులను విక్రయించే ప్రక్రియను చేపట్టాయి. ఆర్‌కామ్‌కు చెందిన స్పెక్ట్రం, సెల్ టవర్లు, ఇతర సదుపాయాలను కొనుగోలు చేస్తానని రిలయన్స్ జియో ఆసక్తి చూపింది. ఇంతలోనే ఎరిక్సన్ సంస్థ ఆర్‌కామ్ రూ.1,150 కోట్లు బకాయి చెల్లించాల్సి ఉందని, ఆస్తుల విక్రయాలు జరగకుండా నిరోధించాలంటూ ఆర్బిట్రల్ ట్రిబ్యునల్‌కు వెళ్లి స్టే తెచ్చుకుంది. ఆ తర్వాత బోంబే హైకోర్టు స్టే ఆదేశాలను సమర్థించింది. దీంతో ఆర్‌కామ్, బ్యాంకుల కూటమి సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రుణదాతల తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, బ్యాంకులు ఇచ్చింది సెక్యూర్డ్ రుణాలు కనుక వారి క్లెయిమ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఎరిక్సన్ తరఫు న్యాయవాది మాత్రం స్టే ఎత్తివేస్తే తాము బకాయిలు వసూలు చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని కోర్టుకు తెలిపారు. దీంతో ఇది చాలా పెద్ద అంశం అయినందున, వాదనలు వినాల్సి ఉందని, అప్పటి వరకు యథాతథ స్థితి కొనసాగుతుందని ధర్మాసనం పేర్కొంది.

**ఆస్తుల విక్రయాన్ని వేగంగా పూర్తి చేస్తాం: ఆర్‌కామ్**

సుప్రీంకోర్టులో తక్షణ ఉపశమనం లభించకపోయినప్పటికీ, ఆస్తుల విక్రయాన్ని వేగవంతం చేస్తామని ఆర్‌కామ్ తెలిపింది. ఆర్‌బీఐ నిర్దేశించినట్టు ఆగస్ట్ 31లోపు తమ ఆస్తుల విక్రయాన్ని పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది.

# రిటైల్‌లో దక్షిణాది బ్రాండ్ల హవా!!

## మొబైల్ చైన్స్‌లో అత్యధికం ఇక్కడి నుంచే

- పరిశ్రమలో 20 శాతం వాటా కైవసం
- ఈ-కామర్స్ కంపెనీలకు గట్టి పోటీ

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో

మొబైల్ ఫోన్ల విక్రయాల్లో ఆన్‌లైన్ వాటా మెల్లగా పెరుగుతున్నట్లు కనిపిస్తున్నా... మల్టీ బ్రాండ్ రిటైల్ చైన్ల అమ్మకాలు అంతకన్నా వేగంగా పెరుగుతున్నాయి. దీంతో వీటి విస్తరణ కూడా యమ స్పీడుగా జరుగుతోంది. మొత్తం పరిశ్రమలో వ్యాపార పరంగా ఇవి ఏకంగా 20 శాతం వాటాను కైవసం చేసుకున్నాయి. కస్టమర్లకు వినూత్న ఎక్స్‌పీరియెన్స్ అందిస్తూ ఈ-కామర్స్ కంపెనీలకూ పోటీనిస్తున్నాయి. ఆన్‌లైన్ సంస్థలకు పోటాపోటీ ధరల్లో అన్ని ప్రముఖ బ్రాండ్ల ఫోన్లను విక్రయిస్తున్న ఈ మల్టీ బ్రాండ్ మొబైల్ రిటైల్ చైన్లలో... దక్షిణాదికి చెందిన కంపెనీలే ఎక్కువగా ఉండడం విశేషం.

**20 శాతం వాటాతో..**

మొబైల్స్ మార్కెట్లో వ్యాపారం పరంగా సంప్రదాయ రిటైల్ స్టోర్ల వాటా 60 శాతం ఉండగా... ఆన్‌లైన్ 20 శాతం చేజిక్కించుకుంది. మిగిలిన వాటాను మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్లు కైవసం చేసుకున్నాయి. 50 ఆపైన స్టోర్లు కలిగి ఉన్న రిటైల్ చైన్లు దేశంలో 20 దాకా ఉంటాయని సమాచారం. ఇందులో అత్యధికం దక్షిణాది రాష్ట్రాలకు చెందినవే. సంగీత, పూర్విక, బిగ్ సి, లాట్, సెల్ పాయింట్, బీ న్యూ, చెన్నై మొబైల్స్ వంటివి వీటిలో ఉన్నాయి.

**విస్తరణ బాటలో..**

తెలుగు రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న 'బిగ్ సి' సంస్థ ప్రస్తుతం 195 స్టోర్లను నిర్వహిస్తోంది. డిసెంబర్‌లోగా ఈ సంఖ్య 300కు చేరుతుందని సంస్థ సీఎండీ ఎం.బాలు చౌదరి 'సాక్షి' బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. త్వరలోనే కర్ణాటకలో కూడా అడుగుపెడతామని వెల్లడించారు. ఇక మరో రిటైల్ చైన్ లాట్ మొబైల్స్‌కు 160 కేంద్రాలున్నాయి. ఈ ఏడాది మరో 50 స్టోర్లు జోడించనుంది. బీ న్యూ మొబైల్స్‌కు ఇప్పుడు 50 స్టోర్లుండగా... ఈ ఏడాది మరో 85 స్టోర్స్‌ను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం 85 స్టోర్లను నిర్వహిస్తున్న సెల్ పాయింట్ మరో 30 ఔట్‌లెట్లను జోడిస్తోంది. ఆరు రాష్ట్రాల్లో విస్తరించిన సంగీత మొబైల్స్ ఖాతాలో ఇప్పటికే 333 స్టోర్లున్నాయి. ప్రధాన మార్కెట్లలో కొత్త ఔట్‌లెట్లనూ ప్రారంభిస్తోంది.




**రంగంలోకి కొత్త బ్రాండ్స్..**

పోటీ ఉన్నా సరే వ్యాపార వృద్ధికి ఢోకా లేకపోవటంతో మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్‌లోకి తెలుగు రాష్ట్రాల నుంచి మరిన్ని కొత్త బ్రాండ్లు రంగ ప్రవేశం చేస్తున్నాయి. తాజాగా హ్యాపీ మొబైల్స్ తొలి స్టోర్‌ను అనంతపూర్‌లో ప్రారంభించింది. ఏడాదిలో 200 స్టోర్లను తెరుస్తామని హ్యాపీ మొబైల్స్ ఎండీ కృష్ణ పవన్ చెప్పారు. రూ.200 కోట్లతో 500 స్టోర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టు సెలెక్ట్ మొబైల్స్ ఎండీ వై.గురు ప్రకటించారు. ఈ రెండు బ్రాండ్లూ తెలంగాణ, ఏపీతోపాటు ఇతర రాష్ట్రాల్లో అడుగుపెట్టనున్నాయి.


**పెరిగిన ఈఎంఐల వాటా..**

స్మార్ట్‌ఫోన్ సగటు విక్రయ ధర రెండేళ్ల క్రితం రూ.4,000. ఇప్పుడది రూ.9,000 చేరిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గ్రామాల్లో ఇది రూ.8,000గా ఉంది. వాయిదాల్లో ఫోన్లు కొంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గతేడాది 10 శాతం ఉంటే, ఇప్పుడీ వాటా ఏకంగా రెండింతలవడం గమనార్హం. మొత్తంగా మొబైల్ పరిశ్రమను చూస్తే... దేశంలో నెలకు 2 కోట్ల మొబైల్ ఫోన్లు అమ్ముడవుతున్నాయి. ఇందులో 40 శాతం స్మార్ట్‌ఫోన్లు, 60 శాతం బేసిక్ మోడళ్లు. ప్రతి నెలా రూ.10,000 కోట్ల వ్యాపారం జరుగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నెలకు 12 లక్షల ఫోన్లు అమ్ముడవుతుండగా వీటిలో స్మార్ట్‌ఫోన్ల వాటా 50 శాతం. విలువ పరంగా ఏపీ, తెలంగాణలో తలా రూ.300 కోట్ల వ్యాపారం జరుగుతోంది. కాకపోతే దీన్లో హైదరాబాద్ వాటా రూ.150 కోట్లు.

## దివాలా అంశాలపై ఈ నెల్లోనే నివేదిక




**న్యూఢిల్లీ:** దివాలా పరిష్కార చట్టానికి సంబంధించిన అంశాలపై సమీక్షకు ఏర్పాటైన అత్యున్నత స్థాయి ప్యానెల్ ఈ నెల చివరిలోగా నివేదిక సిద్ధం చేయనుంది. ఈ చట్టానికి సంబంధించి సవరణలను ప్యానెల్ ప్రభుత్వానికి సిఫారసు చేయనుందని అధికార వర్గాలు తెలిపాయి. భారీ రుణ ఎగవేత కేసులను ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) కింద పరిష్కార చర్యల కోసం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ చట్టం అమలులో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, పరిష్కార మార్గాలను సూచించేందుకు ప్రభుత్వం 14 మంది సభ్యులతో ప్యానెల్ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే ముసాయిదా నివేదికను సభ్యులకు అందించగా, ఈ నెల చివరిలోగా తుది నివేదిక సిద్ధం చేయనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నివేదికలోని అంశాలను పరిశీలించిన తర్వాత కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఐబీసీ చట్టంలో సవరణలకు ఉద్దేశించిన బిల్లును రూపొందిస్తుంది.



## డిష్ టీవీలో వీడియోకాన్ డీ2హెచ్ విలీనం పూర్తి

**డీటీహెచ్ రంగంలో ఇదే పెద్ద కంపెనీ!**

**న్యూఢిల్లీ:** ఎట్టకేలకు డిష్ టీవీ ఇండియాలో వీడియోకాన్ డీ2హెచ్ విలీనం పూర్తయింది. దీంతో డైరెక్ట్ టు హోమ్(డీటీహెచ్) రంగంలో అతి పెద్ద సంస్థగా 2.8 కోట్ల మంది చందాదారులతో జీ గ్రూప్‌కు చెందిన డిష్ టీవీ ఇండియా అవతరించనుంది. ఈ విలీనానికి 2016 నవంబర్‌లోనే ఇరు కంపెనీల బోర్డులూ ఆమోదం తెలిపాయి. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ), కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తదితర సంస్థల నుంచి ఆమోదాలు పొందే ప్రక్రియ కారణంగా విలీనానికి ఇంత సమయం పట్టింది. మరో వైపు వీడియోకాన్ గ్రూప్ కంపెనీలు దివాలా ప్రక్రియలో ఉండటంతో వీడియోకాన్ డీ2హెచ్ విలీనంపై ఏమైనా ప్రభావం ఉంటుందేమోనన్న ఉద్దేశంతో డిష్ టీవీ తాత్కాలికంగా వెనక్కు తగ్గడం కూడా జాప్యానికి కారణమైంది. మొత్తం మీద గురువారం నుంచి వీడియోకాన్ డీ2హెచ్, డిష్ టీవీలు ఒక్క సంస్థగా కలిసిపోయాయని డిష్ టీవీ ఇండియా సీఎండీ జవహర్ గోయల్ చెప్పారు. డిష్ టీవీకి 1.55 కోట్ల మంది, వీడియోకాన్ డీ2హెచ్‌కు 1.22 కోట్ల మంది చందాదారులున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో డిష్ టీవీ రూ.6,086 కోట్ల ఇబిటాను, వీడియోకాన్ డీ2హెచ్ రూ.1,909 కోట్ల ఇబిటాను ఆర్జించాయి. విలీనం పూర్తయిందన్న వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో డిష్ టీవీ 1.6% లాభపడి రూ.67 వద్ద ముగిసింది.

# ప్రభుత్వ బ్యాంకులపై పునరాలోచన అవసరం

## ప్రధాని ఆర్థిక సలహాదారు సుబ్రమణియన్



**న్యూఢిల్లీ:** బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక సంస్కరణల అవసరమని ప్రధానమంత్రి ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ అన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల యాజమాన్యం విషయంలో పునరాలోచనకు సమయం ఆసన్నమైందన్నారు. ఇటీవలి పీఎన్‌బీ సహా పలు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో (పీఎస్‌బీ) మోసాలు వెలుగు చూడడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరిష్కార యత్నాలకు విఘాతం కలిగించాయన్నారు. పీఎస్‌బీల్లో ఈ మోసాలు భవిష్యత్తులో చోటు చేసుకోకూడదంటే విప్లవాత్మక అజెండా అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ''ప్రభుత్వం ట్విన్ బ్యాలన్స్ షీటు (రుణాలు తీసుకున్న సంస్థలు, ఇచ్చిన బ్యాంకులు సమస్యలను ఎదుర్కోవడం) సవాలును పరిష్కరించేందుకు దివాలా పరిష్కార చట్టం (ఐబీసీ), బ్యాంకులకు రీక్యాపిటలైజేషన్ అనే రెండు కీలక చర్యలు చేపట్టింది. నిజాయితీగా చెప్పాలంటే ఆ ప్రయత్నాలన్నింటికీ బ్యాంకుల్లో మోసాలు గండికొట్టాయి'' అని సుబ్రమణియన్ అన్నారు. ట్విన్ బ్యాలన్స్ షీటు సమస్య నుంచి బయటపడేందుకు తాజా చర్యలు అవసరమని సూచించారు. ప్రఖ్యాత నోబెల్ గ్రహీత ఆర్థిక వేత్త పాల్‌క్రుగ్‌మ్యాన్ భారత్‌లో తయారీ ఉద్యోగాలు లోపించాయనడం నిజమేనని సుబ్రమణియన్ అంగీకరించారు. తయారీ రంగంలో అవకాశాలను భారత్ 25–30 ఏళ్ల క్రితమే చేజార్చుకుందన్నారు. అయితే, భవిష్యత్తులోనూ తయారీ రంగం ఇదే స్థాయిలో ఉద్యోగాలు కల్పిస్తుందన్న నమ్మకం లేదని, నిర్మాణం, వ్యవసాయం, సేవల రంగాలు మరింత ఉద్యోగాలు కల్పించగలవని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశీయ డిమాండ్‌పైనే భారత్ ఎదగడం సాధ్యం కాదన్నారు.

# మహీంద్రా, ఫోర్డ్‌ల ఎస్‌యూవీ!

## ఎలక్ట్రిక్ వెహికల్ కూడా



**న్యూఢిల్లీ:** మహీంద్రా గ్రూప్ ఫోర్డ్ మోటార్‌తో కలసి కొత్త ఎస్‌యూవీలను అభివృద్ధి చేయనున్నది. అంతేకాకుండా ఒక చిన్న ఎలక్ట్రిక్ వెహికల్‌ను కూడా అందుబాటులోకి తేనున్నది. గత ఏడాది ఇరు కంపెనీల మధ్య కుదిరిన వ్యూహాత్మక ఒప్పందాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో భాగమే ఇదంతా అని మహీంద్రా అండ్ మహీంద్రా ఎమ్‌డీ పవన్ గోయెంకా పేర్కొన్నారు. దీంట్లో భాగంగానే ఇరు కంపెనీలు తాజాగా ఐదు ఒప్పందాలను కుదుర్చుకున్నాయని తెలిపారు. దీంట్లో భాగంగా ఇరు సంస్థలు కలసి మిడ్‌సైజ్ స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్‌ను అందుబాటులోకి తేనున్నాయని వివరించారు. ఈ ఎస్‌యూవీని మహీంద్రా ప్లాట్‌ఫార్మ్‌పై తయారు చేస్తామని, ఇరు కంపెనీలు వేర్వేరు బ్రాండ్ల కింద ఈ ఎస్‌యూవీలను సొంతంగా విక్రయిస్తాయని తెలిపారు. ఇరు కంపెనీల ఉద్యోగుల మధ్య సహకారం కొనసాగుతుందని, మూడేళ్ల పాటు కలసి పనిచేస్తామని గోయెంకా తెలిపారు. యుటిలిటి వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ దృష్టిపెట్టాల్సిన కీలక అంశాలని ఫోర్డ్ ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్ జిమ్ ఫార్లే పేర్కొన్నారు. వినియోగదారుల అభిరుచులు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాహనాలను అందిస్తామని వివరించారు.

# పీఎఫ్‌సీకి మొండిబాకీల సెగ!!

## ఎన్‌సీఎల్‌టీ ముంగిట 14వేల మె.వా. ప్రాజెక్టులు

- రుణాల విలువ సుమారు రూ. 30,000కోట్లు
- దాదాపు సగం రైటాఫ్ చేయాల్సిన పరిస్థితి

**న్యూఢిల్లీ:** విద్యుదుత్పత్తి కంపెనీలకు రుణాలు సమకూర్చే ప్రభుత్వ రంగ దిగ్గజం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ)కి మొండిబాకీల సెగ భారీగా తగిలే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. భారీగా రుణాలు పొందిన కొన్ని విద్యుత్ ప్రాజెక్టులు దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొనాల్సి రానుండటమే ఇందుకు కారణం. మొత్తం రుణాల్లో వీటి పరిమాణం సుమారు 11.4 శాతంగా ఉండొచ్చని పీఎఫ్‌సీ అంచనా వేస్తోంది. దాదాపు 14,115 మెగావాట్ల (మె.వా) సామర్థ్యం గల ప్రాజెక్టులు దివాలా చట్టం చర్యలు ఎదుర్కొనాల్సి రావచ్చని భావిస్తోంది. వీటికిచ్చిన రుణాల పరిమాణం దాదాపు రూ. 30,000 కోట్లు ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. పలు థర్మల్ పవర్ ప్రాజెక్టులతో పాటు విద్యుదుత్పత్తిలో జాప్యం అవుతున్న గ్యాస్, హైడ్రో పవర్ ప్రాజెక్టులూ ఈ జాబితాలో ఉన్నాయి. పీఎఫ్‌సీ, ఇతరత్రా బ్యాంకులు.. బకాయిలను రాబట్టుకునేందుకు ఇప్పటికే 3,255 మె.వా. ప్రాజెక్టులపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)ని ఆశ్రయించాయి. ఇక మరో 10,000 మె.వా. ప్రాజెక్టులకు సంబంధించిన రుణబకాయిల సమస్య పరిష్కారానికి 6 నెలల గడువుంది. అయితే, విద్యుదుత్పత్తి.. నియంత్రణపరమైన అడ్డంకులు తదితర సమస్యల కారణంగా అంతిమంగా ఈ ప్రాజెక్టులన్నీ ఎన్‌సీఎల్‌టీ ముందుకొచ్చే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. కొత్త దివాలా చట్టం (ఐబీసీ) కింద ఇప్పటికే సుమారు ఆరు ప్రాజెక్టులు ఎన్‌సీఎల్‌టీకి చేరాయి. కోనసీమ గ్యాస్ పవర్ ప్లాంటు(445 మె.వా. సామర్థ్యం), ఈస్ట్ కోస్ట్ పవర్ (1,320 మె.వా.), కేవీకే నీలాంచల్(350 మె.వా), ఇండ్ భారత్ మద్రాస్ (660 మె.వా.), కృష్ణా గోదావరి(360 మె.వా.), సిక్కింలోని జేఏఎల్ హైడ్రో పవర్ (120 మె.వా) వీటిలో ఉన్నాయి.

**నిబంధనలతో చిక్కు..**

మొండిబాకీల వర్గీకరణకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ కొత్తగా ఇచ్చిన ఆదేశాలతో పీఎఫ్‌సీకి చిక్కొచ్చి పడింది. ఆర్‌బీఐ నోటిఫికేషన్ ప్రకారం.. ఒక్క వడ్డీ చెల్లించడంలో ఒక్క రోజు ఆలస్యమైనా కూడా సదరు రుణాన్ని డిఫాల్ట్ కింద బ్యాంకులు వర్గీకరించాల్సి వస్తోంది. రుణ ఒత్తిడిలో ఉన్న సదరు ఖాతాదారుల నుంచి బకాయిలు రాబట్టుకునే ప్రక్రియ 180 రోజుల్లోగా పూర్తి చేయాల్సి ఉంటోంది. ప్రధానంగా ఈ ఆదేశాలు బ్యాంకులకు ఉద్దేశించినవే. పీఎఫ్‌సీ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ కంపెనీ కేటగిరీకి చెందినది అయినప్పటికీ ఇది కొన్ని బ్యాంకుల కన్సార్షియంలతో కలిసి రుణాలివ్వడంతో ఆయా అసెట్స్‌కి కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. దీంతో మిగతా బ్యాంకులు సదరు ఖాతాలను డిఫాల్ట్‌గా వర్గీకరించిన పక్షంలో ఆ ప్రభావం పీఎఫ్‌సీపై కూడా పడనుంది. ప్రస్తుతం దివాలా అంచున ఉన్న ప్లాంట్లలో జీఎంఆర్ చత్తీస్‌గఢ్, లాంకో అమర్‌కాంతక్, ఎస్సార్ మహాన్, మహేశ్వర్ హైడ్రో, రతన్ ఇండియా, ఉత్కళ్ తదితర ప్రాజెక్టులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. జీఎంఆర్ ఛత్తీసగఢ్ ప్లాంటుకు సంబంధించి లీడ్ బ్యాంకరుగా వ్యవహరిస్తున్న యాక్సిస్ బ్యాంక్ ఇప్పటికే కొనుగోలుదారుల నుంచి బిడ్లు ఆహ్వానించింది. అదానీ పవర్, టోరెంట్ పవర్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ సంస్థలు బిడ్లు వేసినప్పటికి ఫిబ్రవరి 28 డెడ్‌లైన్‌లోగా డీల్ పూర్తి కాలేదు. దీంతో గడువు పొడిగించేందుకు అనుమతించాలంటూ నియంత్రణ సంస్థను యాక్సిస్ బ్యాంక్ కోరింది. ఒకవేళ జీఎంఆర్ ఛత్తీస్‌గఢ్ విక్రయం కుదరకపోయిన పక్షంలో అది కూడా ఎన్‌సీఎల్‌టీకి చేరే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మిగతా ప్రాజెక్టుల విషయంలోనూ ఆర్‌బీఐ నిబంధనలతో పరిస్థితి సంక్లిష్టంగా మారిందని పేర్కొన్నాయి. ఈ అసెట్స్ అన్నింటిపైనా దివాలా చట్టం కింద చర్యలు ప్రయోగించిన పక్షంలో పీఎఫ్‌సీతో పాటు ఇతర బ్యాంకర్లు కూడా దాదాపు సగభాగం రుణాలను రైటాఫ్ చేయాల్సి రావొచ్చని అంచనా.




**ప్రాజెక్టులకు నియంత్రణ సమస్యలు ..**

విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల విక్రయానికి నియంత్రణలపరమైన పలు అవరోధాలు.. సమస్యాత్మకంగా ఉంటున్నాయి. దాదాపు నాలుగేళ్ల పాటు ఏ ప్రభుత్వం కూడా దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోకపోవడంతో ఉత్పత్తి ప్రాజెక్టుల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం పడింది. బొగ్గు సరఫరా సమస్య కొంత పరిష్కారమైనప్పటికీ.. పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి పెరుగుదల కనిపించాల్సి ఉంది. అలాగే, వివిధ నియంత్రణ సంస్థల కమిషన్స్, న్యాయ స్థానాల్లో ఏళ్ల తరబడి పలు ప్రాజెక్టులపై కేసులు నడుస్తుండటం కూడా వీటి విక్రయాలకు తీవ్ర ప్రతిబంధకంగా ఉంటోంది. ఐబీసీ పరిధిలోకి రాకపోయినా 25,000 మెగావాట్ల సామర్థ్యంగల థర్మల్ ప్రాజెక్టులు ఇలా అమ్మకానికి ఉన్నప్పటికీ... కొనుగోలుదారులు లేకపోవడం దీనికి నిదర్శనంగా పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.

# వాణిజ్య యుద్ధ భయాలతో నష్టాలు



**ఆరు వారాల గరిష్టానికి చమురు ధరలు**
**130 పాయింట్ల నష్టంతో 33,006కు సెన్సెక్స్**
**41 పాయింట్లు పతనమై 10,115కు నిఫ్టీ**

**ముంబై:** అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ భయాల కారణంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేయడంతో గురువారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. యూరప్ మార్కెట్లు బలహీనంగా ఆరంభం కావడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆరు వారాల గరిష్టానికి చేరడంతో రెండు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన బీఎస్ఈ సెన్సెక్స్ 130 పాయింట్లు నష్టపోయి 33,006 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 41 పాయింట్ల నష్టంతో 10,115 పాయింట్ల వద్ద ముగిశాయి. రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, టెక్నాలజీ, వాహన, బ్యాంక్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. లోహ షేర్ల సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి.

**చైనాపై ఆంక్షలు..!**

మేధోపరమైన హక్కులు, టెక్నాలజీ బదిలీలకు సంబంధించిన నియమ నిబంధనలను చైనా ఉల్లంఘిస్తోందని అమెరికా పేర్కొంది. చైనాపై నేడు(శుక్రవారం) అమెరికా ఆంక్షలు విధించే అవకాశాలు న్నాయని సమాచారం. అయితే తమ ప్రయోజనాలు, హక్కుల రక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటామని చైనా వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో వాణిజ్య యుద్ధ భయాల ఆందోళన ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. అంచనాలకు తగ్గట్లుగానే ఫెడ్ రేట్ల పెంపు ఉండటంతో కొనుగోళ్ల జోరుతో ఇంట్రాడేలో 146 పాయింట్లు లాభంతో 33,282 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. యూరప్ మార్కెట్లు బలహీనంగా ప్రారంభం కావడం, వాణిజ్య యుద్ధ భయాలతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేయడంతో నష్టాల్లోకి జారిపోయింది. ఇంట్రాడేలో 173 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద 319 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 53 పాయింట్లు లాభపడగా, మరో దశలో 50 పాయింట్లు పతనమైంది.

**ఏడాది కనిష్టానికి ఎస్‌బీఐ..**

ఎన్ఎస్ఈ బ్యాంక్ నిఫ్టీ వీక్లీ డెరివేటివ్స్ ముగింపు, చెన్నైకు చెందిన కనిష్క్ గోల్డ్ రూ.824 కోట్ల మేర మోసాలకు పాల్పడిందన్న వార్తల కారణంగా బ్యాంక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఎస్‌బీఐ ఇంట్రాడేలో 3 శాతం నష్టంతో తాజా ఏడాది కనిష్ట స్థాయి, రూ.241ను తాకింది. చివరకు 2.4 శాతం నష్టంతో రూ.242 వద్ద ముగిసింది.

**ఓఎన్‌జీసీ 2 శాతం అప్...**

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆరు వారాల గరిష్టానికి చేరడంతో చమురు ఉత్పత్తి సంస్థలు–ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా, అబన్ ఆఫ్‌షోర్ తదితర షేర్లు లాభపడ్డాయి. ఓఎన్‌జీసీ 1.8 శాతం లాభంతో రూ.178 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్ ఇదే.



## స్టాక్ మార్కెట్ డేటా

| | టర్నోవర్ (రూ. కోట్లలో) |
|---|---|
| బీఎస్ఈ | 3,509 |
| ఎన్ఎస్ఈ (ఈక్విటీ) | 27,479 |
| ఎన్ఎస్ఈ (డెరివేటివ్స్) | 13,65,419 |
| ఎఫ్ఐఐ | 161 |
| డీఐఐ | 410 |

## హైదరాబాద్‌లో హెచ్‌సీఏహెచ్ సేవలు

**ఇంట్లోనే ఐసీయూ; క్రిటినెక్ట్స్‌తో ఒప్పందం**

**హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:** ఇంటి దగ్గరికే వైద్య సేవలందించే (హోమ్ హెల్త్ కేర్) మరో సంస్థ హైదరాబాద్‌లో ఆరంభమైంది. హెల్త్‌కేర్ ఎట్ హోమ్ (హెచ్‌సీఏహెచ్) గురువారం అధికారికంగా సేవలను ప్రారంభించింది. సీనియర్ వైద్యులు, ఆధునిక వైద్య పరికరాలు, నైపుణ్యమున్న వైద్య సిబ్బందితో పాటు ప్రత్యేకంగా ఇంటి దగ్గరే ఐసీయూ సేవలందించేందుకు క్రిటినెక్ట్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు హెచ్‌సీఏహెచ్ కో–ఫౌండర్ అండ్ సీఈఓ వివేక్ శ్రీవాస్తవ ఒక ప్రకటనలో తెలిపారు. ఫిజియోథెరపీ, నర్సింగ్, కీమోథెరపీ, డయాగ్నోస్టిక్స్, మెడికల్ డెలివరీ, సర్జికల్ కేర్ వంటి అన్ని సేవలూ అందిస్తామన్నారు. డాబర్, యూకేలోని హెల్త్‌కేర్ ఎట్ హోమ్ (హెచ్‌యూహెచ్) ప్రమోటర్లయిన బర్మన్ కుటుంబీకులు దీన్లో పెట్టుబడులు పెట్టారు. హెల్త్‌కేర్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ క్వాడ్రియా క్యాపిటల్ నుంచి పీఈ నిధులను సమీకరించింది.

## సీఐఐ ఐడబ్ల్యూఎన్ తెలంగాణ చైర్‌పర్సన్‌గా శోభ

**వైస్ చైర్‌పర్సన్‌గా డాక్టర్ నందితా సేథి**



శోభా దీక్షిత్



నందితా సేథి

**హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:** కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఇండియన్ ఉమెన్ నెట్‌వర్క్ (ఐడబ్ల్యూఎన్) తెలంగాణ చైర్మపర్సన్‌గా ఎంఎస్ శోభా దీక్షిత్, వైస్ చైర్‌పర్సన్‌గా డాక్టర్ నందితా సేథి నియమితులయ్యారు. 2018–19 సంవత్సరాదీ వీళ్లు ఈ పదవిలో కొనసాగుతారని సీఐఐ ఐడబ్ల్యూఎన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం శోభా దీక్షిత్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ సొల్యూషన్ సంస్థ ఏఎల్‌పీఎల్ఏ ప్రైవేట్ లిమిటెడ్‌కు, నందితా సేథి స్కిల్ డెవలప్‌మెంట్ కంపెనీ జెన్ స్కిల్‌ప్రాక్ విభాగమైన ఎంటర్‌ప్రెన్యూర్ జోన్‌కు నేతృత్వం వహిస్తున్నారు.

## బ్యాంకింగ్ మోసాలతో వృద్ధికి విఘాతం: డీఅండ్ బీ

**న్యూఢిల్లీ:** బ్యాంకింగ్ రంగంలో మోసాలు, జీఎస్టీ వసూళ్లు స్తబ్దుగా ఉండటం, అమెరికా రక్షణాత్మక విధానాలు ఇవన్నీ కూడా భారత వృద్ధి రేటుకు విఘాతం కలిగించే చర్యలుగా డీఅండ్‌బీ ఆర్థిక సర్వే నివేదిక 2018 పేర్కొంది. వృద్ధి రేటు కొనసాగేలా చూడటమన్న సవాలును ప్రభుత్వం ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. దేశంలో పెట్టుబడుల తీరు నిలకడగా పుంజుకోవాల్సి ఉందని పేర్కొంది.

## ఐదేళ్లలో రూ.5 వేల కోట్ల పెట్టుబడులు

- వచ్చే ఏడాది విపణిలోకి తొలి కారు
- ఎంజీ మోటార్స్ ఇండియా లక్ష్యం



**హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:** మోరీస్ గ్యారేజెస్ (ఎంజీ) మోటార్స్ ఇండియా వచ్చే ఐదేళ్లలో దేశీయ మార్కెట్లో రూ.5 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. గుజరాత్‌లోని హాలోల్‌లో ప్లాంట్‌లో కొత్త అసెంబ్లింగ్ లైన్లు, ప్రెస్‌షాప్ వంటి ఇతర వసతుల మీద ఈ పెట్టుబడులుంటాయని ఎంజీ మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్ అండ్ ఎండీ రాజీవ్ చాబా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలో తొలి కారును విపణిలోకి విడుదల చేయాలని లక్ష్యించినట్లు ఆయన పేర్కొన్నారు. చైనాకు చెందిన ఎస్ఏఐసీ మోటార్ కార్పొరేషన్ అనుబంధ సంస్థే ఈ ఎంజీ మోటార్స్ ఇండియా.

## మూడు రెట్లు పెరగనున్న కరెంటు లోటు

**2017–18లో 46–48 బిలియన్ డాలర్లు: ఇక్రా**



**ముంబై:** కరెంటు ఖాతా లోటు (సీఏడీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి–మార్చి)లో 10–12 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉందని రేటింగ్ సంస్థ ఇక్రా పేర్కొంది. కరెంటు ఖాతా లోటు మూడో క్వార్టర్లో (డిసెంబర్)నూ 13.5 బిలియన్ డాలర్లకు పెరగొచ్చని లేదా జీడీపీలో 2 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. ''2017–18 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కరెంటు ఖాతా లోటు అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఉన్న 3.4 బిలియన్ డాలర్ల నుంచి 10–12 బిలియన్ డాలర్లకు విస్తరిస్తుందని అంచనా వేస్తున్నాం. సేవల ద్వారా వచ్చే మిగులుకన్నా సరుకుల వాణిజ్యలోటు పెరగడం వల్ల ఈ అంచనా వేస్తున్నాం'' అని ఇక్రా తెలిపింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద కరెంటు ఖాతా లోటు 46–48 బిలియన్ డాలర్ల మధ్య లేదా జీడీపీలో 1.8 శాతంగా ఉండొచ్చని తెలిపింది.

## స్కిల్ సాఫ్ట్ హైసియా సీఎస్ఆర్ అవార్డు

**హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:** ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ స్కిల్ సాఫ్ట్, దీని అనుబంధ సంస్థ సమ్ టోటల్ సిస్టమ్‌లకు హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) 3వ వార్షిక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) అవార్డులు దక్కాయి. విద్యా, పర్యావరణ రంగాల్లో నూతన ఆవిష్కరణలు, ప్రయోగాత్మక కార్యక్రమాలకు ఈ గుర్తింపు ఇచ్చినట్లు నిర్వాహకులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

## ఎమ్‌సీఎక్స్‌లో ఇత్తడి ఫ్యూచర్స్

- ప్రపంచంలో ఇదే తొలి ఫ్యూచర్స్ ట్రేడింగ్
- ఈ నెల 26 నుంచి 3 నెలల కాంట్రాక్టులు

**ముంబై:** మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) ఇత్తడి లోహంలో ఫ్యూచర్స్ ట్రేడింగ్‌ను ప్రారంభించనుంది. ఇత్తడి లోహంలో ఫ్యూచర్స్ ట్రేడింగ్ జరగడం ప్రపంచంలో ఇదే తొలిసారి. ఈ నెల 26 నుంచి ఏప్రిల్, మే, జూన్ నెల కాంట్రాక్టులను ఆఫర్ చేస్తామని ఎంసీఎక్స్ తెలిపింది. లాట్ సైజ్ ఒక టన్ను అని ఎంసీఎక్స్ ఎండీ, సీఈఓ మృగాంక్ పరాంజపే తెలిపారు. ఇత్తడి ఫ్యూచర్స్... ఇత్తడి లోహానికి వ్యవస్థీకృత ధరను నిర్ణయించే ప్లాట్‌ఫామ్‌గానే కాకుండా జాతీయ స్థాయి ప్రమాణ ధరగా కూడా ఉపయోగపడుతుందని వివరించారు. ధరలకు సంబంధించి నష్ట భయాన్ని హెడ్జింగ్ చేసుకోవడానికి కూడా ఈ ఇత్తడి ఫ్యూచర్స్ ఉపయోగపడతాయన్నారు. ఐరన్ కాకుండా తప్పనిసరి డెలివరీ ఆప్షన్ ఉన్న తొలి ఫ్యూచర్స్ కూడా ఇదేనని తెలిపారు. డెలివరీ సెంటర్ అయిన జామ్‌నగర్ వేర్‌హౌస్ ధర కోట్ అవుతుందని, అన్ని ట్యాక్స్‌లు, సుంకాలు దీంట్లో కలిసి ఉంటాయని, జీఎస్టీ అధికమని వెల్లడించారు.

**హెడ్జింగ్‌కు వీలు:** ఇత్తడికి మంచి ధర వచ్చేలా ఈ ఇత్తడి ఫ్యూచర్స్ తోడ్పడుతాయని, ఇది ఈ లోహ సంబంధిత దిగుమతిదారులు, ఎగుమతిదారులు, తయారీదారులు, రిఫైనరీ, ప్రాసెసింగ్ చేసే వ్యక్తులకు ప్రయోజనకరమని పరాంజపే తెలిపారు. ఇత్తడి తయారీకి కావలసిన మొత్తం స్క్రాప్‌ను దాదాపు దిగుమతి చేసుకుంటున్నామని జామ్‌నగర్ ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తుల్సీభాయ్ గజేరా చెప్పారు. ఈ షిప్‌మెంట్స్ భారత్‌లోకి వచ్చేదాకా వాటి ధరల వివరాలు నిర్ణయం కావన్నారు. ఎమ్‌సీఎక్స్ ఇత్తడి ఫ్యూచర్స్ వల్ల దిగుమతిదారులు తమ నష్ట భయాన్ని హెడ్జింగ్ చేసుకునే వీలు కలుగుతుందని వెల్లడించారు.

# రుణాల జారీ ప్రక్రియ మరింత కఠినం

- ఎన్‌పీఏలు, మోసాలపై పర్యవేక్షణకు యంత్రాంగం
- పంజాబ్ నేషనల్ బ్యాంకు నిర్ణయం



**న్యూఢిల్లీ:** పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.13,000 కోట్ల రూపాయల నీరవ్‌మోదీ మోసం నేపథ్యంలో రుణాల జారీ ప్రక్రియను మరింత మెరుగ్గా మార్చాలని నిర్ణయించింది. అలాగే, రుణాలు మొండి బకాయిలుగా మారకుండా, మోసాల నివారణకు గాను పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందు కోసం రుణాల జారీకి ముందు ప్రత్యేక మదింపు, రుణాల జారీ తర్వాత పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసే ఆలోచనతో ఉన్నట్టు బ్యాంకు అధికార వర్గాలు తెలిపాయి. రుణాలు తీసుకున్న సంస్థలు ప్రాజెక్టుల ద్వారా వస్తున్న నిధులను తిరిగి చెల్లింపులకు వినియోగిస్తున్నదీ, లేనిదీ పర్యవేక్షించనున్నట్టు పేర్కొన్నాయి. ఎన్‌పీఏల వసూలుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించాయి. తొలుత కొన్ని శాఖల్లో ప్రయోగాత్మకంగా పరీక్షించి వచ్చే ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని ఆచరణలో పెట్టనున్నట్టు అధికార వర్గాల సమాచారం. ఇదంతా మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగమేనని పేర్కొన్నాయి. కస్టమర్ల సమస్యలకు సకాలంలో పరిష్కారం చూపించడం, సేవలపై వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు బ్యాంకు ఆటోమేషన్ ప్రక్రియను కూడా అమలు చేయాలని నిర్ణయించింది.

**2011 నుంచి 41,178 ఎల్ఓయూలు**

పీఎన్‌బీ 2011 నుంచి 41,178 లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్ఓయూ)లను జారీ చేయగా, ఇందులో 1,590 నీరవ్‌మోదీ, మెహుల్‌చోక్సీ, వారి భాగస్వాములకు ఇచ్చినవి అని ఆర్థిక శాఖ పార్లమెంటుకు వెల్లడించింది. 2011 నుంచి 2014 మే వరకు పీఎన్‌బీ జారీ చేసిన ఎల్‌వోయూలపై పూర్తి సమాచారం తమ దగ్గర లేదని ఆర్‌బీఐ పేర్కొన్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సభకు తెలిపారు.

# ఆయుష్మాన్ భారత్‌తో ఆరోగ్య బీమా ధీమా

**క్రిసిల్ నివేదిక వెల్లడి**




**ముంబై:** కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త జాతీయ ఆరోగ్య సంరక్షణ స్కీమ్ కారణంగా ఆరోగ్య బీమా 50 శాతానికి పైగా విస్తరిస్తుందని క్రిసిల్ తాజా నివేదిక పేర్కొంది. 11 కోట్ల పేద కుటుంబాలకు నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్ కింద ఆరోగ్య బీమానందించే ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌కు కేంద్ర కేబినెట్ బుధవారం లాంఛనంగా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ స్కీమ్‌కు కేంద్రం వాటాగా రానున్న రెండు ఆర్థిక సంవత్సరాల కోసం రూ.85,200 కోట్ల నిధుల కేటాయింపులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. 11 కోట్ల కుటుంబాలకు ఏడాది పాటు రూ.5 లక్షల ఆరోగ్య బీమాను ఈ స్కీమ్ కింద అందించనున్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రకటించిన ఈ స్కీమ్‌లో ఇప్పటివరకూ ఉన్న కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన, సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్‌లు విలీనమవుతాయి. ప్రస్తుతం ఆరోగ్య బీమా విస్తరణ 33 శాతంగా ఉందని, ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కారణంగా ఈ బీమా విస్తరణ 50 శాతానికి పైగా పెరుగుతుందని క్రిసిల్ నివేదిక వివరించింది. ప్రస్తుతం ఆరోగ్య బీమా కవరేజ్ 43.8 కోట్లమందికి ఉందని, ఈ స్కీమ్‌తో అది 65 కోట్ల మందికి పెరుగుతుందని పేర్కొంది.

## బులియన్ రూ.లలో

| | | | |
|---|---|---|---|
| **ముంబై** | | | |
| బంగారం (99.9, 10గ్రా) | 30,675 | ▲ | 225 |
| బంగారం (99.5, 10గ్రా) | 30,525 | ▲ | 225 |
| వెండి (కిలో) | 38,480 | ▲ | 480 |
| **చెన్నై** | | | |
| బంగారం (24 క్యారెట్లు) | – – | | – |
| బంగారం (22 క్యారెట్లు) | 29,230 | ▲ | 240 |
| వెండి (కిలో) | – – | | – |
| **హైదరాబాద్** | | | |
| బంగారం (24 క్యారెట్లు) | 30,670 | ▲ | 280 |
| బంగారం (22 క్యారెట్లు) | 29,210 | ▲ | 270 |
| వెండి (కిలో) | 41,500 | ▲ | 500 |
| **ప్రొద్దుటూరు** | | | |
| బంగారం (24 క్యారెట్లు) | 31,350 | ▲ | 100 |
| బంగారం (22 క్యారెట్లు) | 29,070 | ▲ | 130 |
| వెండి (కిలో) | 39,600 | ▲ | 500 |
| **విశాఖపట్నం** | | | |
| బంగారం (24 క్యారెట్లు) | 31,230 | ▲ | 280 |
| బంగారం (22 క్యారెట్లు) | 29,210 | ▲ | 270 |
| వెండి (కిలో) | 41,000 | | 0 |
| **విజయవాడ (బుధవారం రేట్లు)** | | | |
| బంగారం (24 క్యారెట్లు) | 31,400 | | 0 |
| బంగారం (22 క్యారెట్లు) | 29,000 | | 0 |
| వెండి(కిలో) | 39,300 | ▲ | 300 |
| **ఏపీ బులియన్ అసోసియేషన్** | | | |
| బంగారం (24 క్యారెట్లు) | 31,600 | ▲ | 260 |
| బంగారం (22 క్యారెట్లు) | 29,230 | ▲ | 240 |
| వెండి (కిలో) | 39,600 | ▲ | 500 |

గమనిక: గిట్టుబాటు, నిల్వ, పోటీ వంటి పలు అంశాల ప్రాతిపదికన షాపుల మధ్య పసిడి ధరల్లో కొంత వ్యత్యాసం ఉండవచ్చు.

## ముడిచమురు... (బ్యారల్)

| | | |
|---|---|---|
| నైమెక్స్ లైట్ స్వీట్ | 64.44 (రాత్రి 11.00కు) | $65.17 (బుధవారం ముగింపు) |
| బ్రెంట్ | 68.51 (రాత్రి 11.00కు) | $69.47 (బుధవారం ముగింపు) |

## కోడిగుడ్లు (హోల్‌సేల్ -నెక్ /100కు రూ.లలో) 23-3-2018

| | |
|---|---|
| విశాఖ | 325–00 |
| చిత్తూరు | 363–00 |
| వరంగల్ | 317–00 |
| ముంబై | 355–00 |
| చెన్నై | 370–00 |
| విజయవాడ | 315–00 |
| గోదావరి | 315–00 |
| నమక్కల్ | 360–00 |
| **22-3-2018 ఫామ్ ధర...** | |
| హైదరాబాద్ | 315–00 |
| రిటైల్ (ఒక గుడ్డుకు) | 3.75 |
| బెంగళూరు | 365–00 |
| కోల్‌కతా | 360–00 |
| ఢిల్లీ | 310–00 |

## ఎన్ఎస్ఈ నగదు విభాగంలో ట్రేడైన షేర్లు

| కంపెనీ పేరు | ముగింపు ధర | క్రితం ముగింపు |
|---|---|---|
| ADANI PORT | 358.25 | 363.7 |
| AMBUJA CEME | 228.25 | 229.85 |
| ASIAN PAINT | 1107.1 | 1103.55 |
| AXIS BANK L | 518.2 | 526.3 |
| BAJAJ AUTO | 2834.95 | 2851.8 |
| BAJAJ FINAN | 1695.6 | 1704.55 |
| BHARTI AIRT | 415.6 | 418.2 |
| **A B C D** | | |
| 3M INDIA LI | 19530.35 | 19530.95 |
| 63 MOONS TE | 97.3 | 102.8 |
| 8K MILES SO | 692.45 | 690.45 |
| AARTI DRUGS | 526.05 | 527.4 |
| AARTI INDUS | 1090.3 | 1106 |
| AARVI ENCON | 75.25 | 76.7 |
| ABAN OFFSHO | 164.55 | 161.25 |
| ABBOTT INDI | 5405.6 | 5449.55 |
| ACCEL FRONT | 54.4 | 55.3 |
| ACCELYA KAL | 1334.15 | 1355.05 |
| BEARDSELL L | 50.45 | 51.7 |
| BEML LIMITE | 1079.6 | 1100.15 |
| BERGER PAIN | 243.8 | 242.95 |
| BETA DRUGS | 137.55 | 142 |
| BF INVESTME | 277.45 | 285.15 |
| BF UTILITIE | 381 | 392.95 |
| BGR ENERGY | 102.45 | 107.05 |
| BHAGERIA IN | 275.15 | 278.95 |
| BHANSALI EN | 166.4 | 169.8 |
| BHARAT BIJL | 1458.4 | 1493.65 |
| BHARAT FIN | 1088.15 | 1078.45 |
| BHARAT FORG | 698.65 | 703.55 |
| BHARAT GEAR | 170.3 | 174.85 |
| DIXON TECHN | 3291.4 | 3307.95 |
| DOLLAR INDU | 411.05 | 419.05 |
| DOLPHIN OFF | 84.55 | 82.15 |
| DONEAR IND. | 50.1 | 51 |
| DR. LAL PAT | 870.6 | 880.7 |
| DYNAMATIC T | 1664 | 1686.65 |
| DYNEMIC PRO | 185.55 | 190.6 |
| **E F G H** | | |
| ECE INDUSTR | 302.45 | 317.35 |
| ECLERX SERV | 1198.6 | 1200.65 |
| EDELWEISS F | 236.5 | 245.65 |
| GUJ. APOLLO | 201.45 | 203.7 |
| GUJARAT ALK | 705.15 | 697.2 |
| GUJARAT AMB | 252.8 | 261.45 |
| GUJARAT FLU | 771.85 | 784.5 |
| GUJARAT GAS | 833 | 826.55 |
| GUJARAT MIN | 125.95 | 125.95 |
| GUJARAT PIP | 135.15 | 132.05 |
| GUJARAT STA | 180.1 | 178.05 |
| GULF OIL LU | 920 | 924.55 |
| GULSHAN POL | 68.15 | 69.7 |
| H.G.INFRA E | 295.4 | 297.35 |
| HARITA SEAT | 992.7 | 991.1 |
| HARRISON MA | 74.2 | 76.8 |
| JBM AUTO LI | 406 | 412.2 |
| JET AIRWAYS | 641.9 | 668.35 |
| JET FREIGHT | 87 | 87.5 |
| JET KNITWEA | 101.5 | 100 |
| JHS SVEND. | 58 | 59.5 |
| JIND POL IN | 55.45 | 58.55 |
| JINDAL DRIL | 165.2 | 151.35 |
| JINDAL PHOT | 55.95 | 56.35 |
| JINDAL POLY | 332.15 | 337.9 |
| JINDAL SAW | 120.2 | 123.2 |
| JINDAL STAI | 85.7 | 89 |
| JINDAL STAI | 165.4 | 175.15 |
| JINDAL STEE | 224.9 | 230.6 |
| MANAKSIA LT | 50.6 | 50.55 |
| MANAPPURAM | 102.95 | 104.2 |
| MANG.CHEM.F | 62.45 | 63.3 |
| MANGALAM CE | 306.65 | 308.75 |
| MANGALAM DR | 167.15 | 170.3 |
| MANPASAND B | 366.75 | 361.05 |
| MARATHON NX | 407.8 | 410.2 |
| MAS FINANCI | 565.6 | 561.05 |
| MASTEK LTD | 560.55 | 579.8 |
| MATRIMONY.C | 794.4 | 810.1 |
| MAWANA SUGA | 51.6 | 53.75 |
| MAX FINANCI | 439.15 | 435.5 |
| MAX INDIA L | 88.15 | 88.35 |
| PG ELECTROP | 237.2 | 240.6 |
| PHILIPS CAR | 1015.45 | 1039.75 |
| PI INDUSTRI | 823.25 | 822.55 |
| PIONEER DIS | 176.9 | 176.1 |
| PLASTIBLEND | 199.1 | 200.6 |
| PNB HOUSING | 1156.05 | 1176.75 |
| PNC INFRATE | 159.05 | 160.2 |
| PODDAR HOUS | 1040.1 | 1055.55 |
| PODDAR PIGM | 281 | 277.15 |
| POKARNA LIM | 198.1 | 194.5 |
| POLY MEDICU | 249.6 | 250.1 |
| POLYPLEX CO | 478.7 | 485.75 |
| PONNIE SUGA | 153.65 | 152.6 |
| SHALBY LIMI | 202.55 | 206.6 |
| SHALIM PAIN | 145.55 | 148.25 |
| SHANKARA BL | 1716.15 | 1720.75 |
| SHANTHI GEA | 129.45 | 132.2 |
| SHARDA CROP | 380.25 | 377 |
| SHARDA MOTO | 1808.85 | 1860.95 |
| SHEELA FOAM | 1489.8 | 1486.05 |
| SHEMAROO EN | 469.65 | 483.5 |
| SHILPA MEDI | 493.6 | 495.35 |
| SHIPPING CO | 67.8 | 67.45 |
| SHIRPUR GOL | 132.5 | 138.75 |
| SHIVA MILLS | 49.1 | 50.8 |
| SHIVA TEXYA | 470 | 468.3 |
| THE INDIAN | 129.25 | 128.65 |
| THE MANDHAN | 113.6 | 116 |
| THE NEW IND | 676.2 | 692.55 |
| THE PHOENIX | 602.05 | 607.45 |
| THE RAMCO C | 736.05 | 734.3 |
| THE RUBY MI | 300.9 | 300.25 |
| THE STATE T | 141.75 | 146.45 |
| THE TINPLAT | 197.65 | 204.3 |
| THEMIS MEDI | 562.15 | 575 |
| THERMAX LTD | 1162.8 | 1153.95 |
| THIRUMALAI | 1785.65 | 1838.35 |
| THOMAS COOK | 268.4 | 270.55 |
| THYROCARE T | 590.9 | 592.2 |

## గొంతులో మేకు ఇరుక్కుని బాలుడి మృతి



**గాంధారి:** గొంతులో ఇనుపమేకు ఇరుక్కుని ఓ బాలుడు మరణించాడు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం కరక్‌వాడికి చెందిన రాధాబాయి, భాస్కర్‌రావుల కుమారుడు రిత్విక్(3) బుధవారం రాత్రి ఆడుకుంటూ నోట్లో ఇనుపమేకు పెట్టుకున్నాడు. అది గొంతులోకి జారి పోవడంతో శ్వాస ఆడక మరణించాడు.

## బాసర ఆలయంలో సైకో ఆత్మహత్యాయత్నం

**బాసర:** నిర్మల్ జిల్లా బాసర శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయంలో ఓ సైకో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గురువారం తెల్లవారు జామున ఐదు గంటలకు అమ్మవారి ఎదుట కత్తితో చేయి, గొంతు కోసుకున్నాడు. అమ్మవారి అభిషేకం అనంతరం అలంకరణ సమయంలో ఈ ఘటన జరిగింది. ఆలయ ప్రాంగణంలోని తూర్పు ద్వారం వద్ద స్వీపర్ సుశీల శుభ్రపరుస్తుండగా నిజామాబాద్‌కు చెందిన ప్రసాద్‌గౌడ్.. ఆమెను పక్కకు నెట్టి లోపలికి ప్రవేశించాడు. గుడి లోపలికి చొరబడి వెంట తెచ్చుకున్న కత్తితో పూజారులు చంద్రకాంత్, బాలకృష్ణలను బెదిరించాడు. దీంతో వారు భయపడి బయటికి పరుగులు తీశారు. ఆలయ సిబ్బంది ప్రసాద్‌గౌడ్‌ను బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా, కత్తితో చేయి, గొంతు కోసుకున్నాడు. వెంటనే సిబ్బంది అతడిని నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

## అంబులెన్స్‌లో వచ్చి.. పరీక్ష రాసి..



**మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్:** మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న చిన్నచింతకు చెందిన పదో తరగతి విద్యార్థి రవితేజ సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. రవిని పరీక్షించిన వైద్యులు తొడ భాగంలో ఎముక విరిగిందని చెప్పగా, వార్షిక పరీక్షలు జరుగుతుండడంతో పరీక్షలు ముగిశాక శస్త్రచికిత్స చేయిస్తామని కుటుంబీకులు తెలిపారు. దీంతో అప్పటి నుంచి రవి అంబులెన్స్‌లోనే పరీక్ష కేంద్రానికి వస్తున్నాడు. పరీక్ష పూర్తయ్యాక కుటుంబ సభ్యులు మళ్లీ అంబులెన్స్‌లో తీసుకువెళ్తున్నారు.



## సీతారాముల కల్యాణానికి అంకురార్పణ

- వైభవోపేతంగా స్నపన తిరుమంజనం
- రుత్వికులకు దీక్ష వస్త్రాల పంపిణీ
- నేడు ధ్వజపట భద్రక మండల లేఖనం

**భద్రాచలం:** భద్రాచలం పుణ్యక్షేత్రంలో ఈనెల 26న జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి సంబంధించిన వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక ఉత్సవాలకు గురువారం అంకురార్పణ చేశారు. వైభవోపేతంగా జరిగిన ఈ వేడుకలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మేళతాళాలు, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పవిత్ర గోదావరి పుణ్యజలాన్ని ఊరేగింపుగా అర్చకులు కలశం ద్వారా తీసుకొచ్చారు. అనంతరం స్వామి వారికి ఆలయ చుట్టూ సేవ గావించి బేడా మండపంలో కొలువు తీర్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు స్వామి వారికి వేదస్వస్తి, విష్వక్సేనులు పూజ, పుణ్యాహవచనం గావించారు. అనంతరం మూలమూర్తుల వద్ద కల్యాణోత్సవానికి అర్చకులు అనుజ్ఞ తీసుకున్నారు. బేడా మండపంలో స్వామి వారికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, నారికేళ జలాలతో అభిషేకం, స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. సాయంత్రం విశ్వక్సే ణులు, గరుత్మంతుడు తోడు రాగా.. ఊరేగింపుగా తాతగుడి సెంటర్‌లోని గోవిందరాజ స్వామి ఆలయానికి వెళ్లి మృత్సం (మట్టి)ను సేకరించి పూజలు చేశారు. కాగా, శ్రీరామనవమి సందర్భంగా జరిపే కల్యాణోత్సవంలో పూజా కార్యక్రమాలను నిర్వహించే అర్చకులకు ఆలయ ఈఓ ప్రభాకర శ్రీనివాస్ దీక్ష వస్త్రాలను అందజేశారు.

**నేడు ధ్వజపట భద్రక మండల లేఖనం**

శ్రీరామనవమి నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో స్థానిక జీయర్ స్వామి మఠంలో ధ్వజపట భద్రక మండల లేఖన పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. అర్చకులు ధ్వజపట భద్రక మండల లేఖనం (గరుడ చిత్రం) చేయనున్నారు. సాయంత్రం గరుడాధివాసం, రాత్రికి స్వామి వారికి తిరువీధి సేవ నిర్వహించనున్నారు.



# ‘బతుకమ్మ’కు జరీ అంచు చీరలు

**తొలిసారి సిరిసిల్లకు భారీ వస్త్రోత్పత్తి ఆర్డర్లు**

- నేత కార్మికులకు చేతినిండా పని
- రూ.251 కోట్లతో 85 లక్షల చీరల కొనుగోలు
- 15 వేల మందికి పవర్‌లూమ్స్‌లో పని



**సిరిసిల్ల:** రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెల్లరేషన్ కార్డుదారులకు బతుకమ్మ పండుగకు ప్రభుత్వం జరీఅంచు చీరలను కానుకగా అందించనుంది. రాష్ట్రంలోని 85 లక్షల మంది పేదలకు చీరలు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు బతుకమ్మ పండుగ చీరల ఆర్డర్లన్నీ రాజన్నసిరిసిల్ల జిల్లాలోని నేతన్నలకు అందిస్తున్నారు. 6 కోట్ల మీటర్ల వస్త్రాన్ని రూ.251 కోట్లతో కొనుగోలు చేసేందుకు చేనేత, జౌళిశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. నేత కార్మికులు పవర్‌లూమ్స్ (మరమగ్గాల)పై చీరలను ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో ఆరు నెలల పాటు నేతన్నలకు మెరుగైన ఉపాధి లభించనుంది.

**భారీ ఆర్డర్లు**

రెండేళ్లుగా ఇక్కడి వస్త్ర పరిశ్రమకు వరుసగా ప్రభుత్వ ఆర్డర్లు వస్తున్నాయి. రాజీవ్ విద్యా మిషన్ (ఆర్వీఎం)లో స్కూల్ విద్యార్థులకు యూనిఫామ్స్ కోసం కోటి మూడు లక్షల మీటర్ల వస్త్రాన్ని రూ.40.76 కోట్లతో ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇప్పటికే నేతన్నలు ఆర్వీఎం వస్త్రాన్ని అందించారు. వెంటనే కేసీఆర్ కిట్ల కోసం 1.18 లక్షల చీరలకు ఆర్డర్లు వచ్చాయి. ఒక్కోచీర, జాకెట్ ఉత్పత్తికి 6.30 మీటర్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేశారు. కేసీఆర్ కిట్ల కోసం 7.43 లక్షల మీటర్ల వస్త్రాన్ని అందించారు. దీని ద్వారా నేతన్నలకు రూ.1.32 కోట్ల ఆదాయం సమకూరింది. కేసీఆర్ కిట్ల కోసం నెలకు 50 వేల చీరలకు 3.15 లక్షల మీటర్ల వస్త్రాన్ని అందించాల్సి ఉంది. దీని ద్వారా నెలనెలా రూ.56 లక్షల ఉపాధి వస్త్రపరిశ్రమకు లభిస్తుంది.

**నేత కార్మికులకు మెరుగైన ఉపాధి**

ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లతో మరమగ్గాల మధ్య శ్రమించే నేత కార్మికులకు మెరుగైన ఉపాధి లభించనుంది. సిరిసిల్లలో రాష్ట్రంలోనే అత్యధికంగా 34 వేల మరమగ్గాలు ఉండగా.. ఇందులో ఏడు వేల మగ్గాలపై కాటన్ వస్త్రం ఉత్పత్తి అవుతుంది. మరో 27 వేల మగ్గాలపై పాలిస్టర్ వస్త్రోత్పత్తి జరుగుతుంది. పాలిస్టర్ గుడ్డ మీటరుకు రూ.5 నుంచి రూ.6కు అమ్ముడుపోయేది. కానీ ప్రభుత్వ ఆర్డర్లతో మెరుగైన కూలీని నిర్ణయించారు. బతుకమ్మ చీర ధర రూ.250 ఉంది. మీటరు చీర బట్టకు తెల్లదానికి రూ.23.10 నిర్ణయించగా.. కలర్ వస్త్రానికి రూ.26.25గా చెల్లిస్తున్నారు. ఒక్క మీటరుకు వైట్ బట్టకు కూలిగా రూ.5.25 నిర్ణయించారు. ఇందులో పని చేసిన కార్మికుడి రూ.2.50, సాంచాల యజమాని (ఆసామికి) మీటరుకు రూ.2.75 నిర్ణయించారు. కలర్ బట్ట మీటరు ధర రూ.6.50గా నిర్ణయించగా ఇందులో కార్మికుడికి మీటరుకు రూ.3, ఆసాములకు రూ.3.50 కూలీ ఇస్తారు. ఎనిమిది రకాల రంగులతో బంగారం వర్ణం కలిగిన జరీ అంచు చీరలు ఉత్పత్తి అవుతున్నాయి. తెల్లబట్టపై వివిధ రంగుల్లో ప్రింటింగ్ చీరలను తయారు చేయిస్తున్నారు. మొత్తంగా బతుకమ్మ చీరల ఆర్డర్లు రావడంతో పండుగ వాతావరణ నెలకొంది. ప్రభుత్వ ఆర్డర్లతో ఒక్కో కార్మికుడికి నెలకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు ఆదాయం రానుంది. ఇక్కడి 98 మ్యాచువల్ ఎయిడెడ్ సహకార సంఘాల (మ్యాక్స్) పరిధిలో వెయ్యి మందికి, మరో 321 చిన్నతరహా పరిశ్రమల పరిధిలో 4వేల మంది కార్మికులకు బతుకమ్మ చీరల ఉత్పత్తి మొదలైంది.



మరమగ్గాలపై చీరలను నేస్తున్న కార్మికుడు



జరీ అంచు చీర

**చేతినిండా పని దొరుకుతుంది.**



ప్రభుత్వ ఆర్డర్లతో చేతినిండా పని దొరుకుతుంది. కార్మికులు, ఆసాములు అందరికి మంచిగా ఉంటుంది. ప్రస్తుతం నిర్ణయించిన చీరల ధరను కొంచెం పెంచితే బాగుంటుంది. జరిఅంచుతో చీరలను నేయడం కష్టంగా ఉంటుంది. ధర పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

– యెల్దండి శంకర్, నేతన్న

**ఆర్నెల్లపాటు పని**



మ్యాక్స్ సంఘాలకు, చిన్న తరహా పరిశ్రమలకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇస్తున్నాం. ఆరు నెలల పాటు కార్మికులకు చేతి నిండా పని ఉంటుంది. 15 వేల మందికి పని దొరుకుతుంది. కార్మికులకు ఇచ్చే కూలి రేట్లను ముందే నిర్ణయించడంతో మెరుగైన ఉపాధి లభిస్తుంది.

– వి.అశోక్‌రావు, అసిస్టెంట్ డైరెక్టర్, చేనేత జౌళిశాఖ

# టీచర్ల మాస్ కాపీయింగ్!

**జవాబులు రాస్తూ దొరికిన వైనం**

- ఎస్‌ఐపై దాడికి ప్రిన్సిపాల్ యత్నం
- ఎంఈవో సహా 10 మందిపై కేసులు
- ఏడుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్

**జగిత్యాలక్రైం:** విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు అడ్డదారి తొక్కారు. దొంగచాటున ఓ ఉపాధ్యాయుడి ఇంట్లో పదోతరగతి పరీక్ష పత్రంలోని ప్రశ్నలకు జవాబులు రాస్తున్న ఉపాధ్యాయులను పట్టుకునేందుకు పోలీసులు యత్నించగా వారు పరారయ్యారు. ఇదే సమయంలో ఓ ప్రిన్సిపాల్ ఎస్‌ఐపై దాడికి యత్నించారు. మండల విద్యాధికారి సహా మొత్తం 10 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయగా.. వారిలో ఏడుగురిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటన గురువారం జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో కలకలం సృష్టించింది. ఎస్‌ఐ సతీశ్‌కుమార్ కథనం ప్రకారం. పదోతరగతి పరీక్షల కోసం కొడిమ్యాలలోని మోడల్ స్కూల్, జెడ్పీహెచ్‌ఎస్, పూడూరు జెడ్పీహెచ్‌ఎస్‌లలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొడిమ్యాలలోని రెండు పరీక్ష కేంద్రాలకు జవాబులు రాసి విద్యార్థులకు చేరవేసేందుకు ఉపాధ్యాయులు ప్రణాళిక రచించారు. వీరంతా ఎంఈవో కార్యాలయం సమీపంలోని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంట్లో కొడిమ్యాల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ బత్తిని సత్యనారాయణగౌడ్, కోనాపూర్ పాఠశాల గణిత ఉపాధ్యాయుడు రమేశ్, రాంసాగర్ స్కూల్ టీచర్ శ్రీనివాస్, కొడిమ్యాల కేజీబీవీ ప్రత్యేకాధికారి మంద లింగవ్వ, కేజీబీవీ మ్యాథ్స్ టీచర్ పద్మ, మోడల్‌స్కూల్ మ్యాథ్స్ టీచర్ రాధ ఉదయం 10.45 గంటలకు కలుసుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ అక్కడికి చేరుకునే సరికి ఉపాధ్యాయులు జవాబులు రాస్తూ కనిపించారు. ఆయన రాకను గమనించిన ఐదుగురు ఉపాధ్యాయులు పారిపోయారు. ప్రిన్సిపాల్ సత్యనారాయణగౌడ్ మాత్రం ఎస్‌ఐతో వాగ్వాదానికి దిగారు. ఆయనను అదుపులోకి తీసుకునే క్రమంలో ఎస్‌ఐపై దాడికి యత్నించారు. ఎస్‌ఐ ఫిర్యాదుతో మొత్తం 10 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ నాగేందర్ తెలిపారు.



మఫ్టీలో ఉన్న ఎస్‌ఐ సతీశ్ కాలర్ పట్టి లాగుతున్న ప్రిన్సిపాల్ సత్యనారాయణగౌడ్

**ఏడుగురి సస్పెన్షన్**

జవాబుపత్రాలు రాస్తున్నట్లు నిర్ధారణ కావడంతో ఏడుగురు ఉపాధ్యాయులను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ బత్తిని సత్యనారాయణగౌడ్, కోనాపూర్ పాఠశాల మ్యాథ్స్ టీచర్ వడ్లకొండ రమేశ్, రాంసాగర్ మ్యాథ్స్ టీచర్ శ్రీనివాస్, కొడిమ్యాల కేజీబీవీ ప్రత్యేకాధికారి మంద లింగవ్వ, కేజీబీవీ మ్యాథ్స్ టీచర్ పద్మ, మోడల్‌స్కూల్ మ్యాథ్స్ టీచర్ రాధతోపాటు ఇంటి యజమాని, సూరంపేట పాఠశాల ఉపాధ్యాయుడు సతీశ్‌ను సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు.

# అధిష్టానానిదే తుది నిర్ణయం

**పొత్తులపై ‘ఉత్తమ్’ వ్యాఖ్య**



**హుజూర్‌నగర్:** రానున్న ఎన్నికల్లో పొత్తులపై తమ అధిష్టానానిదే తుది నిర్ణయమని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ, పొత్తులపై ఇప్పటి వరకు ఇతర పార్టీలతో ఎలాంటి చర్చలు జరగలేదని, ఈ విషయంలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ ఏఐసీసీ నాయకుల పరిధిలో మాత్రమే ఉంటాయని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు అలవాటు పడ్డారని విమర్శించారు. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకు సైతం కోల్‌కతాకు ప్రైవేట్ జెట్‌లో వెళ్లి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. రాజ్యాంగ పదవిలో కొనసాగుతున్న స్పీకర్, ఆ పదవిని దిగజార్చే స్థాయికి తీసుకువచ్చారన్నారు. ఎమ్మెల్యేలు ఫిరాయించినా, ఆయన కళ్ల ముందే ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీలోకి వెళ్లి మంత్రులుగా చలామణి అవుతున్నా చర్యలు తీసుకోని ఆ పెద్ద మనిషి యావత్ ప్రధాన ప్రతిపక్షాన్ని మాత్రం శాసనసభ నుంచి గెంటి వేశారన్నారు. స్పీకర్లు ఈ విధంగా వ్యవహరిస్తారని రాజ్యాంగ నిర్మాతలు ఏనాడు కూడా ఊహించి ఉండక పోవచ్చన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ప్రజలు ఆ పార్టీని బొంద పెట్టే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.

## పరిస్థితులకనుగుణంగా పొత్తులు: భట్టి

**సాక్షి ప్రతినిధి, ఖమ్మం:** వచ్చే ఎన్నికల్లో పరిస్థితుల నుబట్టి పొత్తులు ఉంటాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయాల్లో సమయాన్నిబట్టి, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తామనే భయంతోనే అసెంబ్లీ సమావేశాల నుంచి తమను బహిష్కరించారని భట్టి ఆరోపించారు. దళితులకు భూ పంపిణీ, డబుల్ బెడ్‌రూంతో, ఉద్యోగ నియామకాలు తదితర హామీలను అమలు చేయటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని భట్టి విమర్శించారు.

## ఈ సీజన్‌లో ఇదే రికార్డ్

- మిర్చికి అత్యధిక ధర..క్వింటాకు రూ.15,400
- ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఇదే అధిక ధర



వరంగల్ మార్కెట్‌కు విక్రయానికి వచ్చిన మిర్చి

**వరంగల్ సిటీ:** వరంగల్ వ్యవసాయ మార్కెట్లో గురువారం సింగిల్‌పట్టి మిర్చి రకానికి క్వింటాలుకు రూ.15,400 రికార్డు ధర పలికింది. 12 రోజుల క్రితం ఇదే సింగిల్‌పట్టి రకం మిర్చికి రూ.14,000 ధర పలికిన విషయం తెలిసిందే. నల్లబెల్లి మండలం గుండ్లపహాడ్ గ్రామానికి చెందిన గుగులోత్ లక్ష్మీరామ్ 22బస్తాల సింగిల్‌పట్టి రకం మిర్చిని ఓ అడ్తీకి అమ్మకానికి తీసుకొచ్చాడు. ఖరీదుదారుడు క్వింటాలుకు రూ.15,400 ధరతో ఆ మిర్చిని కొనుగోలు చేశాడు. ఈ సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే రికార్డు ధర అని, ఇక ముందు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మిర్చి సీజన్ ఏప్రిల్ మాసం చివరి వరకు కొనసాగే అవకాశం ఉంది.

## కలెక్టర్ల కంటే మస్కూర్లే నయం!

- ఎమ్మెల్యే ‘దొంతి’వివాదాస్పద వ్యాఖ్యలు
- జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగుల నిరసనలు

**సాక్షి, వరంగల్ రూరల్:** ‘కలెక్టర్ల కంటే మస్కూర్లే నయం.. వారే విధులు సక్రమంగా నిర్వర్తిస్తారు’అని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రెవెన్యూ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని, కలెక్టర్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ఎం.హరిత బుధవారం నర్సంపేటలో అభివృద్ధి పనులను పరిశీలించారు. అయితే.. కలెక్టర్ తనకు సమాచారం ఇవ్వకపోవడం, పైగా నియోజకవర్గ అభివృద్ధి విషయమై చర్చించకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా చెప్పాలంటే కలెక్టర్ల కంటే మస్కూర్‌లే వారి విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ రెవెన్యూ అధికారులు గురువారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. కలెక్టర్ విషయంలోనే మర్యాదలేకపోతే కిందిస్థాయి అధికారుల పరిస్థితి ఏమిటని టీఎన్జీవోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి షఫీఅహ్మద్ శాయంపేటలో అన్నారు.


## డిప్యూటీ దళ కమాండర్ అరెస్ట్

**భద్రాచలంటౌన్:** మణుగూరు ఏరియా కమిటీ సీపీఐ మావోయిస్టు డిప్యూటీ దళ కమాండర్‌ను అరెస్ట్ చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. గురువారం భద్రాచలంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చర్ల సీఐ సత్యనారాయణ పెద్దమిడిసిలేరు క్రాస్ రోడ్డు వద్ద బుధవారం తనిఖీలు నిర్వహిస్తుండగా అతను పట్టుబడ్డాడని, విచారణలో కిష్టారంపాడు గ్రామానికి చెందిన సోడి ఉంగయ్య అలియాస్ సురేశ్‌గా గుర్తించామని తెలిపారు. మావోయిస్టు డిప్యూటీ దళ కమాండర్‌గా పనిచేస్తున్న ఇతని వద్ద 20 డిటోనేటర్లు, 8 జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు.



## నయీమ్ బతికి ఉంటే షా జైల్లో ఉండేవారు

**సీపీఐ నేత కె.నారాయణ**



**సాక్షి, యాదాద్రి:** గ్యాంగ్‌స్టర్ నయీమ్ బతికి ఉంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా జైల్లో ఉండేవారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గురువారం భువనగిరిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడుతూ, నయీమ్ బాధితులకు న్యాయం చేయడంలో సీఎం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నయీమ్‌ను తమ ప్రభుత్వమే చంపించిందని కేసీఆర్ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కానీ, సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో అమిత్‌షా పాత్ర ఉందన్న విషయం బయటపడుతుందన్న భయంతోనే కేంద్రం నయీమ్‌ను ప్లాన్ ప్రకారం ఎన్‌కౌంటర్ చేయించిందన్నారు. కేసీఆర్‌కు నిజాయితీ ఉంటే సిట్ నివేదికను, నయీమ్ డైరీని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. నయీమ్ కేసులో తలకుమాసిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారే తప్ప డీజీపీ, ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులను అరెస్టు చేయలేదన్నారు. ఈ కేసులో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఉన్నా వారిని ముట్టుకోలేదన్నారు. 80 మందిని హత్య చేసిన నయీమ్ ముఠా, అనే కమంది నుంచి భూములు, ఇళ్లు లాక్కుందని నారాయణ ఆరోపించారు. నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత లభించిన కోట్లాది రూపాయల డబ్బు ఏమైందని ప్రశ్నించారు. నయీమ్ గ్యాంగ్ ఎప్పటిలాగానే పని చేస్తోందన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వామపక్షాలు, జేఏసీ, ప్రజాసంఘాలు కలసి పోరాటాలు చేస్తాయని ఆయన అన్నారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ బాధితుల వైపున్నారా, నయీమ్ ముఠా వైపు ఉన్నారా అన్నది చెప్పాలన్నారు.

## వరల్డ్ కప్‌కు జింబాబ్వే దూరం

టెస్టు హోదా ఉన్న జింబాబ్వే 2019 వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయింది. క్వాలిఫయింగ్ టోర్నీలో వర్షం బారిన పడిన చివరి మ్యాచ్‌లో జింబాబ్వే 3 పరుగుల తేడాతో యూఏఈ చేతిలో ఓడింది. యూఏఈ 235 పరుగులు సాధించగా... విజయానికి 230 పరుగులు (డక్‌వర్త్ లూయిస్ ప్రకారం) చేయాల్సిన స్థితిలో జింబాబ్వే 226 పరుగులకే పరిమితమైంది. 1979 తర్వాత జింబాబ్వే ప్రపంచ కప్‌కు దూరం కావడం ఇదే తొలిసారి. శుక్రవారం అఫ్ఘానిస్తాన్, ఐర్లాండ్‌ల మధ్య జరిగే మ్యాచ్ విజేత వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తుంది. ఈ మ్యాచ్ రద్దయితే రన్‌రేట్ ప్రకారం ఐర్లాండ్ ముందుకు వెళుతుంది.

# ఇంగ్లండ్ బొక్కబోర్లా


బౌల్ట్

**58 పరుగులకే ఆలౌట్ ● నిప్పులు చెరిగిన బౌల్ట్ (6/32) ● న్యూజిలాండ్‌తో తొలి టెస్టు**

**ఆక్లాండ్:** ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్ చెత్త ప్రదర్శన ఇంకా కొనసాగుతోంది. న్యూజిలాండ్‌తో ప్రారంభమైన మొదటి టెస్ట్‌లో ఆడుతోంది టెస్ట్ మ్యాచా లేక టి20నా అనే అనుమానం వచ్చేలా తొలి రోజు తొలి సెషన్ కూడా పూర్తి కాకముందే ఆ జట్టు ఆలౌటైంది. సుదీర్ఘ ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరైన ఇంగ్లీష్ జట్టు... కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ (6/32) ధాటికి కేవలం 20.4 ఓవర్లలో 58 పరుగులకే కుప్పకూలింది. ఒవర్టన్ (25 బంతుల్లో 33 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) చివర్లో ధాటిగా ఆడటంతో ఆ మాత్రం స్కోరైనా సాధించింది. కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌల్ట్‌కు తోడు టిమ్ సౌథీ (4/25) నిప్పులు చెరగడంతో ఐదుగురు ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. కివీస్‌పై ఇంగ్లండ్‌కు ఇదే అత్యల్ప స్కోరు. ఓవరాల్‌గా టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్‌కు ఇది ఆరో అత్యల్పం. ఈడెన్ పార్క్ (ఆక్లాండ్) వేదికగా గురువారం ప్రారంభమైన డే–నైట్ టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 94 నిమిషాల్లోనే ముగిసింది. కివీస్ పేసర్లు బౌల్ట్, సౌథీ ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. వీరిద్దరి ధాటికి ఓ దశలో 27 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు టెస్టు చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదు చేసేలా కనిపించినా... చివరి వికెట్‌కు ఒవర్టన్, అండర్సన్ 31 పరుగులు జోడించి కాస్త పరువు నిలిపారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసి... తొలి ఇన్నింగ్స్‌లో 117 పరుగుల ఆధిక్యం సాధించింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (91 బ్యాటింగ్; 10 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపించాడు. అతనితో పాటు నికోల్స్ (24 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. ప్రత్యర్థి బౌలర్లలో అండర్సన్ 2, బ్రాడ్ ఓ వికెట్ పడగొట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 6 పరుగుల వద్ద సీనియర్ బ్యాట్స్‌మన్ అలిస్టర్ కుక్ (5) వికెట్ కోల్పోయింది. అక్కడి నుంచి ప్రారంభమైన వికెట్ల పతనం ఏ దశలోనూ ఆగలేదు. ఆ తర్వాత కెప్టెన్ జో రూట్ (0)ఖాతా తెరవకుండానే వెనుదిరగగా... మలాన్ (2), స్టోన్‌మన్ (11) అతన్ని అనుసరించారు. ఆరు నెలల తర్వాత టెస్టు క్రికెట్‌లో పునరాగమనం చేసిన ఆల్‌రౌండర్ స్టోక్స్ (0), వికెట్ కీపర్ బెయిర్‌స్టో (0), మొయిన్ అలీ (0)లు కూడా ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. టెయిలెండర్లు వోక్స్ (5), బ్రాడ్ (0) అవుటైనా... అండర్సన్ (1)తో కలిసి ఒవర్టన్ జట్టు స్కోరు 50 పరుగులు దాటించాడు.


రూట్ క్లీన్‌బౌల్డ్

**ఇద్దరు బౌలర్లు మాత్రమే బౌలింగ్ చేసి ప్రత్యర్థిని ఆలౌట్ చేయడం 1994 (లంకపై అక్రమ్, వకార్) తర్వాత ఇదే తొలిసారి. న్యూజిలాండ్ తరఫున ఇదే మొదటి సారి.**

**6/32 బౌల్ట్ కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన.**

### 400 వికెట్ల క్లబ్‌లో బ్రాడ్....



**టె**స్ట్ క్రికెట్ చరిత్రలో 400 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ స్థానం దక్కించుకున్నాడు. 115వ టెస్ట్ ఆడుతోన్న ఈ ఇంగ్లీష్ బౌలర్ కివీస్ బ్యాట్స్‌మన్ టామ్ లాథమ్ వికెట్ పడగొట్టి అందరికంటే పిన్న వయసు (31 ఏళ్ల 271 రోజులు)లో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అండర్సన్ (525) తర్వాత 400 వికెట్ల మైలురాయిని దాటిన రెండో ఇంగ్లండ్ బౌలర్‌గా గుర్తింపు పొందిన బ్రాడ్...ఓవరాల్‌గా ఈ జాబితాలో 15వ బౌలర్.

**ఇంగ్లండ్ టెస్టు చరిత్రలో ఇది (58) ఆరో అత్యల్ప స్కోరు కాగా, ఆ జట్టు ఇన్నింగ్స్‌లో ఐదుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్ కావడం 1976 తర్వాత ఇదే మొదటిసారి కావడం విశేషం. ఎదుర్కొన్న ఓవర్ల ప్రకారం చూస్తే ఈ ఇన్నింగ్స్ (20.4 ఓవర్లు) ఇంగ్లండ్‌కు మూడో అతి చెత్త ప్రదర్శన. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో మొదటి 9 వికెట్లకు 27 పరుగులు జోడిస్తే... చివరి వికెట్‌కు 31 పరుగులు జత చేసింది.**

# షమీకి ఊరట

**అనుకూలంగా ఏసీయూ నివేదిక ● బీసీసీఐ కాంట్రాక్ట్‌లో చోటు**



**ముంబై:** భారత పేస్ బౌలర్ మొహమ్మద్ షమీకి ఎట్టకేలకు కాస్త సాంత్వన దక్కింది. భార్య చేసిన గృహ హింస ఆరోపణలు, క్రిమినల్ కేసులు, కాంట్రాక్ట్ నిలిపివేతలతో పాటు ఫిక్సింగ్ తరహా వివాదంతో గత రెండు వారాలుగా ఉక్కిరిబిక్కిరవుతున్న అతనికి కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం లభించింది. షమీని వార్షిక కాంట్రాక్ట్ జాబితాలో చేర్చాలని బీసీసీఐ గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బోర్డు ఒక ప్రకటన చేసింది. దీనికి తోడు బీసీసీఐ అవినీతి వ్యతిరేక విభాగం (ఏసీయూ) హెడ్ నీరజ్ కుమార్ కూడా తన విచారణలో షమీకి అనుకూలంగా నివేదిక ఇచ్చారు. షమీ భార్య హసీన్ జహాన్ చేసిన ఆరోపణల ప్రకారం షమీ దుబాయ్‌లో రెండు రోజులు గడపడం... పాక్ మహిళ అలీష్బా, ఇంగ్లండ్‌కు చెందిన మొహమ్మద్ భాయ్‌లతో ఉన్న సంబంధం గురించి తేల్చాలంటూ క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) నీరజ్‌ను కోరిన విషయం తెలిసిందే. ఈ విషయంలో షమీని అనుమానించేందుకు ఏమీ లేదని నివేదికలో ఉన్నట్లు సమాచారం. 'బీసీసీఐ యాంటీ కరప్షన్ కోడ్ ప్రకారం ఇక ముందు షమీపై ఎలాంటి చర్య తీసుకోరాదని సీఓఏ భావిస్తోంది. ఇదే కారణంగా బోర్డు షమీకి కాంట్రాక్ట్ అందజేస్తోంది' అని బీసీసీఐ స్పష్టం చేసింది. షమీకి గ్రేడ్ 'బి' కాంట్రాక్ట్ దక్కింది. దీని ప్రకారం అతనికి ఏడాదికి రూ. 3 కోట్లు లభిస్తాయి. తాజా పరిణామంతో షమీ ఐపీఎల్ ఆడేందుకు మార్గం సుగమమైంది. ఆటపరంగా అతనికి ప్రస్తుతానికి సమస్య తప్పినా... మరో వైపు భార్య ఫిర్యాదుపై నమోదు చేసిన కేసుల విచారణ మాత్రం కొనసాగుతుంది.

> ఇది నాకో గొప్ప విజయం. మిగతా ఆరోపణల నుంచి కూడా నిర్దోషిగా బయటపడతా. నా వ్యక్తిత్వం, దేశభక్తిని శంకించడంతో వేదనకు గురయ్యా. బీసీసీఐ విచారణపై పూర్తి నమ్మకముంచా. 10–15 రోజులుగా తీవ్ర ఒత్తిడి అనుభవించా. నిర్దోషిగా ప్రకటించడంతో స్థైర్యం పెరిగింది. మళ్లీ మైదానంలో దిగేందుకు ప్రేరణగా నిలిచింది. నా కోపాన్నంతా సానుకూల ధోరణితో ఆటలో చూపిస్తా. ఇకపై నా బౌలింగ్ గురించే మాట్లాడుకునేలా చేస్తా. నేనే తప్పు చేయలేదని తెలుసు. బీసీసీఐకి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే
> – మొహమ్మద్ షమీ

### 'సూపర్‌కింగ్స్' బ్యాక్



**రెండేళ్ల నిషేధం ముగిసిన తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్ మళ్లీ ఐపీఎల్ బరిలోకి దిగుతోంది. జట్టు తొలి ప్రాక్టీస్ సెషన్ గురువారం జరిగింది. ఇందులో విదేశీ క్రికెటర్లు మినహా కీలక ఆటగాళ్లంతా హాజరయ్యారు. ఏప్రిల్ 10న సొంతగడ్డపై చెన్నై తొలిమ్యాచ్ కోల్‌కతాతో ఆడుతుంది. ప్రాక్టీస్ సందర్భంగా జట్టు యజమాని ఎన్.శ్రీనివాసన్‌తో ముచ్చటిస్తున్న కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని.**

# మళ్లీ ఓడిన భారత మహిళలు

- తొలి టి20లో 6 వికెట్లతో ఆసీస్ గెలుపు
- స్మృతి వేగవంతమైన అర్ధశతకం వృథా

**ముంబై:** ఫార్మాట్ మారినా భారత మహిళా క్రికెట్ జట్టు రాత మారలేదు. ఆస్ట్రేలియా చేతిలో వన్డేల్లో 0–3తో చిత్తయిన మన జట్టు... ఇప్పుడు టి20 ముక్కోణపు టోర్నీని కూడా పరాజయంతో ప్రారంభించింది. గురువారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్లతో భారత్‌పై సునాయాసంగా గెలుపొందింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 156 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఓపెనర్లు స్మృతి మంధాన (41 బంతుల్లో 67; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిథాలీ రాజ్ (18) శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు వీరు 9.3 ఓవర్లలోనే 72 పరుగులు జోడించారు. ముఖ్యంగా మైదానం నలువైపులా షాట్లు కొట్టిన స్మృతిమంధాన 30 బంతుల్లోనే అర్ధశతకం అందుకుంది. మరో ఎండ్‌లో మిథాలీ అవుటైనా ఆమె జోరు కొనసాగించింది. టి20ల్లో భారత్ తరపున వేగవంతమైన అర్ధశతకం, అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన మంధాన 13వ ఓవర్లో గార్డ్‌నర్ (2/21) బౌలింగ్‌లో అవుటైంది. తర్వాత వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (13), జెమీమా (1) విఫలమవడంతో రన్‌రేట్‌పై ప్రభావం పడింది. వేదా కృష్ణమూర్తి (10 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్), అనూజ పాటిల్ (21 బంతుల్లో 35; 6 ఫోర్లు, 1 సిక్స్) చివర్లో బ్యాట్ ఝుళిపించారు. లక్ష్య ఛేదనలో భారత పేసర్ జులన్ గోస్వామి (3/30) ధాటికి ఆసీస్ 29 పరుగులకే ఓపెనర్ అలీసా హీలీ (4), గార్డ్‌నర్ (15)ల వికెట్లు కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ మూనీ (32 బంతుల్లో 45; 8 ఫోర్లు), విలానీ (33 బంతుల్లో 39; 4 ఫోర్లు) మూడో వికెట్‌కు 79 పరుగులు జోడించి ఆదుకున్నారు. లానింగ్ (25 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆసీస్ మరో 11 బంతులు ఉండగానే విజయం సాధించింది. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌తో తలపడుతుంది.


స్మృతి

# ఎల్గర్ అజేయ శతకం

**రాణించిన డివిలియర్స్ ● దక్షిణాఫ్రికా 266/8**



**కేప్‌టౌన్:** ఆధిపత్యం చేతులు మారుతూ దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు గురువారం ఆసక్తికరంగా ప్రారంభమైంది. ఇక్కడి న్యూలాండ్స్ మైదానంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీ జట్టు... ఓపెనర్ డీన్ ఎల్గర్ (253 బంతుల్లో 121 బ్యాటింగ్; 17 ఫోర్లు, 1 సిక్స్) శతకం, స్టార్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ (95 బంతుల్లో 64; 10 ఫోర్లు) అర్ధ శతకాలతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 266/8తో నిలిచింది. మరో ఓపెనర్ మార్క్‌రమ్ (0) ఖాతా తెరవకుండానే వెనుదిరిగినా... హషీమ్ ఆమ్లా (31) తోడుగా రెండో వికెట్‌కు 86 పరుగులు, 3వ వికెట్‌కు డివిలియర్స్‌తో కలిసి 128 పరుగులు జత చేశాడు. దీంతో ప్రొటీస్ ఒక దశలో 220/2తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. అయితే... డివిలియర్స్ సహా కెప్టెన్ డు ప్లెసిస్ (5), బవుమా (1), డికాక్ (3) వికెట్లు పడగొట్టిన పేసర్ కమిన్స్ (4/64) ప్రత్యర్థిని కట్టడి చేశాడు. ప్రస్తుతం ఎల్గర్‌కు తోడుగా రబడ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. హాజల్‌వుడ్ (2/72)కు రెండు వికెట్లు దక్కాయి.

## తిరువనంతపురంలోనే వన్డే

**తిరువనంతపురం:** కొచ్చిలోని నెహ్రూ అంతర్జాతీయ స్టేడియంలో వన్డే నిర్వహణపై తలెత్తిన వివాదం ముగిసింది. భారత్, వెస్టిండీస్‌ల మధ్య నవంబర్ 1న జరగాల్సిన వన్డేను తిరువనంతపురంలోని కేరళ క్రికెట్ సంఘం (కేసీఏ) స్టేడియంలోనే నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేసీఏ ఉన్నతాధికారులతో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి ఎ.సి.మొయిదీన్ సమావేశమై వివాదాన్ని ముగించారు.

## తొలి రౌండ్‌లోనే సెరెనా ఔట్

**మయామి:** అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్‌కు మయామి ఓపెన్ టోర్నీ తొలిరౌండ్‌లో చుక్కెదురైంది. జపాన్ క్రీడాకారిణి నవొమి ఒసాక 6–3, 6–2తో సెరెనాపై విజయం సాధించింది. ఒసాక కేవలం గంటా 17 నిమిషాల్లో సెరెనా ఆటకట్టించింది. అమెరికా హార్డ్‌కోర్ట్ చాంపియన్‌షిప్‌లలో సెరెనా మొదటి రౌండ్లోనే ఓడటం 21 ఏళ్లలో ఇదే తొలిసారి.

# సౌమ్యజిత్‌పై అత్యాచార ఆరోపణలు!

- ఫిర్యాదు చేసిన 18 ఏళ్ల బాలిక
- కామన్వెల్త్ గేమ్స్ నుంచి ఔట్

**కోల్‌కతా:** ప్రముఖ టేబుల్ టెన్నిస్ ఆటగాడు, ఒలింపియన్ సౌమ్యజిత్ ఘోష్ పెను వివాదంలో చిక్కుకున్నాడు. మూడేళ్ల క్రితం తనపై ఘోష్ అత్యాచారానికి పాల్పడ్డాడని 18 ఏళ్ల అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పట్లో తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికదాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లిపై ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో విసుగెత్తి పోలీసులను ఆశ్రయించినట్లు బాధితురాలు చెప్పింది. సౌమ్యజిత్ ఘోష్‌పై అత్యాచారం (ఐపీసీ 376 సెక్షన్), మోసం (417 సెక్షన్), మహిళ అనుమతి లేకుండా గర్భస్రావం చేయించడం (313 సెక్షన్), మైనర్లపై లైంగికదాడి కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ సౌమ్యజిత్‌ను కామన్వెల్త్‌కు వెళ్లే బృందం నుంచి తప్పించింది.

బెంగాల్‌కు చెందిన 24 ఏళ్ల సౌమ్యజిత్ 2013లో జాతీయ చాంపియన్‌గా నిలిచాడు. అదే ఏడాది బ్రెజిల్ ఓపెన్ నెగ్గిన అతను 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో సింగిల్స్, డబుల్స్‌లో క్వార్టర్స్ చేరాడు. రెండుసార్లు (2012, 2016) ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. సౌమ్యజిత్‌కు అర్జున అవార్డు కూడా దక్కింది.

ప్రస్తుతం జర్మనీలో శిక్షణ పొందుతున్న సౌమ్యజిత్ ఈ ఆరోపణల్ని కొట్టిపారేశాడు. 'ఆమె నాకు బాగా తెలుసు. ఆ అమ్మాయి తల్లిదండ్రులతోనూ నాకు సత్సంబంధాలున్నాయి. మేమిద్దరం కలిసున్నాం. అయితే కెరీర్ కోసం ఆమె నుంచి దూరమవుతున్నట్లు చెప్పా. కానీ ఏడాదిన్నరగా ఆమె బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతోందని' సౌమ్యజిత్ వివరణ ఇచ్చాడు.



# బ్యాంకులకు మరో కంపెనీ టోకరా

- ఈసారి హైదరాబాద్ కంపెనీ
- యూనియన్ బ్యాంకుకు రూ.313 కోట్ల టోపీ
- అధికారుల ఫిర్యాదుతో కూపీ లాగిన సీబీఐ
- మరో 8 బ్యాంకుల నుంచి రూ.1,394 రుణాలు

**సాక్షి, హైదరాబాద్:** విజయ్ మాల్యా, నీరవ్ మోదీ మోసాలు మరిచిపోక ముందే హైదరాబాద్‌లోని మరో కంపెనీ బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టింది. బంజారాహిల్స్ కేంద్రంగా కార్యాలయం ఏర్పాటు చేసి.. రోడ్డు నిర్మాణాలు, నీటి పారుదల ప్రాజెక్టులు, భవన నిర్మాణాల పనులు చేసే ఓ ప్రైవేట్ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.313 కోట్లు టోకరా పెట్టింది. ఈ వ్యవహారంపై ఆ బ్యాంక్ సీబీఐకి ఫిర్యాదు చేసింది. అధికారులు కేసు నమోదు చేసి సోదాలు చేస్తుండటంతో కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. కేవలం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే కాకుండా మరో 8 బ్యాంకుల నుంచి కూడా ఆ కంపెనీ రూ.1,394 కోట్ల రుణాలుగా తీసుకొని చెల్లించలేదన్న సంగతి బయటపడింది. 2012 జూన్ నుంచి ఈ బ్యాంకులకు రుణాలు చెల్లించకుండా.. కొన్ని ప్రైవేట్ బ్యాంకుల ద్వారా లావాదేవీలు సాగిస్తున్నట్టు సీబీఐ విచారణలో బయటపడింది. ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నామని, కంపెనీ పేరు, తదితర వివరాలు త్వరలో వెల్లడిస్తామని సీబీఐ వర్గాలు తెలిపాయి.

# రాజకీయాల్లోకి ఐపీఎస్ లక్ష్మీనారాయణ!

- స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన సీబీఐ మాజీ జేడీ
- బీజేపీలో చేరవచ్చని భావిస్తున్న తోటి అధికారులు



**సాక్షి, హైదరాబాద్:** సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, మహారాష్ట్ర అదనపు డీజీపీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి రాబోతున్నారా? ఇందుకోసం తన ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) చేయనున్నారా? ఈ ప్రశ్నలకు ఔననే సమాధానాలే వస్తున్నాయి. లక్ష్మీనారాయణ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకునేందుకు గురువారం మహారాష్ట్ర డీజీపీ నుంచి అనుమతి పొందినట్టు తెలిసింది. ఆయన తన పదవీ విరమణ లేఖను ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా అందజేసినట్టు లక్ష్మీనారాయణ సన్నిహితులు చెబుతున్నారు. త్వరలోనే రాజకీయాల్లోకి వస్తారని పేర్కొంటున్నారు.

**మహారాష్ట్ర కేడర్ నుంచి..**

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన లక్ష్మీనారాయణ 1990లో ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఆయన ఆ రాష్ట్రంలో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఎస్పీగా, సీబీఐ హైదరాబాద్ రేంజ్ జాయింట్ డైరెక్టర్‌గా, థానే జాయింట్ కమిషనర్‌గా పనిచేశారు. ప్రస్తుతం పదోన్నతి పొంది మహారాష్ట్ర పోలీసు శాఖ అదనపు డీజీపీగా పనిచేస్తున్నారు. తాజాగా ఈ హోదాలో వీఆర్ఎస్ తీసుకుంటున్నారు. అటు మహారాష్ట్ర కేడర్‌తోపాటు ఇటు ఏపీ, తెలంగాణ క్యాడర్లలో ఉన్న ఐపీఎస్‌లలో జరుగుతున్న చర్చను బట్టి... లక్ష్మీనారాయణ బీజేపీలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. లక్ష్మీనారాయణ స్నేహితులు కొందరు బీజేపీలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని ఆయన చిన్ననాటి స్నేహితులు మాత్రం ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా లక్ష్మీనారాయణ కొత్త రాజకీయ పార్టీ పెడతారని అంటున్నారు. గుంటూరుకు చెందిన లక్ష్మీనారాయణ స్నేహితుడొకరు మాత్రం ఆయన ఏపీకి ప్రత్యేక హోదా కోసం పవన్ కల్యాణ్‌తో జతకడతారని, త్వరలోనే జనసేన పార్టీలో చేరే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. మొత్తంగా లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వస్తారని చెబుతున్నారు. దీనిపై మీడియా వర్గాలు లక్ష్మీనారాయణను సంప్రదించగా... తాను వీఆర్ఎస్ తీసుకుంటున్నది నిజమేనని, తన భవిష్యత్ కార్యాచరణను త్వరలో వెల్లడిస్తానని పేర్కొన్నారు.

# పెట్టుబడి పథకం.. ‘రైతుబంధు’

- పేరు ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి వెల్లడి
- పథకంపై బ్యాంకు అధికారులతో సమావేశం




**సాక్షి, హైదరాబాద్:** రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పెట్టుబడి పథకానికి ‘రైతుబంధు’అని నామకరణం చేసింది. గతంలో దీని పేరు రైతులక్ష్మి పథకంగా ప్రచారం జరిగినా, చివరకు రైతుబంధు పేరుని సీఎం ఖరారు చేశారని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి వెల్లడించారు. రైతుబంధు పథకంపై బ్యాంకు అధికారులతో గురువారం ఆయన సమావేశం నిర్వహిచారు. ప్రతి రైతుకు సాగు భూమి అంతటికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు. గతంలో పహాణిలో ఉన్న అన్ని అంశాలు ఇప్పుడు భూ రికార్డుల్లో సమగ్రంగా పొందుపరిచినట్లు చెప్పారు. ప్రతి ఎకరం భూమికి ఈ పథకం ద్వారా రైతులకు సహకారం అందాలని, తద్వారా వ్యవసాయ ఉత్పత్తి పెంపొందాలనేదే సీఎం లక్ష్యమన్నారు. రైతుబంధు పథకానికి సంబంధించిన పోర్టల్‌లో రైతుకు సంబంధించిన సమాచారమంతా అందుబాటులో ఉంచుతామన్నారు. ఆ భూమి వివరాలు తహసీల్దార్ సంతకాలతో ఎన్ఐసీ పొందుపరుస్తుందన్నారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ గుర్తించిన మండల స్థాయి నోడల్ బ్యాంకు ద్వారా చెక్కుల పంపిణీ చేపడతామన్నారు. ఈ పథకాన్ని వ్యవసాయ శాఖ, బ్యాంకు అధికారులు సవాల్‌గా తీసుకుని సమన్వయంతో విజయవంతం చేయాలని కోరారు. సాగు ప్రారంభానికి ముందే రైతులకు చెక్కుల పంపిణీ పూర్తవ్వాలని చెప్పారు. చెక్కుల పంపిణీలో ఎలాంటి పక్షపాతం లేకుండా అక్షర క్రమానుసారంగా గ్రామాలకు చెక్కుల పంపిణీ చేస్తామన్నారు. ఒకే రైతుకు వివిధ గ్రామాల్లో రెండు అంత కన్నా ఎక్కువ పాసు పుస్తకాలు ఉండే అంశాలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. బ్యాంకు అధికారులు చెప్పిన సమస్యలను దృష్టిలో ఉంచుకుని క్షేత్ర స్థాయిలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జిల్లా కలెక్టర్ నాయకత్వంలో పనిచేయాలన్నారు. బ్యాంకులు ఎక్కడి నుంచి చెక్కులు అందిస్తే అక్కడి నుంచి తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. చెక్కుపైన పథకం పేరు, లబ్ధిదారుని పేరు, పాసు పుస్తకం నంబర్, నగదు మొత్తం, గ్రామం పేరు ఉంటాయని తెలిపారు.

- మహిళా శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్–1 సూపర్‌వైజర్ / గ్రేడ్–1 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టుల దరఖాస్తుల్లో కొంతమంది అభ్యర్థులు తప్పుడు వివరాలు ఇచ్చారని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. అభ్యర్థులు ఈనెల 24 నుంచి 27వరకు పొరపాట్లను సవరించు కోవచ్చని పేర్కొంది.



Published and Printed by K. Ramachandra Murthy, Editorial Director on behalf of Jagati Publications Limited, Published at Jagati Publications Limited, Survey No 1612, Arjalabai Village & Mandal, Nalgonda Dist – 508 001, T.G., and Printed at Jagati Publications Limited, Survey No 1612, Arjalabai Village & Mandal, Nalgonda Dist – 508 001, T.G., Editor: V. Murali, Phone No. 08682 248277, 248311, Fax No. 08682 247911. RNI Regn No. TELTEL/2008/23792

సాక్షి ఫ్యామిలీ
నల్లగొండ
శుక్రవారం, 23-3-2018



సైన్యంలో
ఎంతోమంది సైనికులు ఉంటారు.
ప్రతి సైనికుడూ గొప్పవాడే.
కానీ.. ఒక్కోసారి..
'ఈ సైనికుడు లేకపోతే..
సైన్యమే లేదు' అనిపించేలా ఒకడుంటాడు!
సైన్యానికే సైనికుడతడు.
అలాంటి సైనికుడే కెప్టెన్ హర్భజన్.

● కెప్టెన్ హర్భజన్ సింగ్

పునర్దర్శనం

# ఆయ్ హాయ్.. ఆయ్ హోయ్

ఏప్రిల్ ఆరున విడుదలౌతున్న బాలీవుడ్ చిత్రం 'బ్లాక్‌మెయిల్'లో ఊర్మిళ కనిపించబోతున్నారు. అయితే, సుమారు పదేళ్ల తర్వాత స్క్రీన్ మీదకు వస్తున్న ఊర్మిళ ఆ చిత్రంలోని ఒక ఐటమ్ సాంగ్‌కు మాత్రమే పరిమితం అవుతున్నారు! మనసు చివుక్కుమనిపించే విషయమే ఇది. 'ఆయ్ హాయ్, ఆయ్ హోయ్..' అంటూ పావనీ పాండే గొంతులోంచి ప్రారంభమయ్యే ఈ పాటలో ఊర్మిళ అచ్చు.. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎలాగైతే ఉన్నారో, అలాగే ఉన్నారు! ఆ కళ్లు, హొయలు, అభినయం ఏ మాత్రం ఛేంజ్ కాలేదు. 'బ్లాక్ మెయిల్' చిత్రాన్ని అభినయ్ దేవ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ ఐటమ్ సాంగ్‌కు ఊర్మిళనే ఎంచుకోడానికి ఆయన స్క్రీన్‌ప్లే ఆయనకుంది. పదేళ్ల అజ్ఞాతం తర్వాత దర్శనం ఇచ్చే ఒక స్టార్ క్యారెక్టర్ ఈ మూవీలో ఉంటుంది. ఊర్మిళ తప్ప ఇంకెవరూ ఈ పాత్రకు సరిపోరని దేవ్ ముందే డిసైడ్ అయిపోయి, ఆమెను ఒప్పించారట. రామ్‌గోపాల్‌వర్మ 'రంగీలా'తో వెలుగులోకి వచ్చిన ఊర్మిళ తొంభైలలో పెద్ద స్టార్. ఇప్పుడీ చిత్రంతో ఆమె మళ్లీ తన పూర్వపు అభిమానుల హృదయాలను ఊపిరితో నింపబోతున్నారు. 'బ్లాక్‌మెయిల్' చిత్రంలో ఇర్ఫాన్ ఖాన్, కీర్తీ కుల్హరి నటిస్తున్నారు. ఇదొక క్వర్కీ కామెడీ. కడుపు చెక్కలే. ఆ చెక్కల మధ్య బ్రేక్‌గా ఊర్మిళ వచ్చి పోతారు.



● ఊర్మిళ

# సైన్యానికే సైనికుడు

**సమర వీరుడు భగత్‌సింగ్ వర్ధంతి సందర్భంగా ఓ అమర వీరుడి జ్ఞాపకాలు.**

అది సిక్కిం రాష్ట్రంలోని నాథులా కనుమ. ఇండో–చైనా సరిహద్దులో ఉన్న నాలుగు మీటింగ్ పాయింట్‌లలో ఒకటి. రెండు దేశాల సైనికులు జాతీయ జెండాలను గౌరవించే ఫ్లాగ్‌మీట్‌లో రెండు దేశాల సైనికులు, అధికారులు ఉన్నారు. భారత్ వైపు ఒక ఖాళీ కుర్చీ కూడా ఉంది. ఆ కుర్చీలో అధికారి ఉన్నట్లే, సైనిక వందనం చేస్తున్నారు. అది గౌరవ కెప్టెన్ హర్భజన్ సింగ్‌ది. హర్భజన్ జనం మధ్య లేడు, కానీ జనం మనసులో ఉన్నాడు. సైనికులు రోజూ హర్భజన్ బూట్లు పాలిష్ చేస్తారు, బెడ్ షీట్ మారుస్తారు. కెప్టెన్ గది బయట సెంట్రీగా ఒక సిపాయి డ్యూటీ చేస్తాడు. జానపద కథలా ఉన్నప్పటికీ ఇది నిజం. ఈ క్రమం 1968 నుంచి అతడి నార్మల్ రిటైర్‌మెంట్ వయసు వరకు జరిగింది. ఇంతకీ కెప్టెన్ హర్భజన్ సింగ్ ఎవరు?

### యువరక్తం ఉరుకులు

హర్భజన్ సింగ్‌ది పంజాబ్, కపుర్తలా జిల్లాలోని బ్రౌన్‌దాల్ గ్రామం. సైన్యంలో ఉద్యోగం అంటే ఉత్తేజం, దేశం కోసం పనిచేయడాన్ని హీరోయిజం గా భావించేవాడు. 1956లో పంజాబ్ రెజిమెంట్ 23వ బెటాలియన్‌లో చేరాడు. సిక్కుల ధైర్యంతోపాటు హర్భజన్‌కి దేశభక్తీ ఎక్కువే. చైనా సరిహద్దు అప్పట్లో సెన్సిటివ్ జోన్ కావడం కూడా అతడి అంకిత భావానికి ఒక కారణం కావచ్చు. 'దేశం కోసమే బతుకుతాను, దేశం కోసమే చస్తాను. వీర మరణమే సైనికుడికి గౌరవం' అనేవాడు. క్లిష్టమైన బాధ్యతలను ఇష్టంగా తలకెత్తుకునేవాడు. అప్పటికి అతడికి 27 ఏళ్లు. ఇరుదేశాల సైనికుల మధ్య చిన్నపాటి ఘర్షణ తలెత్తింది. ఏ క్షణమైనా యుద్ధం మొదలయ్యేలా ఉంది! చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నాయి.

### యుద్ధానికి పరుగులు

పర్వత సానువుల్లో ఇరుకైన రాళ్లబాటలో యుద్ధ సామగ్రి, ఆహారాన్ని తరలించడం అంటే మాటలు కాదు. యుద్ధం చేయడం కంటే కష్టం. సైనికులు వార్‌మూడ్‌లోకి వచ్చేశారు. బృందాలుగా విడిపోయి ఒక్కొక్క పాయింట్‌లో మాటు వేశారు. కెప్టెన్ అన్ని స్థావరాలనూ పర్యవేక్షిస్తున్నాడు. ఎక్కడో సందేహం. ఈ సామగ్రితో యుద్ధానికి దిగగలమా? వాకీటాకీలో బేస్ క్యాంపుకు లైన్ కలిపాడు. అక్కడ సామగ్రి ఉంది, అది చేరడానికి అనువైన వాతావరణం లేదు. రాళ్లలో వాహనం ఎక్కడ ఆగిపోతుందో ఊహించలేం. టుకు కనుమ నుంచి డోంగ్‌చుయి కనుమకు చేర్చాలి సామగ్రిని. ''నేను చేరుస్తాను'' ముందుకొచ్చాడు హర్భజన్.

### అంతుచిక్కని జాడలు

మిలటరీ వెహికల్ పది కిలోమీటర్ల దూరం వెళ్లేటప్పటికి వాకీటాకీలో 'వాహనం నడిచే చప్పుడు వినిపిస్తోంది. శత్రువుకి సంకేతాలందే ప్రమాదం ఉంది' అని అలర్ట్ వచ్చింది. అంతే... వాహనం నుంచి వస్తువులను దించాడు. మ్యూల్స్ (హిమాలయాల సానువుల్లో ఉండే పొట్టి గుర్రాలు)ను తోలుకొచ్చి వాటి మీద పేర్చాడు. దాదాపుగా ఏడాదంతా మంచుతో కప్పేసి ఉండే ఆ నేల, కాలు పెడితే జారడానికి సిద్ధంగా ఉంటుంది. అది అక్టోబర్ నెల. వర్షం కురిసిన నేల చిత్తడిగా ఉంది. హిమాలయాలలో కురిసిన వర్షంతో నదిపాయలు నిండుగా హోరెత్తుతూ ప్రవహిస్తున్నాయి. హర్భజన్ కాలు పట్టుతప్పి జారిందో, లేక అతడే నీళ్లను అంచనా వేయలేకపోయాడో.. చెప్పడానికి అతడి పక్కన అప్పుడు ఎవరూ లేరు. హర్భజన్ మాత్రం గమ్యం చేరలేదు. అతడి కోసం మూడు రోజులు గాలించిన తరవాత దేహం దొరికింది. 'దేశం కోసం మరణించడమే సైనికుడికి గౌరవం' అతడి మాటలు అందరికీ చెవుల్లో వినిపిస్తున్నాయి. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు తోటి సైనికులు.



● హర్భజన్ సింగ్ స్మారక మందిరం



● స్మారక మందిరం ఉన్న నాథులా కనుమ

### గర్వించే జ్ఞాపకాలు

కెప్టెన్ హర్భజన్ సింగ్ స్మారక భవనాన్ని సైనికులు దేవాలయంగా భావిస్తారు. నాథులా పాస్‌లో పోస్టింగ్ వచ్చిన వాళ్లు, అక్కడికి వెళ్లిన వెంటనే పై అధికారులకు రిపోర్ట్ చేయడానికంటే ముందు హర్భజన్ స్మారక మందిరానికి వెళ్లి సెల్యూట్ చేస్తారు. హర్భజన్‌తో కలిసి పని చేసిన వాళ్లకు అవి గర్వించే జ్ఞాపకాలు. వాళ్లు తమ తర్వాతి తరానికి ఆ జ్ఞాపకాలను అందిస్తూ వచ్చారు. సింగ్ భౌతికంగా లేకపోయినా తమ మధ్యే ఉన్నాడనే విశ్వాసం సైనికులకు ఉత్సాహాన్నిస్తోంది. అది నిజమా అబద్ధమా, తమ భ్రాంతి మాత్రమేనా అనే తర్కాన్ని పక్కన పెట్టి, దేశభక్తిని పెంపొందించే శక్తిగా హర్భజన్ సింగ్ స్మారకాన్ని గౌరవిస్తున్నారిప్పటికీ.

### డ్యూటీలో హర్భజన్ ఆత్మ!

హర్భజన్ జ్ఞాపకాలతోనే నిద్రపోవడంతోనో ఏమో అతడే కనిపిస్తున్నాడు తోటి సైనికులకు! మొదట్లో సింగ్ మీదున్న అభిమానం అనుకున్నారు. 'రాత్రి కలలో కనిపించి తనకు ఇష్టమైన ప్రదేశం నాథులా పాస్ నుంచి ఎక్కడికీ పోను, ఇక్కడే సమాధి కట్టమన్నాడ'ని ఓ రోజు ఒక మిత్రుడు చెప్పాడు. మరో రోజు.. హటాత్తుగా మెలకువ వచ్చి లేచారు బెటాలియన్ టీమ్. సింగ్ నిద్రలేపాడని, చైనా సరిహద్దు వెంట పెట్రోలింగ్ చేయమంటున్నాడని చెప్పారు. నిద్రలో చెప్పిన మాట పట్టుకుని పెట్రోలింగ్ చేయడం హాస్యాస్పదం అని తెలుసు. అయినా సరే, ఓ సారి వెళ్లొచ్చేద్దాం అనుకున్నారు.

కాకతాళీయమే కావచ్చు అది నిజంగా పెట్రోలింగ్ అవసరమైన సందర్భమే. సరిగ్గా అప్పుడే చైనా ఆర్మీ రెక్కీ నిర్వహించినట్లు ఆధారాలు దొరికాయి. సింగ్ ఇంకా డ్యూటీ చేస్తూనే ఉన్నాడనే అభిప్రాయం బలపడుతోంది అందరిలో. అవును, సింగ్ ఇంకా డ్యూటీ చేస్తూనే ఉన్నాడు... అని నమ్మింది ఇండియన్ ఆర్మీ. అతడు కోరినట్లే సింగ్ జ్ఞాపకార్థం సమాధిని, ఆ తర్వాత ఓ స్మారక మందిరాన్ని కూడా కట్టారు. అతడి జీతంగా చిన్న మొత్తాన్ని అతడి తల్లికి నెలా నెలా పంపించేవారు.

### యూనిఫామ్‌కు బెర్త్ బుకింగ్!

సైనికులకు ఏటా రెండు నెలలు సెలవు ఉంటుంది. అలా అతడి సెలవుకు సొంతూరికి వెళ్లడానికి ఏటా సెప్టెంబర్ 11వ తేదీ డిబ్రూఘర్ ఎక్స్‌ప్రెస్‌లో సింగ్ పేరుతో బెర్త్ బుక్కయ్యేది, 13వ తేదీకి సొంతూరు చేరేవి అతడి యూనిఫామ్, ఇతర వస్తువులు. వాటిని ఇద్దరు సైనికులు తీసుకెళ్లేవారు. సింగ్ వచ్చే రోజు (అతడి జ్ఞాపకాలు, వస్తువులు) ఆ ఊరిలో ఘనస్వాగతం పలికేవారు గ్రామస్థులు. రెండు నెలల తర్వాత సైనికులు వచ్చి సింగ్ ఫొటో, వస్తువులను తీసుకుని తిరిగి నాథులా పాస్‌కు వెళ్లేవారు. ప్రభుత్వం అతడికి ఇంతటి ప్రేమను పంచడంతోపాటు గౌరవపూర్వకంగా కెప్టెన్ హోదాను కూడా ఇచ్చింది. సిపాయిగా ఉన్నప్పుడు మరణించిన హర్భజన్ సింగ్ కెప్టెన్‌గా రిటైరయ్యాడు.

**- మంజీర**

చెట్టు నీడ

# దొంగతనం చేయని సొమ్ము

**'మర్యాదగా సొమ్ములు ఎక్కడున్నాయో చెప్పు' అని కత్తి తీశాడు దొంగ. 'నా చదువుకు అంతరాయం కలిగించకు, అక్కడ పెట్టెలో ఉన్నాయి చూడు' ఏమాత్రం ఉద్వేగపడకుండా చెప్పాడు సాధువు.**


ఒక సాధువు ఇంట్లో కూర్చుని మంత్రాలు ఏవో పఠిస్తున్నాడు. అప్పటికే బాగా రాత్రయింది. అయినా సాధువు లోతుగా పఠనంలో మునిగివున్నాడు. ఆ సమయంలో ఒక దొంగ ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ అలికిడికి సాధువు ఏకాగ్రత చెదిరింది. 'మర్యాదగా సొమ్ములు ఎక్కడున్నాయో చెప్పు' అని కత్తి తీశాడు దొంగ. 'నా చదువుకు అంతరాయం కలిగించకు, అక్కడ పెట్టెలో ఉన్నాయి చూడు' ఏమాత్రం ఉద్వేగపడకుండా చెప్పాడు సాధువు. సాధువు చెప్పినట్టే దొంగ పెట్టె దగ్గరికి వెళ్లాడు. 'అందులో కొన్ని నాకోసం ఉంచు, రేపు కొన్ని అవసరాలున్నాయి' అన్నాడు సాధువు. సాధువు చెప్పినట్టే కొన్ని ఉంచి, మరికొన్ని సొమ్ములు తీసుకుని బయటికి వెళ్లబోయాడు దొంగ. 'కనీసం సొమ్ములు తీసుకున్నందుకు ధన్యవాదాలు చెప్పే మర్యాదైనా పాటించవయ్యా' అన్నాడు సాధువు. దొంగ సిగ్గుపడ్డాడు. సాధువు చెప్పినట్టే 'కృతజ్ఞతలు' చెప్పి వెళ్లిపోయాడు. అయితే, ఆ రాత్రే ఆ దొంగను గస్తీ తిరుగుతున్న రక్షక భటులు పట్టుకున్నారు. తెల్లారి సాక్ష్యం తీసుకోవడం కోసం సాధువును పిలిపించారు. 'లేదు, ఈయన నా సొమ్ములు దొంగతనం చేయలేదు. ఆయన కొన్ని కావాలన్నాడు, నేను ఇచ్చాను. దానికి బదులుగా కృతజ్ఞతలు కూడా చెప్పాడు' అన్నాడు సాధువు. దాంతో, రక్షక భటులు దొంగను వదిలేశారు. ఆ తర్వాత ఆ దొంగ కూడా దొంగతనాన్ని వదిలేశాడు.

గుడ్ ఫుడ్

# బీపీకీ, షుగర్‌కీ

కీరదోసకాయను మనమందరమూ సలాడ్‌లాగా వాడతాం. పైగా ఇప్పుడు వేసవి కావడంతో దీని ఉపయోగం మరింత ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా దీన్ని సలాడ్‌లా వాడుకుంటారుగానీ నిజానికి కీరదోసతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో ఇవి కొన్ని.

- కీరదోసలో 90 శాతం నీరే ఉంటుంది. దాంతోపాటు ఖనిజలవణాలు కూడా చాలా ఎక్కువ. అందుకే ఒంట్లో నీటిపాళ్లు తగ్గి డీ–హైడ్రేషన్‌కు గురైనప్పుడు వాటిని తక్షణం భర్తీ చేయడానికి కీరదోస ముక్కలు తినడం ఉత్తమమైన మార్గం.
- కీరదోసలో పొటాషియమ్ పాళ్లు చాలా ఎక్కువ. హైబీపీ ఉన్నవారు క్రమం తప్పకుండా దీన్ని తీసుకుంటే అది రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.
- కీరదోసలో పీచు పాళ్లు చాలా ఎక్కువగా ఉండటం వల్ల అది దేహంలోకి చక్కెరను ఆలస్యంగా, నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తుంది. కాబట్టి డయాబెటిస్ రోగులకు మేలుచేస్తుంది.
- కీరదోసలో పీచుపదార్థాలు పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థను శుభ్రపరచడంతో పాటు జీర్ణశక్తికి దోహదపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.
- కీరదోసలో మేనిని నిగనిగలాడేలా చేసేందుకు ఉపయోగపడే మెగ్నీషియమ్ వంటి పోషకాలు చాలా ఎక్కువ. అందుకే దీన్ని సౌందర్యసాధనంగా కూడా వాడతారు.
- కీరదోసలోని యాంటీఆక్సిడెంట్స్ అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తాయి. కీరదోస ముఖ్యంగా మహిళల్లో రొమ్ముక్యాన్సర్లు, పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్లను నివారిస్తుంది.
- కీరదోసను మంచి డీ–టాక్సిఫైయింగ్ ఏజెంట్‌గా పేర్కొనవచ్చు. అది ఒంట్లోని అనేక విషపదార్థాలను బయటకు పంపుతుంది. కాలేయాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. మూత్రపిండాలపై పడే అదనపు భారాన్ని తొలగిస్తుంది.
- రక్తంలోని కొలెస్ట్రాల్ పాళ్లను అదుపులో ఉంచి, గుండెజబ్బులను నివారిస్తుంది.



న్యూస్



# పరిమళం తగ్గుతోంది!

ఇదివరకటి కాలంలో వసంతం వచ్చిందంటే చాలు, పూల వనాలు పరిసరాలను పరిమళ భరితం చేసేవి. ఇప్పటి కాలంలో వసంతమైతే వస్తోంది గాని, పూల వనాలు ఇదివరకటి స్థాయిలో పరిమళించడం లేదు. ప్రకృతి ధర్మసూత్రాలకు లోబడి వసంతంలో మొక్కలకు ఆకులు చిగురించి, పూలు పూస్తూనే ఉన్నా, పూల పరిమళంలోని గాఢత మాత్రం క్షీణిస్తూ వస్తోందని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్‌కు చెందిన బ్రిటిష్ శాస్త్రవేత్త డాక్టర్ రాబర్ట్ గర్లింగ్ చెబుతున్నారు. డీజిల్‌తో నడిచే వాహనాల నుంచి వెలువడే వాయువుల ప్రభావం వల్ల పూలలో పరిమళం తగ్గిపోతోందని ఆయన వెల్లడిస్తున్నారు. రాయల్ హార్టికల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశోధనలో వాయు కాలుష్యం ఫలితంగా పూల పరిమళం గణనీయంగా తగ్గిపోతున్నట్లు తేలింది. లావెండర్, డఫోడిల్స్, మల్లెలు, గులాబీలు వంటి పూల పరిమళం ఇదివరకటి కాలంలో చాలా దూరం నుంచే నాసికకు తెలిసేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఈ పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధన వివరాలను 'న్యూ సైంటిస్ట్' జర్నల్‌లో ప్రచురించారు.

## లవ్ డాక్టర్ — నన్నడగొద్దు ప్లీజ్


ప్రియదర్శిని రామ్
లవ్ డాక్టర్

హాయ్ అన్నయ్యా..! నేను సాయి అనే అబ్బాయిని లవ్ చేస్తున్నా. తను నాకంటే టూ ఇయర్స్ పెద్దవాడు. మొదట తనే ప్రపోజ్ చేశాడు. నేనంటే తనకి ప్రాణం. నాకోసం ఏమైనా చేస్తాడు. తనంటే నాకు చాలా ఇష్టం. కానీ మా నేపథ్యాలు వేరు. చిన్నప్పుడే మా డాడీ చనిపోయారు. మా మమ్మీ నన్ను చాలా కష్టపడి పెంచింది. ఆమెకు చెప్పకుండా నేను ఏ పనీ చేయను. అందుకే మా లవ్ మేటర్ మా మమ్మీకి చెప్పేశాను. మొదట్లో బాగా భయపడింది. కానీ సాయి నా మీద చూపించే కేరింగ్ చూశాక చాలా సంతోషించింది. కానీ ఇప్పుడు.. సాయి వాళ్ల పేరెంట్స్ మమ్మల్ని విడగొడతారేమోనని భయంగా ఉంది. అదే మాట సాయితో అంటే... 'అలా ఏం కాదు' అంటున్నాడు. 'ఆ అమ్మాయిని వదిలెయ్యకపోతే.. మేం చచ్చిపోతాం' అని వాళ్ల పేరెంట్స్ భయపెడితే పరిస్థితి ఏంటి అన్నయ్యా? సాయి లేకపోతే నేను బతకలేను. ఈ ఆలోచనలతో నిద్ర కూడా పట్టడం లేదు. సాయి మాత్రం 'అలా ఏం కాదు' అంటున్నాడు కానీ, ఒకవేళ అలానే జరిగితే ఏం చేస్తాడో చెప్పడంలేదు. చాలా భయమేస్తోంది అన్నయ్యా. మంచి సలహా ఇవ్వండి ప్లీజ్.

– సౌమ్య

నీ పేరే సౌమ్య.

సౌమ్యంగా ఉండు. వినయం.. సౌందర్యం.. ఉన్న నా బంగారు చెల్లెలివి.

'సార్, అమ్మాయిని చూడకుండానే.. పేరు చూసి, ఓ కోతలు కోస్తున్నారేంటి సార్?'

నీలూ.... నీకు బాహ్య సౌందర్యం ఒక్కటే కనబడుతుందా...?

'సార్ తెలుగులో మాట్లాడండి. బా.. హా.. యా.. సౌ.. అం.. దర్.. యం.. అని పెద్ద పెద్ద తెలుగు పదాలు వాడి లవర్స్‌ని కన్ఫ్యూజ్ చేస్తున్నారెందుకు సార్?'

నీకర్థమైందా నీలూ..?

'ఎస్.. నాకు తెలుసు సార్, బాహ్య సౌందర్యమంటే ఔట్‌సైడ్ బ్యూటీ. అంటే మనసుకు ఉన్న అందాన్ని గమనించకపోవడం. అర్థం చేసుకోకపోవడం. సౌమ్యమును మించిన అందం ఉండదు. దాన్ని మించిన మంచి మనసు ఉండదు. ఇదంతా మన లవ్ డాక్టర్... డిగ్రీ లేని మన లవ్ డాక్టర్.. అమ్మాయి మాటల్లో పసిగట్టి, మన దగ్గర మార్కులు కొట్టేస్తున్నారు. కదా సార్?'

అబ్బా..! యు ఆర్ వెరీ స్మార్ట్ నీలాంబరి. సౌమ్య..! నీలోని అందాన్ని చూసి ప్రేమించిన వాడు.. నిన్ను ఎప్పటికీ మోసం చేయడు. నిన్ను పోగొట్టుకుంటే, లైఫ్లో బిగ్గెస్ట్ మిస్టేక్ చేసిన వాడవుతాడు. సో బీ బ్రేవ్..!!

లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,
రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34.
lovedoctorram@sakshi.com

## సుడోకు

| | | | | | | | | |
|---|---|---|---|---|---|---|---|---|
| | 1 | | | 6 | | 4 | | 7 |
| | | 9 | | 7 | | | | |
| 5 | 4 | | | | | 6 | 2 | 8 |
| | 6 | | 7 | 3 | | | | 2 |
| | | 4 | 2 | | 1 | 7 | | |
| 2 | | | | 5 | 6 | | 3 | |
| 7 | 5 | 2 | | | | | 1 | 4 |
| | | | | 2 | | 5 | | |
| 1 | | 8 | | 4 | | | 7 | |

**నిబంధనలు:** ప్రతి వరుసలో 1 నుంచి 9 అంకెలు నింపండి (అడ్డంగా,నిలువుగా). ఒక వరుసలో ఒక అంకెను ఒకసారి మాత్రమే వాడాలి. ప్రతి 3X3 చదరం లోనూ 1 నుంచి 9 అంకెలు రావాలి.

**నిన్నటి జవాబు**

| | | | | | | | | |
|---|---|---|---|---|---|---|---|---|
| 2 | 9 | 6 | 8 | 5 | 1 | 7 | 3 | 4 |
| 4 | 1 | 8 | 3 | 7 | 6 | 9 | 2 | 5 |
| 5 | 3 | 7 | 4 | 9 | 2 | 8 | 6 | 1 |
| 6 | 7 | 9 | 2 | 1 | 8 | 4 | 5 | 3 |
| 1 | 8 | 4 | 6 | 3 | 5 | 2 | 7 | 9 |
| 3 | 2 | 5 | 7 | 4 | 9 | 1 | 8 | 6 |
| 9 | 6 | 2 | 1 | 8 | 3 | 5 | 4 | 7 |
| 8 | 4 | 1 | 5 | 6 | 7 | 3 | 9 | 2 |
| 7 | 5 | 3 | 9 | 2 | 4 | 6 | 1 | 8 |

## ఆర్.. ఆర్.. ఆర్... ఈజ్ ఆన్

కొంతకాలంగా ఆర్ ఆర్ ఆర్‌లు ముగ్గురూ కలిసి ఓ భారీ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారు అని ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి. సినిమాలో లుక్ టెస్ట్ కోసం లాస్ ఏంజెల్స్ కుడా వెళ్లారు. కానీ అఫీషియల్‌గా చెప్పట్లేదు.


రామ్‌చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్

ఫైనల్లీ ఈ సినిమా గురించి ఓ అఫీషియల్ ప్రకటన విడుదల చేశారు. ఇంతకీ ఈ ముగ్గురు 'ఆర్'లు ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజమౌళి, రామారావు (ఎన్టీఆర్), రామ్‌చరణ్. 'బాహుబలి' తర్వాత రాజమౌళి నెక్ట్స్ సినిమా ఏంటా? అని తెలుగు అభిమానులతో పాటు మొత్తం ఇండియన్ సినిమా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో క్రేజీ మల్టీస్టారర్‌కి శ్రీకారం చుట్టారు రాజమౌళి. ఈ భారీ ప్రాజెక్ట్‌ను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. ఇంతకీ 'ఆర్ ఆర్ ఆర్' అన్నది సినిమా టైటిలా లేక వర్కింగ్ టైటిలా తెలియాల్సి ఉంది.' 'ఏ అనౌన్స్‌మెంట్ కోసమైతే నవంబర్ 2017 నుంచి మీరంతా ఎదురు చూస్తున్నారో అది అఫీషియల్‌గా ప్రకటిస్తున్నాం. మాసీవ్ మల్టీస్టారర్ ఈజ్ ఆన్'' 'ఆర్ ఆర్ ఆర్ ఇది టైటిల్ మాత్రమే కాదు ది టైటాన్స్ కమింగ్ టుగెదర్'' అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్.. ఇద్దరూ బాక్సర్స్‌గా, అన్నదమ్ముల పాత్రల్లో కనిపిస్తార ని సమాచారం. అక్టోబర్‌లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందట. వచ్చే ఏడాది సమ్మర్‌కు రిలీజ్ అవుతుందని సమాచారం.

## ఒక్క సినిమా చేసి వెనక్కి వెళ్లిపోదామనుకున్నా

"కల్యాణ్ రామ్‌తో పదేళ్ల కిందట 'లక్ష్మీ కళ్యాణం' సినిమా చేశా. 'ఎంఎల్ఏ' చిత్రంలో మళ్లీ తనతో నటించడం నా పాత స్నేహితుణ్ని కలిసినట్లు అనిపించింది. ఎవరి వ్యక్తిగత జీవితాలు, సినిమాలతో బిజీగా ఉన్నాం. ఈ పదేళ్లలో ఓ పబ్లిక్ ఫంక్షన్‌లో ఇద్దరం కలిశామంతే. మధ్యలో ఎప్పుడూ కలవలేదు" అని కాజల్ అగర్వాల్ అన్నారు. కల్యాణ్ రామ్, కాజల్ జంటగా ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఎంఎల్ఏ'. టి.జి.విశ్వప్రసాద్ సమర్పణలో కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మించిన ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా కాజల్ పంచుకున్న విశేషాలు...


కాజల్

• ఆసక్తికరమైన సినిమాలు చూడాలని ప్రేక్షకులు కోరుకుంటారు. అందుకే.. ఓ నటిగా విభిన్నమైన పాత్రలు చేయాలనుకున్నా. కమర్షియల్ సినిమాలు, కొత్త తరహా సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నా. • 'ఎంఎల్ఏ'లో నాది ఎన్నారై అమ్మాయి పాత్ర. స్ట్రాంగ్ క్యారెక్టర్. నా పాత్రలో ఓ షేడ్ ఉంటుంది. నేనెందుకు అలా చేస్తుంటాననే విషయం ఇంటర్వెల్ వరకూ తెలియదు. దానికి కారణాలేంటి? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. • ఎంటర్‌టైనింగ్‌తో పాటు మంచి మెసేజ్ ఉన్న చిత్రమిది. కొత్తదనం ఉన్న సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నా. నా పాత్రలకు న్యాయం చేయడానికి సిన్సియర్‌గా కృషి చేస్తున్నాను. నేను చేస్తున్న సినిమాలు, పాత్రల పట్ల చాలా సంతోషంగా ఉన్నా. • 'లక్ష్మీ కల్యాణం' చేసేటప్పుడు 'ఒక సినిమా చేస్తే చాలు.. మానేసి వెనక్కి వెళ్లిపోయి ఎంబీఏ చదువుకుందామనిపించింది'. కానీ.. జీవితం వేరేలా ఉంటుంది కదా! ఈ ప్రయాణం హ్యాపీగా ఉంది. ఇంత మంచి లైఫ్ ఇచ్చి, వారి ఫ్యామిలీలో నన్ను ఒకరిగా భావించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. • తెలుగు చిత్ర పరిశ్రమలోనే 'నాకు లైఫ్' అని ఐదు సినిమాలు చేసిన తర్వాత అనిపించింది. 'మగధీర' సినిమా చేసేటప్పుడు 'వందశాతం ఇదే నా లైఫ్' అని అర్థమైంది. ప్రస్తుతం 'క్వీన్' రీమేక్ 'ప్యారిస్ ప్యారిస్'లో నటిస్తున్నా. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తున్నా.

'పక్కా లోకల్' తర్వాత ఐటమ్ సాంగ్స్‌లో కనిపించడం లేదేంటని అడుగుతున్నారు. అది ఎప్పుడో ఒకసారి సరదాకి అలా చేస్తుంటాను అంతే. హిందీ సినిమా చేశామంటే ఏదో ఒక హిందీ సినిమా చేయటానికి వెళ్లినట్టు ఉండకూడదు. మంచి రోల్ ఉంటేనే చేస్తాను. నా పాత సినిమాల్ని చూసి ఎప్పుడూ సిగ్గుపడను. అరే ఆ సీన్ ఇలా చేశానేంటి? దాని బదులు ఇంకోలా చేసుంటే బావుండేది కదా అని ఫీల్ అవుతాను.. అంతే. ఆ హీరో ఈ హీరోతో అని కాదు ఇండస్ట్రీలో అందరితో యాక్ట్ చేయాలని ఉంది. చేసిన వాళ్లతో మళ్లీ మళ్లీ యాక్ట్ చేయాలనుంది. కల్యాణ్ రామ్ ఎంత మంచి 'ఎంఎల్ఏ' (మంచి లక్షణాలున్న అబ్బాయి) అంటే నేను పదికి ఎనిమిదిన్నర మార్కులు ఇస్తాను. పక్కా ఫ్యామిలీ మ్యాన్.

## ఇక షురూ!


తమన్, అఖిల్, వెంకీ అట్లూరి

ఈ ఏడాది ఉగాది రోజున స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చారు యంగ్ హీరో అఖిల్. తన తర్వాతి చిత్రాన్ని 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేయబోతున్నట్లు వెల్లడించారు. శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూర్చనున్నారు. ఈ సినిమా వర్క్ షురూ అయ్యింది. ''న్యూ బిగినింగ్స్. ఫ్రెండ్స్ వెంకీ అట్లూరి, తమన్‌ని కలిశాను. వాళ్ల గురించి పూర్తిగా తెలుసుకుంటాను. మేమంతా మంచి టీమ్ వర్క్ చేసి బెస్ట్ అవుట్‌పుట్ రావడానికి కష్టపడతాం'' అన్నారు అఖిల్. ''మంచి ఎనర్జీతో, మంచి ఆలోచనలతో కొత్త సినిమా పని ప్రారంభించాం'' అన్నారు వెంకీ అట్లూరి. లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కబోయే ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం బ్యాంకాంక్‌లో జరుగుతుందని సమాచారం.

## మహానటిని వదల్లేక!


కీర్తి సురేశ్

సావిత్రిలా నడవటం, చూడటం. పెదవి విరవడం, డ్యాన్స్ చేయడం... ఇలా కొన్ని నెలలుగా కీర్తి సురేశ్ తనను తాను సావిత్రిలా ఊహించుకున్నారు. అందుకే ఇక ఆమెలా అభినయించే అవకాశం లేదని ఫీలయ్యారు. 'మహానటి' షూటింగ్ చివరి రోజున కీర్తి సురేశ్ ఎమోషన్ అయ్యారు. సావిత్రి చిత్రపటం దగ్గర దీపం వెలిగించారు. చెమర్చిన కళ్లతో చిత్ర బృందం నుంచి వీడ్కోలు తీసుకున్నారామె. అలనాటి అందాల అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మహానటి'. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ పతాకాలపై ప్రియాంకా దత్ నిర్మించారు. సావిత్రి పాత్రలో కథానాయిక కీర్తి సురేశ్ నటించారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. నిర్మాత ప్రియాంకా దత్ మాట్లాడుతూ – ''మహానటి' లాంటి అద్భుతమైన చిత్రాన్ని నిర్మించినందుకు గర్వపడుతున్నాం. కీలక పాత్రలు చేసిన మోహన్‌బాబుగారు, రాజేంద్ర ప్రసాద్‌గారు స్ట్రాంగ్ సపోర్ట్‌గా నిలబడ్డారు. కీర్తి సురేష్, సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్ ఇలా భారీ తారాగణంతో మా బ్యానర్‌లో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. ఏయన్నార్ పాత్రలో నటించిన అక్కినేని నాగచైతన్యకు రుణపడి ఉంటాం. మే 9న చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం'' అన్నారు.

## 13 రోజుల్లో పూర్తి

1983లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన చిత్రం 'మర్లపులి'. డి.నరసింహా సమర్పణలో సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించింది. వరుణ్ సందేశ్ ప్రత్యేక పాత్రలో, అర్చన ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్ర గీతాలను మరో హీరోయిన్ భాను చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత, సంగీత దర్శకుడు బి.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ – ''మా చిత్రదర్శకుడు రామకృష్ణ సినిమాను చాలా చక్కగా తెరకెక్కించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా చిత్రం రూపొందింది. నా సంగీతంలో విడుదలవుతున్న ఈ చిత్రం పాటలు మంచి ప్రజాదరణ పొందుతాయని ఆశిస్తున్నా'' అన్నారు. రామకృష్ణ మాట్లాడుతూ – ''13 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. తక్కువ సమయంలో అయినా మంచి క్వాలిటీతో తీశాం'' అన్నారు. ''వరుణ్‌సందేశ్ పక్కన లీడ్ రోల్‌లో నటించినందుకు ఆనందంగా ఉంది'' అన్నారు భాను. పోసాని కృష్ణమురళి, తాగుబోతు రమేశ్ నటించిన ఈ చిత్రానికి కెమెరా: యం.మురళీకృష్ణ. నిర్మాతలు: భీరం సుధాకర్ రెడ్డి, బి.భవానీ శంకర్, ఖమ్మం శ్రీను.


వరుణ్ సందేశ్

## జాకీ పంపిన జాకెట్


సోనూకి జాకీ పంపించిన జాకెట్

బహుమతులు ఎవరికైనా ప్రత్యేకమే. అసలు కానుకలు ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి. ఇప్పుడు బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌కి కూడా ఒక స్పెషల్ గిఫ్ట్ వచ్చింది. దాంతో చెప్పలేనంత సంతోషంలో మునిగి తేలుతున్నాడు. ఏంటా గిఫ్ట్? ఎవరు పంపిందంటే.. స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ జాకెట్. ఇంటర్నేషనల్ యాక్షన్ హీరో జాకీ చాన్ పంపించారు. వీళ్లిద్దరికీ స్నేహం ఎలా కుదిరిందబ్బా? అంటే గతేడాది వచ్చిన 'కుంగ్‌ఫూ యోగా' సినిమాలో వీళ్లిద్దరూ కలిసి యాక్ట్ చేశారు. అప్పటి నుంచి వీళ్ల ఇండో– చైనీస్ మైత్రీ కుదిరింది. గిఫ్ట్‌తో పాటు సోనూసూద్‌కు ఒక లెటర్ కుడా రాశారు జాకీ చాన్. ఆ లేఖ సారాంశం ఏంటంటే...

''మై డియర్ సోనూ..., ఈ జాకెట్ 'జేసి స్టంట్ టీమ్' 40వ వార్షికోత్సవం సందర్భంగా తయారు చేసిన స్పెషల్ ఎడిషన్ లిమిటెడ్ జాకెట్. ఈ జాకెట్ కోసం వాడిన లెదర్‌ని స్వయంగా సెలెక్ట్ చేసి, బెస్ట్ తయారీదారుడి దగ్గర నా అభిరుచికి తగ్గటు డిజైన్ చేయించాను. ఈ జాకెట్‌ని నువ్వు తీక్షణంగా పరిశీలిస్తే అందులో కనిపించే ప్రతీ డీటైల్‌లోనూ, డిజైనింగ్‌లోనూ నేనే స్వయంగా కనిపిస్తాను. ఈ జాకెట్ వెల ఎంతో చెప్పలేను కానీ విలువ మాత్రం నిజాయితీగా చెప్పాలంటే అందులో నా ఆలోచనలు ప్రతిబింబిస్తాయి. నాతో పాటు నా జర్నీలో కష్ట సుఖాల్లో నడిచిన నా సోదరులకు మాత్రమే కాకుండా నీలాంటి ఆప్తులకు ఇవ్వాలనుకున్నాను. ఈ చిరు కానుక నీకు చలికాలంలో వెచ్చదనాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే దాన్ని చూసినప్పుడల్లా నా గురించి ఆలోచిస్తావు, దాన్ని ధరించినప్పుడల్లా నన్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నట్టు ఉంటుంది'' అని ఆ లేఖలో పేర్కొన్నారు.

## ఈ సినిమా కొనాలనుకున్నా - శర్వానంద్


కృష్ణ విజయ్, నారా రోహిత్, సురేష్ బొబ్బిలి, శర్వానంద్, శ్రీ విష్ణు, వేణు ఊడుగుల

''నీది నాది ఒకే కథ' ట్రైలర్ చూడగానే మార్నింగ్ షో చూడాలనిపించింది. ఈ సినిమాను నేను కొనుక్కుంటే బావుంటుందనిపించి విజయ్‌కి కాల్ చేస్తే, అప్పటికే బిజినెస్ పూర్తయ్యింది. మంచి సినిమాను మిస్ చేసుకున్నానే అనిపిస్తోంది'' అన్నారు హీరో శర్వానంద్. శ్రీ విష్ణు, సాట్నా టైటస్ జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'నీది నాది ఒకే కథ'. ప్రశాంతి, కృష్ణ విజయ్, అట్లూరి నారాయణ రావు నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌లో దర్శకుడు దేవీ ప్రసాద్ మాట్లాడుతూ– ''చాలామంది అడిగినా నటించలేదు. ఈ కథ నచ్చి, చేశా. హీరో తర్వాత అంత ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్ నాదే'' అన్నారు. ''కథ విన్నప్పుడు 'ఏంట్రా ఇదేదో నా స్టోరీలాగే ఉందే' అనిపించింది. నా జీవితాన్ని ఎప్పుడైనా సినిమాగా చూసుకోవాలంటే ఈ చిత్రం చూసుకోవచ్చని చేశా. ఒక అమ్మాయి వెంటపడి ప్రేమ కోసం ఒప్పించేటప్పుడు.. జీవితం కోసం ఎంత ఒప్పించాలని చెప్పేదే ఈ సినిమా'' అన్నారు శ్రీ విష్ణు. ''ఈ చిత్రం ట్రైలర్ చూడగానే పెద్ద హిట్ అవుతుందనే వైబ్రేషన్ కలిగింది. 'ఆకలిరాజ్యం' సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య జరిగే సంఘర్షణ గుర్తుండిపోయింది. మరోసారి ఆ చిత్రాన్ని గుర్తుకు తెచ్చిన సినిమా ఇది'' అని దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి అన్నారు. నారా రోహిత్ మాట్లాడుతూ – ''ఇంటర్ చదివే రోజుల్లో నా ఫ్రెండ్ బాస్కెట్ బాల్ ప్లేయర్ అవ్వాలనుకుంటే ఇంట్లో ఒప్పుకోలేదు. దాంతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయ్యాడు. అలాంటివాళ్ల గురించి చెప్పే చిత్రమిది'' అన్నారు.

## ఈ పాటకు ట్యూన్ తెలుసా? - శ్రీరామనవమి స్పెషల్

శ్రీనగజా తనయం సహృదయం (2)
చింతయామి సదయం త్రిజగన్మహోదయం ॥ శ్రీనగజా తనయం ॥
శ్రీరామభక్తులారా ... ఇది సీతాకల్యాణ సత్కథ
నలభై రోజుల నుంచి చెప్పిన కథ చెప్పిన చోట
చెప్పకుండా చెప్పుకొస్తున్నాను
అంచేత కించిత్తు గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తోంది
నాయనా! కాస్త పాలు మిరియాలు... చిత్తం... సిద్ధం...
భక్తులారా! సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన
వీరాధివీరులలో.. అందరినీ ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందరమూర్తి
ఆహా! అతడెవరయ్యా అంటే–
రఘురాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు
రమణీయ వినీల ఘనశ్యాముడు
వాడు నెలరేడు సరిజోడు మొనగాడు
వాని కనులు మగ మీలమేలురా వాని నగవు రతనాల జాలురా (2)
వాని చూచి మగవారలైన మైమరచి
మరుల్కొనెడు మరోమరుడు మనోహరుడు ॥ రఘురాముడు॥
ఆ ప్రకారంబుగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని
అంతఃపుర గవాక్షం నుండి సీతాదేవి ఓరకంట చూచినదై
చెంగటనున్న చెలికత్తెతో...
ఎంత సొగసుగాడే మనసింతలోనె దోచినాడే
మోము కలువరేడే నా నోము ఫలము వీడే
శ్యామలాభిరాముని చూడగ నా మది వివశమాయె నేడే
ఎంత సొగసుగాడే...
ఇక్కడ సీతాదేవి ఇలా పరవశయైయుండగా...
అక్కడ స్వయంవర సభామంటపంలో
జనక మహీపతి, సభాసదులను చూచి –
అనియెనిట్లు ఓయనఘులార నాయనుగుపుత్రి సీత
వినయాధిక సద్గుణవ్రాత ముఖవిజిత లలిత జలజాత
ముక్కంటి వింటినెక్కిడి దాలిన ఎక్కటి జోదును నేడు
మక్కువ మీరగ వరించి మల్లెలమాల వైచి పెండ్లాడు



అని ఈ ప్రకారం జనకమహారాజు
ప్రకటించగానే
సభలోనివారందరూ ఎక్కడివారక్కడ
చల్లబడిపోయారట,
మహావీరుడైన రావణాసురుడు కూడా
''హా! ఇది నా ఆరాధ్యదైవమగు పరమేశ్వరుని చాపము!
దీనిని స్పృశించుటయే మహాపాపము' అని అనుకొనినవాడై
వెనుతిరిగిపోయాడట....
తదనంతరంబున –
ఇనకుల తిలకుడు నిలకడ గల క్రొక్కారు మెరుపు వలె నిల్చి
తన గురువగు విశ్వామిత్రుని ఆశీర్వాదము తలదాల్చి
సదమల మద గజ గమనము తోడ స్వయంవర వేదిక చెంత
మదన విరోధి శరాసనమును తన కరమున బూనినయంత

ఫెళ్లుమనె విల్లు గంటలు ఘల్లుమనె, గుభిల్లుమనె గుండె నృపులకు
ఝల్లుమనియె జానకీ దేహము
ఒక నిమేషమ్మునందె నయము జయము భయము విస్మయము గదురా
శ్రీమద్రమారమణ గోవిందో హరి
భక్తులందరూ చాలా నిద్రావస్థలో ఉన్నట్టుగా ఉంది
మరొక్కసారి... జై శ్రీమద్రమారమణ గోవిందో హరి
భక్తులారా! ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి
శివధనుర్భంగము కావించినాడు...
అంతట –
భూతలనాథుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడె
పృథుగుణమణి సంఘాతన్ భాగ్యోపేతన్ సీతన్
॥ భూతలనాథుడు రాముడు ॥
శ్రీమద్రమారమణ గోవిందో హరి!

చిత్రం: వాగ్దానం ; రచన: శ్రీశ్రీ ;
సంగీతం: పెండ్యాల ; గానం: ఘంటసాల

కట్‌చేయ్...దాచేయ్...



నల్లగొండ
శుక్రవారం
23-3-2018
సాక్షి ఫ్యామిలీ

# ప్యాచ్ మంత్ర

అందం అతికినట్టుండాలి.
అతికించడం కూడా ఇప్పుడో అందం.
మ్యాచ్ అయ్యేలా ప్యాచ్ వేస్తే
కన్ను చటుక్కున క్యాచ్ చేస్తుంది.
అవును... కన్ను అతుక్కుపోతుంది.
అది కూడా మంత్రం వేసినట్టుగా!
మీరూ ప్యాచ్ ఫ్యాషన్‌ను
టచ్ చేయండి.
ప్యాచ్‌తో మంత్రముగ్ధులను చేయండి.

ఫ్యాషన్



కొంగున కలంకారీ ఫ్యాబ్రిక్‌తో చేసిన ప్యాచ్‌వర్క్!



బ్లౌజ్ మీద పక్షుల జంట



సీతాకోక చిలుకల ప్యాచ్‌వర్క్



కొంగు నిండుగా పురివిప్పిన నెమలి



చీరమీద నెమలి పింఛాలు



ప్యాచ్‌వర్క్ దుపట్టా!



లాంగ్ గౌన్‌కి అంచుగా!

డిజైనర్ ప్యాచ్





ఫ్లెయిన్ చీరల మీద అందమైన ప్యాచ్‌లు

## సమ్మర్ ప్యాచ్

వేసవిలో కాటన్ దుస్తులకే అధిక ప్రాధాన్యత. అవి చీరలైనా, డ్రెస్సులైనా. ఫ్లెయిన్‌గా ఉంటే కళ్లకు, ఒంటికి మరింత హాయి. అయితే, మరీ సాదాసీదాగా ఉండటం అలంకరణకు అన్నివేళలా నప్పని విషయం. అందుకని 'ప్యాచ్'తో దుస్తులకు ముచ్చటైన కళను జతచేయడానికి సిద్ధమవుతున్నారు డిజైనర్లు.

## మనవైన చేనేతలు

నేత చీరలు వేసవిలో చమటను పీల్చుకుంటాయి కాబట్టి మేనికి హాయినిస్తాయి. వీటికి కొత్త హంగులు అద్దాలంటే కలంకారీ ఫ్యాబ్రిక్ ప్యాచ్‌లతో పాటు ఇతర రంగు రంగుల కాటన్ ఫ్యాబ్రిక్‌తోనూ డిజైన్‌గా రూపొందించుకోవచ్చు.

## కేరళ కసవు

బంగారు రంగు అంచుతో అచ్చమైన హ్యాండ్లూమ్‌గా వన్నెలుపోయే కేరళ కసవు చీర ఎండ వేడిని నిరోధిస్తుంది. పాలమీగడలా ఉండే ఈ రంగు చీరల మీద పూర్తి కాంట్రాస్ట్ కలర్ ఫ్యాబ్రిక్ డిజైన్‌ని ప్యాచ్‌గా వేస్తే చాలు ఇలా అందమైన హొయలు పోవడానికి సిద్ధమైపోతాయి. సింపుల్‌గానూ ఉంటాయి. వేడుకలకు ప్రత్యేక కళను తీసుకువస్తాయి.

## డిజైనర్ దుస్తులు

టస్సర్, మల్‌మల్, కోరా, ఖాదీ.. వంటి చేనేతలను లాంగ్, అనార్కలీ గౌన్లు, లెహంగాలుగా రూపొందించుకోవచ్చు. వాటికి మరో కలర్ లేదా థ్రెడ్ ఎంబ్రాయిడరీ చేసిన అంచును జత చేస్తే సంప్రదాయ వేడుకలకే కాదు ఇండో వెస్ట్రన్ పార్టీలకూ అచ్చమైన డిజైనరీ డ్రెస్సులుగా వెలిగిపోతాయి.

## తక్కువ ధరకే ఎక్కువ హంగులు

పూర్తి కాంట్రాస్ట్ ఫ్యాబ్రిక్‌పై పెయింట్ లేదా ఎంబ్రాయిడరీ చేసి ఎవరికి వారు ప్యాచ్‌లను సిద్ధం చేసుకోవచ్చు. లేదంటే రెడీమేడ్‌గానూ ప్యాచ్‌లు మార్కెట్‌లో లభిస్తున్నాయి. ఒక్కో డిజైన్ ప్యాచ్ రూ.20 నుంచి వందల రూపాయల్లో లభ్యమవుతున్నాయి. రూ.400-500 ఖర్చుపెడితే ఆకర్షణీయమైన శారీని ఎవరికి వారు డిజైన్ చేసుకోవచ్చు.

## ఐదు వేల ఏళ్ల క్రితమే ప్యాచ్

రంగు రంగు గుడ్డ ముక్కలను కావల్సిన పరిమాణంలో కట్ చేసుకొని, ఒకదాని తర్వాత ఒకటి జత చేస్తూ కుట్టడాన్ని ప్యాచ్ వర్క్ అన్నారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో సైనికులు కప్పుకోవడానికి ప్యాచ్‌వర్క్ చేసిన రగ్గులను ఉపయోగించేవారు. ఆ తర్వాత చలినుంచి తట్టుకోవడానికి అనువుగా ఓవర్‌కోటును డిజైన్ చేశారు. అలాగే వాల్ హ్యాంగింగ్స్, కుషన్ కవర్స్, స్కర్ట్ డిజైన్లకూ ప్యాచ్‌వర్క్ పరిపాటి అయ్యింది. ఆ తర్వాత కాలంలో రకరకాల డ్రెస్‌ల మీదకు ప్యాచ్‌వర్క్ వచ్చేసి ఎంబ్రాయిడరీ కళలో ఒక భాగమైపోయింది. ఈజిప్షియన్ పిరమిడ్స్ కంటే ముందే ఈ కళ ఉందని తెలుస్తుంది. 11-13 శతాబ్దిలో ప్యాచ్‌వర్క్ కళలో చాలా పద్ధతులు వచ్చాయి. గుడ్డముక్కలతో పువ్వులను రూపొందించడం, వాటిని దుస్తుల మీద కుట్టడం మొదలైంది. అమెరికాకు అతిథులుగా వచ్చే యాత్రికులకు ఇలా రూపొందించిన పువ్వులను కానుకగా ఇవ్వడం సంప్రదాయంగా ఉండేది. ఆసియాలో మందంగా ఉన్న రకరకాల క్లాత్‌లను చేర్చి బొంతలుగా కుట్టి, చంటిపిల్లలున్నవారికి కానుకగా ఇవ్వడమూ వాడుకలో ఉండేది. కర్ణాటకలో ఈ కళకే అంకితమైన కుటుంబాలు ఉన్నాయి. ఈ కళను వారక్కడ 'కవుడీ' అంటారు.

# మీ ఇంట్లోనే బ్యూటీషియన్

అందాన్ని, ఆరోగ్యాన్ని పెంచే 'వేప'ను కాదని చర్మసంరక్షణకు బ్యూటీ ప్రొడక్టులు వాడుతూ, పైసలు వసూలు చేసే పార్లర్ల వెంట తిరుగుతూ ఉంటారు. సౌందర్య ఉత్పత్తులలో వేప ఆకులను, వేళ్లను ఉపయోగించడం వెనుక ఉన్న చరిత్ర ఈ నాటిది కాదు 4,000 ఏళ్ల క్రితం నాటిది.



### గుప్పెడు వేపాకులు

గుప్పెడు వేపాకులు శుభ్రంగా కడిగి, రెండు లీటర్ల నీటిలో వేసి మరిగించాలి. ఎంతవరకు అంటే ఆకులు మెత్తగా అయ్యి నీళ్ల రంగు మారాలి. ఈ నీటిని చల్లార్చి గాజు బాటిల్లో పోసి ఉంచాలి. బకెట్ నీళ్లలో ఒక కప్పు వేపనీళ్లు కలిపి రోజూ స్నానం చేస్తే చర్మసంబంధమైన ఇన్ఫెక్షన్లు, యాక్నె వంటివి మెల్ల మెల్లగా తగ్గిపోతాయి.

### మృదువైన స్కిన్ టోనర్

స్కిన్ టోనర్‌కి మార్కెట్‌లో దొరికే ప్రొడక్ట్‌ని తెచ్చి వాడేస్తుంటారు. కానీ, వేప నీళ్లలో ఒక దూది ఉండను ముంచి, రోజూ రాత్రి పడుకునేముందు ముఖమంతా తుడిచేయండి. స్వేదరంధ్రాలలోని మలినాలు తొలగిపోయి చర్మకాంతి పెరుగుతుంది. చర్మం శుభ్రపడటం వల్ల యాక్నె, స్కార్స్, పిగ్మెంటేషన్, బ్లాక్ హెడ్స్ .. మెల్లగా తగ్గిపోతుంటాయి.

### మిలమిలలు పెంచే ఫేస్‌ప్యాక్

పది వేపాకులను మెత్తగా నూరి కప్పు నీటిలో వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత ఈ నీళ్లలో కొద్దిగా తేనె, పెరుగు, సోయా పాలు కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. దీన్ని వారానికి మూడుసార్లు ముఖానికి పట్టించి, చల్లటి నీళ్లతో కడిగేస్తే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, యాక్నె నుంచి విముక్తి లభిస్తుంది. పోర్స్‌లో మలినాలు శుభ్రపడతాయి.

### కేశాలకు కండిషనర్

వేపాకులను మరిగించిన నీళ్లతో తలస్నానం చేసిన తర్వాత జుట్టు కడుక్కోండి. ఇలా తరచూ చేస్తే చుండ్రు తగ్గడమే కాదు వెంట్రుకలూ మృదువుగా అవుతాయి. అంటే కేశాలకు వేపాకులు సహజసిద్ధమైన కండిషనర్ అన్నమాట.



## చెవులకు కఫ్స్

చెవి బుట్టలు, రింగులు, హ్యాంగింగ్స్‌లో వచ్చిన ఎన్నో డిజైన్లు తెలిసినవే. చెవి మొత్తాన్ని సింగారిస్తూ, చూడగానే ఆకట్టుకునే ఇయర్ కఫ్స్ నేటితరాన్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జుంకీలుగా వేలాడుతూ.. చెవి అంచుల వరకు ఉండేవి కొన్ని. మరికొన్ని దుద్దుల్లా చెవి భాగాన్ని పై వరకు పట్టి ఉంచుతాయి. ఈ కఫ్ ఇయర్ రింగ్స్ చెవినుండి పక్కకి పడిపోకుండా పోగు పైభాగంలో చిన్న కొక్కెం ఉంటుంది. రంధ్రం అక్కర్లేకుండా దాన్ని చెవికి పట్టి ఉంచేలా నొక్కితే సరిపోతుంది. డిజైన్స్ విషయానికి వస్తే లతలూ, పువ్వులూ, చేపలూ, జంతువుల బొమ్మలతో పాటు ఎన్నో ఫంకీ డిజైన్లు వీటిలో వస్తున్నాయి. బంగారమే కాదు బ్రాస్, స్టీల్.. ఇతర లోహాలతోనూ ఇయర్ కఫ్స్ ఆకట్టుకుంటున్నాయి. వీటిని సందర్భాన్ని బట్టి ధరించవచ్చు.

నిర్వహణ
**ఎన్.ఆర్.**

పరి పరిశోధన

## కారు ముద్రించిన పాలీమేకర్



త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో బోలెడన్ని చిన్న చిన్న వస్తువులను మాత్రమే కాదు. ఏకంగా కార్లనే ప్రింట్ చేసేయవచ్చు అంటోంది చైనీస్ కంపెనీ పాలీమేకర్. అనడం మాత్రమే కాదు.. ఇటలీ కంపెనీ ఎక్స్ఈవీ సాయంతో ఫొటోలో కనిపిస్తున్న కారును ప్రింట్ చేసేసింది కూడా. చూసేందుకు చిన్నగా అనిపిస్తున్నా దీని ప్రత్యేకతలు బోలెడు. పూర్తిగా విద్యుత్తుతో నడవడం వీటిల్లో ఒక్కటి మాత్రమే. ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 140 కిలోమీటర్ల దూరం వరకూ గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. కారు మొత్తాన్ని ప్రింట్ చేసేందుకు మూడు రోజుల వరకూ సమయం పడుతుందని, ప్రత్యేకమైన ప్లాస్టిక్‌తో పాటు కొన్ని ఇతర పదార్థాలను ఇందులో వాడామని అంటున్నారు పాలీమేకర్ సీఈవో డాక్టర్ లూ షిఫాన్. త్రీడీ ప్రింటింగ్ కారణంగా కారులో ఉండాల్సిన విడి ప్లాస్టిక్ భాగాల సంఖ్య రెండు వేల నుంచి ఏభై ఏడుకు తగ్గిపోయిందని, ఫలితంగా మామూలు వాటితో పోలిస్తే చాలా తేలికగా ఉంటుందని లూ తెలిపారు. ఇంకో ఏడాదిలోపు అందుబాటులోకి వచ్చే ఈ కారు కోసం ఇప్పటికే తాము ఏడు వేల ఆర్డర్లు అందుకున్నామని చెప్పారు. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ తయారీ రంగంలో మరింత విస్తృత స్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు ఎక్స్ఈవీ దోహదపడుతుందని తాము అంచనా వేస్తున్నామని తెలిపారు. ఇంతకీ ఈ బుల్లి కారు ఖరీదెంతో తెలుసా? దాదాపు 3.5 లక్షలు!

## జలుబు మంచిదే...



జలుబు చేసి తుమ్మితే.. ''శతమానం భవతి'' అని పెద్దవాళ్లు దీవించేవారు గుర్తుందా? ఏదో పెద్దల చాదస్తం అని అనుకునేవారు. అందులో ఎంతో కొంత నిజం లేకపోలేదు అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్‌హామ్ శాస్త్రవేత్తలు. జలుబు చేసినప్పుడు శరీరం లోపల ఉష్ణోగ్రతలు తగ్గిపోయి కణస్థాయిలో మంచి కొవ్వు ఉత్పత్తి వేగం అందుకుంటుందని వీరు అంటున్నారు. శరీరంలో కొవ్వు తయారీ ముందుగా నిర్దేశించిన ప్రకారం కాకుండా పరిస్థితికి తగ్గట్టుగా జరుగుతుందని తమ అధ్యయనం చెబుతోందని, మధుమేహం తదితర వ్యాధులను మరింత మెరుగ్గా నియంత్రించేందుకు ఇది ఉపయోగపడుతుందని డాక్టర్ వర్జినీ సొటిల్ తెలిపారు. ఏ రకమైన కొవ్వు ఉత్పత్తి చేయాలో శరీరం ఎలా నిర్ణయిస్తుందో తెలుసుకునేందుకు తాము అధ్యయనం చేపట్టామని చెప్పారు. ఎముక మజ్జ తాలూకూ మూల కణాలతో తాము ప్రయోగాలు చేయగా.. పరిసరాల్లోని ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల కంటే తక్కువైనప్పుడు మంచి కొవ్వు ఉత్పత్తి మొదలైనట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. కణాల్లో ఉష్ణోగ్రతలకు స్పందించే వ్యవస్థ ఏమిటో గుర్తించగలిగితే దాని ఆధారంగా భవిష్యత్తులో మధుమేహానికి సరికొత్త మందులు తయారు చేయడం వీలవుతుందని సొటిల్ తెలిపారు. ఈ మందులు వేసుకుంటే మంచి కొలెస్ట్రాల్ ఎక్కువవుతుందని, తద్వారా రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదులను కూడా నియంత్రించవచ్చునని సొటిల్ తెలిపారు.

హోమియో కౌన్సెలింగ్స్

ఫ్యామిలీ డాక్టర్

## పీసీఓడీ తగ్గుతుందా?

**నా భార్య వయసు 32 ఏళ్లు. ఇటీవల ఆమె శరీరంపై వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతుంటే డాక్టర్‌కు చూపించాం. ఆమె పీసీఓడీతో బాధపడుతున్నట్లు చెప్పారు. దీనికి హోమియోలో చికిత్స ఉందా?**

**- భద్రారెడ్డి, చిత్తూరు**

గర్భాశయానికి ఇరువైపులా అండాశయాలు ఉంటాయి. ఈ అండాశయాల్లో నీటిబుడగల వంటివి ఉండటాన్ని పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ (పీసీఓడీ) అంటారు. రుతుక్రమం సవ్యంగా ఉన్న మహిళల్లో నెలసరి అయిన 11-18 రోజుల మధ్యకాలంలో రెండు అండాశయాల్లోని ఏదో ఒకదాని నుంచి అండం విడుదల అవుతుంది. అయితే ఈ పీసీఓడీ సమస్య ఉన్నవారిలో అండాశయం నుంచి అండం విడుదల కాకుండా, అపరిపక్వమైన అనేక అండాలు నీటిబుడగల్లా అండాశయపు గోడలపై ఉండిపోతాయి. చూడటానికి ఇవి ముత్యాల్లా కనిపిస్తుంటాయి. ఇలా రెండువైపులా కనిపిస్తుంటే దీన్ని వైద్యపరిభాషలో 'బైలేటరల్ పీసీఓడీ' అంటారు. ఈ సమస్యకు కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ జన్యుపరమైన అంశాలు ఒక కారణంగా భావిస్తున్నారు. అంతేగాక ఎఫ్ఎస్‌హెచ్, ఎల్‌హెచ్, ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ల అసమతౌల్యత వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. సరైన జీవనశైలి పాటించనివారిలోనూ ఇది ఎక్కువ.

**లక్షణాలు:** నెలసరి సరిగా రాకపోవడం, వచ్చినా అండాశయం నుంచి అండం విడుదల కాకపోవడం, రుతుస్రావం సమయంలో ఎక్కువ రక్తంపోవడం, రెండు రుతుక్రమాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం, నెలసరి వచ్చే సమయంలో కడుపులో బాగా నొప్పిరావడం, నెలసరి రాకపోవడం, బరువు పెరగడం, తలవెంట్రుకలు రాలిపోతుండటం, ముఖం, వీపు, శరీరంపై మొటిమలు రావడం, ముఖం, ఛాతీపైన మగవారిలా వెంట్రుకలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల సంతానం కలగకపోవడం, స్థూలకాయం, డయాబెటిస్, కొందరిలో చాలా అరుదుగా హృద్రోగ సమస్యలు రావచ్చు. రోగి భౌతిక లక్షణాలతో పాటు అల్ట్రాసౌండ్ స్కాన్, హెచ్‌సీజీ, టెస్టోస్టెరాన్, ఆండ్రోజెన్, ప్రోలాక్టిన్ మొదలైన హార్మోన్ల పరీక్షలు, రక్తంలో చక్కెరపాళ్లు, కొలెస్ట్రాల్ శాతం వంటి పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు.

**చికిత్స:** హోమియోలో సరైన కాన్‌స్టిట్యూషన్ సిమిలియం విధానంలో హార్మోన్ వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా శాశ్వతంగా పీసీఓడీని నయం చేయవచ్చు.



**డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్,** సీఎండీ,
హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్

## హైపోథైరాయిడిజమ్‌కు చికిత్స ఉందా?

**నా వయసు 36 ఏళ్లు. ఈ మధ్య నేను బరువు పెరుగుతున్నాను. పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం వల్ల టీఎస్‌హెచ్ పరీక్ష చేశారు. హైపోథైరాయిడిజమ్ ఉందని తెలిసింది. నేను జీవితాంతం మందులు వాడాల్సిందేనా? హోమియోలో శాశ్వతంగా తగ్గించే మందులు ఏమైనా ఉన్నాయా?**

**- ఒక సోదరి, మిర్యాలగూడ**

మానవ శరీరంలో థైరాయిడ్ గ్రంథి ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. శరీరంలోని వివిధ రకాల జన్యుక్రియల సమతౌల్యతకు టీ3, టీ4, టీఎస్‌హెచ్ హార్మోన్లు ఉపయోగపడతాయి. హైపోథైరాయిడ్ బరువు పెరిగే సమస్య. హైపోథైరాయిడిజమ్ అనేది మానవ శరీరంలో థైరాయిడ్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గడం వల్ల వస్తుంది. ఈ ఆధునిక కాలంలో సుమారు మూడు శాతం మంది హైపోథైరాయిడిజమ్‌తో బాధపడుతున్నారు. ఆకస్మికంగా బరువు పెరగడం ఈ సమస్యను సూచిస్తుంది. హైపోథైరాయిడిజమ్ ఏ వయసులోని వారికైనా రావచ్చు. స్త్రీలలో, పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. శిశువుల్లో క్రెటినిజం అనే ఒక రకమైన హైపోథైరాయిడిజమ్ వస్తుంది. థైరాయిడిజమ్ నుంచి తగినంత మోతాదులో హార్మోన్ టీ3, టీ4 ఉత్పన్నం కావడానికి మన శరీరంలో చాలినంత అయోడిన్, టీఎస్‌హెచ్ (మెదడులోని పిట్యూటరీ గ్రంథి నుంచి ఉత్పన్నమయ్యే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్) అవసరం. అయోడిన్ లోపించడం వల్ల హైపోథైరాయిడిజమ్ సమస్య వస్తుంది.

**లక్షణాలు:** • బరువు పెరగడం, కాళ్లు చేతుల్లో నీరు చేరడం • జుట్టు రాలడం, చర్మం పొడిబారటం, మలబద్ధకం • గొంతు బొంగురుపోవడం, తొందరగా అలసిపోవడం, కండరాల నొప్పి, • కోపం, అలసట, నిరాశ, కీళ్లనొప్పి • రుచి, వాసన, స్పర్శ తగ్గడం • సంతానలేమి, నీరసం, డిప్రెషన్

**నిర్ధారణ పరీక్షలు:** రక్తపరీక్షలు, థైరాయిడ్ యాంటీబాడీస్, థైరాయిడ్ స్కానింగ్, అల్ట్రాసౌండ్.

**చికిత్స:** హోమియో విధానంలో హైపోథైరాయిడిజమ్ సమస్యను అదుపు చేసే చాలా రకాల ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. అయితే అవి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. హోమియోపతిలో సాధారణంగా కాల్కేరియా కార్బ్, కాల్కేరియా ఫాస్, అయోడమ్, థైరాడినమ్, స్పాంజియా వంటి మందులను రోగుల లక్షణాలను బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడటం వల్ల హైపోథైరాయిడిజమ్‌ను పూర్తిగా నయం చేయవచ్చు.



**డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి,**
ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్



## మూత్ర విసర్జన సమయంలో మంట!

**నా వయసు 30 ఏళ్లు. ఇటీవల మూత్రం వెంటవెంటనే వస్తోంది. అంతే కాదు విసర్జన సమయంలో చాలా మంటగానూ ఉంటోంది. నా సమస్యకు పరిష్కారం సూచించండి.**

**- కె. లలిత, కాకినాడ**

మూత్ర విసర్జక వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్లను యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌గా పేర్కొంటారు. ఇవి మహిళల్లో చాలా ఎక్కువే. వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు. • **అప్పర్ యూరినరీ టాక్ట్ ఇన్ఫెక్షన్స్** : ఇందులో మూత్రపిండాలు, మూత్రనాళాలకు ఇన్ఫెక్షన్ వస్తుంది. మూత్రపిండాలకు వచ్చే ఇన్ఫెక్షన్‌ను పైలోనెఫ్రైటిస్ అంటారు. విపరీతమైన జ్వరం, చలి, వికారం, వాంతులు దీని లక్షణాలు. • **లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్**: ఇందులో మూత్రాశయం, యురెథ్రాలు ఉంటాయి. మూత్రాశయం ఇన్ఫెక్షన్‌ను సిస్టయిటిస్ అంటారు. యురెథ్రా ఇన్ఫెక్షన్‌ను యురెథ్రయిటిస్ అంటారు.

**కారణాలు:** యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్‌లోని దాదాపు 90 శాతం కేసుల్లో ఈ సమస్యకు ప్రధానంగా కారణం ఈ-కొలై అనే బ్యాక్టీరియా. ఇది పేగుల్లో, మలద్వారం వద్ద పరాన్నజీవిగా జీవిస్తూ ఉంటుంది. సరైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించనివారిలో ఈ-కొలై బ్యాక్టీరియా పైపైకి పాకుతూ మూత్రకోశ ఇన్ఫెక్షన్స్‌కు దారితీస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉండటం కూడా మూత్రవిసర్జనకు ప్రధాన అడ్డంకిగా మారి, దీనివల్ల కూడా బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెంది ఇన్ఫెక్షన్‌కు దారితీయవచ్చు. రోగనిరోధక శక్తి తగ్గినవారిలో తరచూ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు.

**లక్షణాలు:** మూత్రవిసర్జనకు ముందుగానీ, తర్వాతగానీ విపరీతమైన మంట ఉండటం, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రంలో రక్తం పడటం, పొత్తికడుపు వద్ద నొప్పి, చలిజ్వరం, వాంతులు, వికారం

**చికిత్స:** హోమియోలో వ్యాధి లక్షణాలను పరిగణనలోకి తీసుకొని, వ్యక్తి తత్వాన్ని బట్టి మందులను సూచిస్తారు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌ను నయం చేయడానికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో, క్రమం తప్పకుండా వాడితే మంచి ఫలితాలు ఉంటాయి.



**డాక్టర్ ఎ.ఎం. రెడ్డి,** సీఎండీ,
పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్



● రామ్‌చరణ్, అయాన్

# ఎంత సక్కగున్నావో

...బుజ్జి అయాన్‌ని చిట్టిబాబు గెటప్‌లో చూసినవాళ్లు ఇలా అనకుండా ఉండలేకపోయారు. బుడతడు అచ్చంగా తన మామ రామ్‌చరణ్ గెటప్‌లో దిగిపోయాడు. ఫొటోలు చూశారుగా. చిన్న చిట్టిబాబు భలే ముద్దుగా ఉన్నాడు కదూ. ''రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు! హార్డ్‌కోర్ చరణ్ మామ ఫ్యాన్. 'రంగస్థలం' సాంగ్స్‌ను ప్లే చేయమని ప్రతి రోజూ అయాన్ అల్లరి చేస్తున్నాడు. ఎంత సక్కగున్నావ్ బే' అని చిట్టిబాబు గెటప్‌లో ఉన్న కొడుకు అయాన్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అల్లు అర్జున్. 'లైక్ మామ లైక్ అల్లుడు' అన్నారు అల్లు అర్జున్ వైఫ్ అల్లు స్నేహారెడ్డి. రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మించిన చిత్రం 'రంగస్థలం'. ఈ సినిమాలో వినికిడి లోపం ఉన్న చిట్టిబాబు పాత్రలో రామ్‌చరణ్, రామలక్ష్మి పాత్రలో సమంత, చిట్టిబాబు బ్రదర్ కె. కుమార్‌బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటించారు. జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్, సీనియర్ నరేష్, అనసూయ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఈ నెల 30న రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

# ఇది నకిలీ.. అసలు త్వరలో!



● సంజయ్‌దత్

హీరోగా సంజయ్‌దత్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌డమ్ సంపాదించుకున్నారు. కానీ కొన్ని అనుకోని సంఘటనలు ఆయన జీవితాన్ని మరింత పాపులర్ అండ్ ఇంట్రస్టింగ్‌గా చేశాయి. అందుకే ఆయన బయోగ్రఫీ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఆల్రెడీ రణ్‌బీర్ సింగ్ హీరోగా రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో సంజయ్‌దత్ జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందుతోంది. ఈ ఏడాది విడుదల కానుంది. కానీ ఇంతలోనే సంజయ్‌దత్ బయోగ్రఫీ అంటూ ''ది క్రేజీ అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ బాలీవుడ్ బ్యాడ్‌బాయ్ సంజయ్‌దత్'' అనే టైటిల్‌తో ఓ బుక్ మార్కెట్‌లోకి వచ్చింది. ఈ బుక్ గురించి సంజయ్‌దత్ స్పందించారు. ''మార్కెట్‌లో ఉన్న నా బయోగ్రఫీ బుక్‌కి, నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ బుక్‌ని ప్రచురించినవాళ్లు నా అనుమతి తీసుకోలేదు. మా లాయర్స్ సంబంధిత వ్యక్తులకు నోటీసులు పంపించడం జరిగింది. పబ్లిక్ డొమైన్‌లో లభించిన సమాచారం ఆధారంగా ఈ పుస్తకం రాయబడిందని సంబంధిత పుస్తక ప్రచురణ సంస్థ పేర్కొంది. కానీ వాటిలో ఉన్న విషయాలు నా పాత ఇంటర్వ్యూస్‌లోనివని తెలిసింది. అందులో అన్నీ నిజాలు లేవు. కొన్ని గాసిప్స్, చెప్పుడు మాటలు కూడా ఉన్నాయి'' అని అన్నారు. ఆయన ఇంకా చెబుతూ– ''ఇక ఏ ఇతర రచయితలు నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బందిపెట్టరని భావిస్తున్నాను. నా అఫీషియల్ బయోగ్రఫీ త్వరలోనే విడుదల చేస్తాం. అందులో ఉన్న సంగతులే వాస్తవమైనవి'' అన్నారు.

# అప్పుడే అయిపోయిందా అంటారు



● గురురాజ్

మలయాళ 'ప్రేమమ్' ఫేమ్ నివిన్ పాలీ అతిథిగా, కొత్త నటీనటులు నటించిన చిత్రం 'ఆనందం'. గణేష్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని అదే పేరుతో నిర్మాత ఎత్తరి గురురాజ్ తెలుగులో ఈరోజు విడుదల చేస్తున్నారు. గురురాజ్ మాట్లాడుతూ– ''కాలేజ్‌లో పిక్నిక్‌కి వెళ్లొచ్చే విద్యార్థుల కథే ఈ చిత్రం. నేటి యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. సినిమా చూస్తున్నంతసేపు కాలేజీ రోజులు గుర్తుకొస్తాయి. వేసవిలో ప్రేక్షకులకు నవ్వుల జల్లులు పంచే చిత్రమిది. సినిమా చూశాక అప్పుడే అయిపోయిందా! అంటారు. మలయాళంలో 4కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం 20కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం చాలామంది నిర్మాతలు సంప్రదించారు. అయితే.. యూనివర్శల్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు నేటివిటీకి సరిపోయేలా ఉండటంతో రీమేక్ చేయకుండా డబ్ చేశాం. 'చిన్న సినిమాలను ప్రోత్సహించాలి' అంటూ స్టార్ హీరోలు, డైరెక్టర్లు, పెద్ద నిర్మాతలంతా మైకుల్లో ఉపన్యాసాలు ఇస్తుంటారే కానీ, ఆచరణలో పెట్టరు. చిన్న సినిమాలను ప్రోత్సహించినప్పుడే చాలామందికి పని దొరుకుతుంది. నటుడవ్వాలని హైదరాబాద్‌కొచ్చిన నేను బ్రహ్మానందంగారు, రాజేంద్రప్రసాద్‌గారు వంటి వారితోపాటు చాలా సినిమాల్లో నటించా. కానీ, బ్రేక్ రాకపోవడంతో రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్లా. మళ్లీ నిర్మాతగా మారా. త్వరలోనే మా సుఖీభవ మూవీస్ బ్యానర్‌లో ఓ స్ట్రెయిట్ ఫిల్మ్ నిర్మించనున్నాం'' అన్నారు.

# స్క్రీన్ టెస్ట్



**1** బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ తెలుగులో ఒక ప్రముఖ హీరో సరసన నటిస్తోంది. ఎవరా హీరో?
ఎ) ప్రభాస్ బి) మహేశ్‌బాబు
సి) ఎన్టీఆర్ డి) వరుణ్‌తేజ్

**2** 'ఆపద్బాంధవుడు' చిత్రంలో చిరంజీవి నాటకాలు వేస్తూ, ఓ దేవుని పాత్రను పోషించాడు? అది ఏ దేవుని పాత్రో తెలుసా?
ఎ) రాముడు బి) కృష్ణుడు
సి) శివుడు డి) వెంకటేశ్వరస్వామి

**3** అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పేరు 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. ఈ సినిమాలో ఆయన పక్కన నటిస్తున్న హీరోయిన్ ఎవరు?
ఎ) రాశీ ఖన్నా బి) రకుల్‌ప్రీత్
సి) అనూ ఇమ్మాన్యుయేల్
డి) పూజా హెగ్డే

**4** 'కుమారి 21 ఎఫ్' చిత్రం ద్వారా హెబ్బాపటేల్ ఫేమస్ అయ్యారు. కొందరు అదే తనకు మొదటి సినిమా అనుకుంటారు. అంతకుముందే హెబ్బా ఒక మంచి సినిమాలో నటించింది. ఆ సినిమా పేరేంటి?
ఎ) అలా ఎలా
బి) అనగనగా ఓ రాత్రి
సి) అనగనగా ఓ ఊరిలో
డి) అనుకోకుండా

**5** రామ్‌చరణ్ నటిస్తున్న 'రంగస్థలం' చిత్రం ఏ కాలానికి సంబంధించిన కథో తెలుసా?
ఎ) 1960 బి) 1985
సి) 1990 డి) 1970

**6** 6. 'నిన్ను కోరి' చిత్రం ద్వారా పేరు తెచ్చుకున్న దర్శకుడు శివ నిర్వాణ తాజా చిత్రంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్నాడు. మరి చైతన్య ప్రక్కన హీరోయిన్ ఎవరో తెలుసా?
ఎ) సమంత బి) కాజల్ అగర్వాల్
సి) లావణ్యత్రిపాఠి డి) అనుపమ పరమేశ్వరన్

**7** పూజా హెగ్డే సరసన తెలుగులో నటించిన మొదటి హీరో ఎవరు?
ఎ) అల్లు అర్జున్
బి) సాయిధరమ్ తేజ్
సి) వరుణ్ తేజ్
డి) అల్లు శిరీష్

**8** హీరో రామ్‌కు సొంత నిర్మాణ సంస్థ ఉంది. ఆ సంస్థ పేరు స్రవంతి మూవీస్. కానీ ఆయన హీరోగా పరిచయమైన నిర్మాణ సంస్థ పేరేంటి?
ఎ) శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
బి) 14 రీల్స్ సి) బొమ్మరిల్లు
డి) సురేశ్ ప్రొడక్షన్స్

**9** 'అంతం, రాత్రి' సినిమాల ద్వారా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఒక నూతన సంగీత దర్శకుడిని తెలుగు తెరకు పరిచయం చేశాడు. ఎవరతను?
ఎ) యం.యం.కీరవాణి
బి) మణిశర్మ
సి) రమణ గోగుల
డి) సందీప్ చౌతా

**10** దర్శకునిగా ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చిన యస్.వి.కృష్ణారెడ్డి ఓ పండగ పేరుతో విడుదలైన సినిమా ద్వారా హీరోగా మారారు. ఆ సినిమా పేరేంటి?
ఎ) విజయదశమి బి) దీపావళి
సి) సంక్రాంతి డి) ఉగాది

**11** నటుడు ఉదయ్ కిరణ్‌ని సిల్వర్ స్క్రీన్‌కి పరిచయం చేసిన దర్శకుడెవరో తెలుసా?
ఎ) వీవీ వినాయక్
బి) విజయ్ భాస్కర్
సి) తేజ
డి) త్రివిక్రమ్

**12** 'జతకలిసే.. జతకలిసే జగములు రెండు జతకలిసే' పాట రచయిత ఎవరు?
ఎ) సిరివెన్నెల సీతారామశాస్త్రి
బి) శ్రీమణి
సి) రామజోగయ్య శాస్త్రి
డి) అనంత శ్రీరామ్

**13** 'మనం పెరిగే కొద్దీ మన చుట్టూ ఉన్న మనుషులు మారొచ్చు.. ప్రపంచం మారొచ్చు కానీ ఒక్కటి మాత్రం ఎప్పటికీ మారదు శైలు, నేను నిన్ను చూసిన ప్రతిసారి ప్రేమలో పడటం' అనే డైలాగ్ 'నేను శైలజ' సినిమాలోనిది. ఈ సినిమా స్టోరీ రైటర్ ఎవరో కనుక్కోండి?
ఎ) సంపత్ నంది
బి) కోన వెంకట్
సి) కిషోర్ తిరుమల
డి) పరుచూరి బ్రదర్స్

**14** 'వాల్‌పోస్టర్' అనే సినిమా బ్యానర్‌ను ప్రారంభించిన ప్రముఖ హీరో ఎవరు?
ఎ) కల్యాణ్‌రామ్ బి) నాని
సి) మంచు మనోజ్ డి) 'అల్లరి' నరేశ్

**15** ట్విట్టర్ అనే సామాజిక మాధ్యమంలో దర్శకుడు ఆర్జీవి చాలా ఫేమస్. ఆయన ట్విట్టర్ ఐడీ ఏంటో తెలుసా?
ఎ) జూమ్‌ఇన్ ఆర్జీవి బి) ఐయామ్ ఆర్జీవి
సి) దిస్ ఈజ్ ఆర్జీవి డి) ఆర్జీవి జూమ్‌ఇన్

**16** నటి కీర్తి సురేశ్ అమ్మగారు మేనక కూడా తెలుగులో నటించారు. ఆమె నటించిన సినిమాలో ఇప్పటి స్టార్ హీరో నటించారు. ఆ హీరో ఎవరో తెలుసా?
ఎ) బాలకృష్ణ బి) చిరంజీవి
సి) నాగార్జున డి) వెంకటేశ్

**17** ఈ ఫొటోలోని చిన్నారి ఇప్పుడు ప్రముఖ హీరోయిన్. ఆమె ఎవరు?
ఎ) హన్సిక
బి) రకుల్‌ప్రీత్‌సింగ్
సి) సమంత
డి) తాప్సీ

**18** ఎన్టీఆర్, జయసుధ నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిది?
ఎ) మనుషులంతా ఒక్కటే
బి) యుగపురుషుడు సి) మహాపురుషుడు
డి) మేజర్ చంద్రకాంత్

**19** తెలుగులో లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
ఎ) రాధ బి) రాధిక
సి) విజయశాంతి డి) సుహాసిని

**20** 'బాహుబలి'లో రమ్యకృష్ణ పాత్రకు మొదట ఓ ప్రముఖ హీరోయిన్‌ను అనుకొన్నారు. కొన్ని కారణాల వల్ల ఆమె ఆ పాత్రను చేయలేకపోయారు. ఎవరా హీరోయిన్?
ఎ) టబూ
బి) శ్రీదేవి
సి) రేఖ
డి) మాధురీ దీక్షిత్

నిర్వహణ
**శివ మల్లాల**

**సమాధానాలు**
1) ఎ 2) సి 3) సి 4) ఎ
5) బి 6) ఎ 7) సి 8) సి
9) బి 10) డి 11) సి
12) సి 13) సి 14) బి
15) డి 16) బి
17) ఎ 18) సి
19) సి 20) బి

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి!